వేమూరీ దుర్గానాగేశ్వర రావుగారు స్మృతి గ్రన్థావలీ

వేమూరీ దుర్గానాగేశ్వర రావుగారు స్మృతి గ్రన్థావలీ

శాస్త్ర శృఙ్ఖలా

తన్త్రాలోకః

౧.౧ . విమలకలాశ్రయాభినవసృష్టిమహా జననీ భరితతనుశ్చ పఞ్చముఖగుప్తరుచిర్జనకః ।

౧.౧ . తదుభయయామలస్ఫురితభావవిసర్గమయం హృదయమనుత్తరామృతకులం మమ సంస్ఫురతాత్ ॥ ౧

౧.౨ . నౌమి చిత్ప్రతిభాం దేవీం పరాం భైరవయోగినీమ్ ।

౧.౨ . మాతృమానప్రమేయాంశశూలామ్బుజకృతాస్పదామ్ ॥ ౨

౧.౩ . నౌమి దేవీం శరీరస్థాం నృత్యతో భైరవాకృతే ।

౧.౩ . ప్రావృణ్మేఘఘనవ్యోమవిద్యుల్లేఖావిలాసినీమ్ ॥ ౩

౧.౪ . దీప్తజ్యోతిశ్ఛటాప్లుష్టభేదబన్ధత్రయం స్ఫురత్ ।

౧.౪ . స్తాజ్జ్ఞానశూలం సత్పక్షవిపక్షోత్కర్తనక్షమమ్ ॥ ౪

౧.౫ . స్వాతన్త్ర్యశక్తిః క్రమసంసిసృక్షా క్రమాత్మతా చేతి విభోర్విభూతిః ।

౧.౫ . తదేవ దేవీత్రయమన్తరాస్తామనుత్తరం మే ప్రథయత్స్వరూపమ్ ॥ ౫

౧.౬ . తద్దేవతావిభవభావిమహామరీచిచక్రేశ్వరాయితనిజస్థితిరేక ఏవ ।

౧.౬ . దేవీసుతో గణపతిః స్ఫురదిన్దుకాన్తిః సమ్యక్సముచ్ఛలయతాన్మమ సంవిదబ్ధిమ్ ॥ ౬

౧.౭ . రాగారుణాం గ్రన్థిబిలావకీర్ణ యో జాలమాతానవితానవృత్తి ।

౧.౭ . కలోమ్భితం బాహ్యపథే చకార స్తాన్మే స మచ్ఛన్దవిభుః ప్రసన్నః ॥ ౭

౧.౮ . త్రైయమ్బకాభిహితసన్తతితామ్రపర్ణీసన్మౌక్తికప్రకరకాన్తివిశేషభాజః ।

౧.౮ . పూర్వే జయన్తి గురవో గురుశాస్త్రసిన్ధుకల్లోలకేలికలనామలకర్ణధారాః ॥ ౮

౧.౯ . జయతి గురురేక ఏవ శ్రీశ్రీకణ్ఠో భువి ప్రథితః ।

౧.౯ . తదపరమూర్తిర్భగవాన్మహేశ్వరో భూతిరాజశ్చ ॥ ౯

౧.౧౦ . శ్రీసోమానన్దబోధశ్రీమదుత్పలవినిఃసృతాః ।

౧.౧౦ . జయన్తి సంవిదామోదసన్దర్భా దిక్ప్రసర్పిణః ॥ ౧౦

౧.౧౧ . తదాస్వాదభరావేశబృంహితాం మతిషట్పదీమ్ ।

౧.౧౧ . గురోర్లక్ష్మణగుప్తస్య నాదసంమోహినీం నుమః ॥ ౧౧

౧.౧౨ . యః పూర్ణానన్దవిశ్రాన్తసర్వశాస్త్రార్థపారగః ।

౧.౧౨ . స శ్రీచుఖులకో దిశ్యాదిష్టం మే గురురుత్తమః ॥ ౧౨

౧.౧౩ . జయతాజ్జగదుద్ధృతిక్షమోఽసౌ భగవత్యా సహ శంభునాథ ఏకః ।

౧.౧౩ . యదుదీరితశాసనాంశుభిర్మే ప్రకటోఽయం గహనోఽపి శాస్త్రమార్గః ॥ ౧౩

౧.౧౪ . సన్తి పద్ధతయశ్చిత్రాః స్రోతోభేదేషు భూయసా ।

౧.౧౪ . అనుత్తరషడర్ధార్థక్రమే త్వేకాపి నేక్ష్యతే ॥ ౧౪

౧.౧౫ . ఇత్యహం బహుశః సద్భిః శిష్యసబ్రహ్మచారిభిః ।

౧.౧౫ . అర్థితో రచయే స్పష్టాం పూర్ణార్థా ప్రక్రియామిమామ్ ॥ ౧౫

౧.౧౬ . శ్రీభట్టనాథచరణాబ్జయుగాత్తథా శ్రీభట్టారికాంఘ్రియుగలాద్గురుసన్తతిర్యా ।

౧.౧౬ . బోధాన్యపాశవిషనుత్తదుపాసనోత్థబోధోజ్జ్వలోఽభినవగుప్త ఇదం కరోతి ॥ ౧౬

౧.౧౭ . న తదస్తీహ యన్న శ్రీ-మాలినీవిజయోత్తరే ।

౧.౧౭ . దేవదేవేన నిర్దిష్టం స్వశబ్దేనాథ లిఙ్గతః ॥ ౧౭

౧.౧౮ . దశాష్టాదశవస్వష్టభిన్నం యచ్ఛాసనం విభోః ।

౧.౧౮ . తత్సారం త్రికశాస్త్రం హి తత్సారం మాలినీమతమ్ ॥ ౧౮

౧.౧౯ . అతోఽత్రాన్తర్గతం సర్వ సంప్రదాయోజ్ఝితైర్బుధైః ।

౧.౧౯ . అదృష్ట ప్రకటీకుర్మో గురునాథాజ్ఞయా వయమ్ ॥ ౧౯

౧.౨౦ . అభినవగుప్తస్య కృతిః సేయం యస్యోదితా గురుభిరాఖ్యా ।

౧.౨౦ . త్రినయనచరణసరోరుహచిన్తనలబ్ధప్రసిద్ధిరితి ॥ ౨౦

౧.౨౧ . శ్రీశమ్భునాథభాస్కరచరణనిపాతప్రభాపగతసంకోచమ్ ।

౧.౨౧ . అభినవగుప్తహృదమ్బుజమేతద్విచినుత మహేశపూజనహేతోః ॥ ౨౧

ఆదివాక్యం

౧.౨౨ . ఇహ తావత్సమస్తేషు శాస్త్రేషు పరిగీయతే ।

౧.౨౨ . అజ్ఞానం సంసృతేర్హేతుర్జ్ఞానం మోక్షైకకారణమ్ ॥ ౨౨

౧.౨౩ . మలమజ్ఞానమిచ్ఛన్తి సంసారాఙ్కురకారణమ్ ।

౧.౨౩ . ఇతి ప్రోక్తం తథా వ శ్రీమలినీవిజయోత్తరే ॥ ౨౩

౧.౨౪ . విశేషణేన బుద్ధిస్థే సంసారోత్తరకాలికే ।

౧.౨౪ . సంభావనాం నిరస్యైతదభావే మోక్షమబ్రవీత్ ॥ ౨౪

౧.౨౫ . అజ్ఞానమితి న జ్ఞానాభావశ్చాతిప్రసఙ్గతః ।

౧.౨౫ . స హి లోష్టాదికేఽప్యస్తి న చ తస్యాస్తి సంసృతిః ॥ ౨౫

౧.౨౬ . అతో జ్ఞేయస్య తత్త్వస్య సామస్త్యేనాప్రథాత్మకమ్ ।

౧.౨౬ . జ్ఞానమేవ తదజ్ఞానం శివసూత్రేషు భాషితమ్ ॥ ౨౬

౧.౨౭ . చైతన్యమాత్మా జ్ఞానం చ బన్ధ ఇత్యత్ర సూత్రయోః ।

౧.౨౭ . సంశ్లేషేతరయోగాభ్యామయమర్థః ప్రదర్శితః ॥ ౨౭

౧.౨౮ . చైతన్యమితి భావాన్తః శబ్దః స్వాతన్త్ర్యమాత్రకమ్ ।

౧.౨౮ . అనాక్షిప్తవిశేషం సదాహ సూత్రే పురాతనే ॥ ౨౮

౧.౨౯ . ద్వితీయేన తు సూత్రేణ క్రియాం వా కరణం చ వా ।

౧.౨౯ . బ్రువతా తస్య చిన్మాత్రరూపస్య ద్వైతముచ్యతే ॥ ౨౯

౧.౩౦ . ద్వైతప్రథా తదజ్ఞానం తుచ్ఛత్వాద్బన్ధ ఉచ్యతే ।

౧.౩౦ . తత ఏవ సముచ్ఛేద్యమిత్యావృత్త్యానిరూపితమ్ ॥ ౩౦

౧.౩౧ . స్వతన్త్రాత్మాతిరిక్తస్తు తుచ్ఛోఽ తుచ్ఛోఽపి కశ్చన ।

౧.౩౧ . న మోక్షో నామ తన్నాస్య పృథఙ్నామాపి గృహ్యతే ॥ ౩౧

౧.3౨ . యత్తు జ్ఞేయసతత్త్వస్య పూర్ణపూర్ణప్రథాత్మకమ్ ।

౧.3౨ . తదుత్తరోత్తరం జ్ఞానం తత్తత్సంసారశాన్తిదమ్ ॥ 3౨

౧.33 . రాగాద్యకలుషోఽస్మ్యన్తఃశూన్యోఽహం కర్తృతోజ్ఝితః ।

౧.33 . ఇత్థం సమాసవ్యాసాభ్యాం జ్ఞానం ముఞ్చతి తావతః ॥ 33

౧.3౪ . తస్మాన్ముక్తోఽప్యవచ్ఛేదాదవచ్ఛేదాన్తరస్థితేః ।

౧.3౪ . అముక్త ఏవ ముక్తస్తు సర్వావచ్ఛేదవర్జితః ॥ 3౪

౧.3౫ . యత్తు జ్ఞేయసతత్త్వస్య జ్ఞానం సర్వాత్మనోజ్ఝితమ్ ।

౧.3౫ . అవచ్ఛేదైర్న తత్కుత్రాప్యజ్ఞానం సత్యముక్తిదమ్ ॥ 3౫

౧.3౬ . జ్ఞానాజ్ఞానస్వరూపం యదుక్తం ప్రత్యేకమప్యదః ।

౧.3౬ . ద్విధా పౌరుషబౌద్ధత్వభిదోక్తం శివశాసనే ॥ 3౬

౧.3౭ . తత్ర పుంసో యదజ్ఞానం మలాఖ్యం తజ్జమప్యయ ।

౧.3౭ . స్వపూర్ణచిత్క్రియారూపశివతావరణాత్మకమ్ ॥ 3౭

౧.3౮ . సంకోచిదృక్క్రియారూపం తత్పశోరవికల్పితమ్ ।

౧.3౮ . తదజ్ఞానం న బుద్ధ్యంశోఽధ్యవసాయాద్యభావతః ॥ 3౮

౧.3౯ . అహమిత్థమిదం వేద్మీత్యేవమధ్యవసాయినీ ।

౧.3౯ . షట్కఞ్చుకాబిలాణ్వాత్థప్రతిబిమ్బనతో యదా ॥ 3౯

౧.౪౦ . ధీర్జాయతే తదా తాదృగ్జ్ఞానమజ్ఞానశబ్దితమ్ ।

౧.౪౦ . బౌద్ధం తస్య చ తత్పౌంస్నం పోషణీయం చ పోష్టృచ ॥ ౪౦

౧.౪౧ . క్షీణే తు పశుసంస్కారే పుంసః ప్రాప్తపరస్థితేః ।

౧.౪౧ . వికస్వరం తద్విజ్ఞానం పౌరుషం నిర్వికల్పకమ్ ॥ ౪౧

౧.౪౨ . వికస్వరావికల్పాత్మజ్ఞానౌచిత్యేన యావసా ।

౧.౪౨ . తద్బౌద్ధం యస్య తత్పౌంస్నం ప్రాగ్వత్పోష్యం చ పోష్టృ చ ॥ ౪౨

౧.౪3 . తత్ర దీక్షాదినా పౌంస్నమజ్ఞానం ధ్వంసి యద్యపి ।

౧.౪3 . తథాపి తచ్ఛరీరాన్తే తజ్జ్ఞానం వ్యజ్యతే స్ఫుటమ్ ॥ ౪3

౧.౪౪ . బౌద్ధజ్ఞానేన తు యదా బౌద్ధమజ్ఞానజృమ్భితమ్ ।

౧.౪౪ . విలీయతే తదా జీవన్ముక్తిః కరతలే స్థితా ॥ ౪౪

౧.౪౫ . దీక్షాపి బౌద్ధవిజ్ఞానపూర్వా సత్యం విమోచికా ।

౧.౪౫ . తేన తత్రాపి బౌద్ధస్య జ్ఞానస్యాస్తి ప్రధానతా ॥ ౪౫

౧.౪౬ . జ్ఞానాజ్ఞానాగతం చైతద్ద్విత్వం స్వాయమ్భువే రురౌ ।

౧.౪౬ . మతఙ్గాదౌ కృతం శ్రీమత్ఖేటపాలాదిదైశికైః ॥ ౪౬

౧.౪౭ . తథావిధావసాయాత్మబౌద్ధవిజ్ఞానసమ్పదే ।

౧.౪౭ . శాస్త్రమేవ ప్రధానం యజ్జ్ఞేయతత్త్వప్రదర్శకమ్ ॥ ౪౭

౧.౪౮ . దీక్షయా గలితేఽప్యన్తరజ్ఞానే పౌరుషాత్మని ।

౧.౪౮ . ధీగతస్యానివృత్తత్వాద్వికల్పోఽపి హి సంభవేత ॥ ౪౮

౧.౪౯ . దేహసద్భావపర్యన్తమాత్మభావో యతో ధియి ।

౧.౪౯ . దేహాన్తేఽపి న మోక్షః స్యాత్పౌరుషాజ్ఞానహానితః ॥ ౪౯

౧.౫౦ . బౌద్ధాజ్ఞాననివృత్తౌ తు వికల్పోన్మూలనాద్ధ్రువమ్ ।

౧.౫౦ . తదైవ మోక్ష ఇత్యుక్తం ధాత్రా శ్రీమన్నిశాటనే ॥ ౫౦

౧.౫౧ . వికల్పయుక్తచిత్తస్తు పిణ్డపాతాచ్ఛివం బ్రజేత్ ।

౧.౫౧ . ఇతరస్తు తదైవేతి శాస్త్రస్యాత్ర ప్రధానతః ॥ ౫౧

౧.౫౨ . జ్ఞేయస్య హి పరం తత్త్వం యః ప్రకాశాత్మకః శివః ।

౧.౫౨ . నహ్యప్రకాశరూపస్య ప్రాకాశ్యం వస్తుతాపి వా ॥ ౫౨

౧.౫౩ . అవస్తుతాపి భావానాం చమత్కారైకగోచరా ।

౧.౫౩ . యత్కుడ్యసదృశీ నేయం ధీరవస్త్వేతదిత్యపి ॥ ౫౩

౧.౫౪ . ప్రకాశో నామ యశ్చాయం సర్వత్రైవ ప్రకాశతే ।

౧.౫౪ . అనపహ్నవనీయత్వాత్కిం తస్మిన్మానకల్పనైః ॥ ౫౪

౧.౫౫ . ప్రమాణాన్యపి వస్తూనాం జీవితం యాని తన్వతే ।

౧.౫౫ . తేషామపి పరో జీవః స ఏవ పరమేశ్వరః ॥ ౫౫

౧.౫౬ . సర్వాపహ్నవహేవాకధర్మాప్యేవం హి వర్తతే ।

౧.౫౬ . జ్ఞానమాత్మార్థమిత్యేతన్నేతి మాం ప్రతి భాసతే ॥ ౫౬

౧.౫౭ . అపహ్నుతౌ సాధనే వా వస్తూనామాద్యమీదృశమ్ ।

౧.౫౭ . యత్తత్ర కే ప్రమాణానాముపపత్త్యుపయోగితే ॥ ౫౭

౧.౫౮ . [౫౮ మిస్సిన్గ్] ॥

౧.౫౯ . కామికే తత ఏవోక్తం హేతువాదవివర్జితమ్ ।

౧.౫౯ . తస్య దేవాతిదేవస్య పరాపేక్షా న విద్యతే ॥ ౫౯

౧.౬౦ . పరస్య తదపేక్షత్వాత్స్వతన్త్రోఽయమతః స్థితః ।

౧.౬౦ . అనపేక్షస్య వశినో దేశకాలాకృతిక్రమాః ॥ ౬౦

౧.౬౧ . నియతా నేతి స విభుర్నిత్యో విశ్వాకృతిః శివః ।

౧.౬౧ . విభుత్వాత్సర్వగో నిత్యభావాదాద్యన్తవర్జితః ॥ ౬౧

౧.౬౨ . విశ్వాకృతిత్వాచ్చిదచిత్తద్వైచిత్ర్యావభాసకః ।

౧.౬౨ . తతోఽస్య బహురూపత్వముక్తం దీక్షోత్తరాదికే ॥ ౬౨

౧.౬౩ . భువనం విగ్రహో జ్యోతిః ఖం శబ్దో మన్త్ర ఏవ చ ।

౧.౬౩ . బిన్దునాదాదిసంభిన్నః షడ్విధః శివ ఉచ్యతే ॥ ౬౩

౧.౬౪ . యో యదాత్మకతానిష్ఠస్తద్భావం స ప్రపద్యతే ।

౧.౬౪ . వ్యోమాదిశబ్దవిజ్ఞానాత్పరో మోక్షో న సంశయః ॥ ౬౪

౧.౬౫ . విశ్వాకృతిత్వే దేవస్య తదేతచ్చోపలక్షణమ్ ।

౧.౬౫ . అనవచ్ఛిన్నతారూఢావవచ్ఛేదలయేఽస్య చ ॥ ౬౫

౧.౬౬ . ఉక్తం చ కామికే దేవః సర్వాకృతిర్నిరాకృతిః ।

౧.౬౬ . జలదర్పణవత్తేన సర్వం వ్యాప్తం చరాచరమ్ ॥ ౬౬

౧.౬౭ . న చాస్య విముతాద్యోఽయం ధర్మోఽన్యోన్యం విభిద్యతే ।

౧.౬౭ . ఏక ఏవాస్య ధర్మోఽసౌ సర్వాక్షేపేణ వర్తతే ॥ ౬౭

౧.౬౮ . తేన స్వాతన్త్ర్యశక్త్యైవ యుక్త ఇత్యాశ్జసో విధిః ।

౧.౬౮ . బహుశక్తిత్వమప్యస్య తచ్ఛక్త్యైవావియుక్తతా ॥ ౬౮

౧.౬౯ . శక్తిశ్చ నామ భావస్య స్వం రూపం మాతృకల్పితమ్ ।

౧.౬౯ . తేనాద్వయః స ఏవాపి శక్తిమత్పరికల్పనే ॥ ౬౯

౧.౭౦ . మాతృక్లృప్తే హి దేవస్య తత్ర తత్ర వపుష్యలమ్ ।

౧.౭౦ . కో భేదో వస్తుతో వహ్నేర్దగ్ధృపక్తృత్వయోరివ ॥ ౭౦

౧.౭౧ . న వాసౌ పరమార్థేన న కించిద్భాసనాదృతే ।

౧.౭౧ . నహ్యస్తి కించిత్తచ్ఛక్తితద్వద్భేదోఽపి వాస్తవః ॥ ౭౧

౧.౭౨ . స్వశక్త్యుద్రేకజనకం తాదాత్మ్యాద్వస్తునో హి యత్ ।

౧.౭౨ . శక్తిస్తదపి దేవ్యేవం భాన్త్యప్యన్యస్వరూపిణీ ॥ ౭౨

౧.౭౩ . శివశ్చాలుప్తవిభవస్తథా సృష్టోఽవభాసతే ।

౧.౭౩ . స్వసంవిన్మాతృమకురే స్వాతన్త్ర్యాద్భావనాదిషు ॥ ౭౩

౧.౭౪ . తస్మాద్యేన ముఖేనైష భాత్యనంశోఽపి తత్తథా ।

౧.౭౪ . శక్తిరిత్యేష వస్త్వేవ శక్తితద్వత్క్రమః స్ఫుటః ॥ ౭౪

౧.౭౫ . శ్రీమత్కిరణశాస్త్రే చ తత్ప్రశ్నోత్తరపూర్వకమ్ ।

౧.౭౫ . అనుభావో వికల్పోఽపి మానసో న మనః శివే ॥ ౭౫

౧.౭౬ . అవిజ్ఞాయ శివం దీక్షా కథమిత్యత్ర చోత్తరమ్ ।

౧.౭౬ . క్షుధాద్యనుభవో నైవ వికల్పో నహి మానసః ॥ ౭౬

౧.౭౭ . రసాద్యనధ్యక్షత్వేఽపి రూపాదేవ యథా తరుమ్ ।

౧.౭౭ . వికల్పో వేత్తి తద్వత్తు నాదబిన్ద్వాదినా శివమ్ ॥ ౭౭

౧.౭౮ . బహుశక్తిత్వమస్యోక్తం శివస్య యదతో మహాన్ ।

౧.౭౮ . కలాతత్త్వపురార్ణాణుపదాదిర్భేదవిస్తరః ॥ ౭౮

౧.౭౯ . సృష్టిస్థితితిరోధానసంహారానుగ్రహాది చ ।

౧.౭౯ . తుర్యమిత్యపి దేవస్య బహుశక్తిత్వజృమ్భితమ్ ॥ ౭౯

౧.౮౦ . జాగ్రత్స్వప్నసుషుప్తాన్యతదతీతాని యాన్యపి ।

౧.౮౦ . తాన్యప్యముష్య నాథస్య స్వాతన్త్ర్యలహరీభరః ॥ ౮౦

౧.౮౧ . మహామన్త్రేశమన్త్రేశమన్త్రాః శివపురోగమాః ।

౧.౮౧ . అకలౌ సకలశ్చేతి శివస్యైవ విభూతయః ॥ ౮౧

౧.౮౨ . తత్త్వగ్రామస్య సర్వస్య ధర్మః స్యాదనపాయవాన్ ।

౧.౮౨ . ఆత్మైవ హి స్వభావాత్మేత్యుక్తం శ్రీత్రిశిరోమతే ॥ ౮౨

౧.౮౩ . హృదిస్థం సర్వదేహస్థం స్వభావస్థం సుసూక్ష్మకమ్ ।

౧.౮౩ . సామూహ్యం చైవ తత్త్వానాం గ్రామశబ్దేన కీర్తితమ్ ॥ ౮౩

౧.౮౪ . ఆత్మైవ ధర్మ ఇత్యుక్తః శివామృతపరిప్లుతః ।

౧.౮౪ . ప్రకాశావస్థితం జ్ఞానం భావాభావాదిమధ్యతః ॥ ౮౪

౧.౮౫ . స్వస్థానే వర్తనం జ్ఞేయం ద్రష్టృత్వం విగతావృతి ।

౧.౮౫ . వివిక్తవస్తుకథితశుద్ధవిజ్ఞాననిర్మలః ॥ ౮౫

౧.౮౬ . గ్రామధర్మవృత్తిరుక్తస్తస్య సర్వం ప్రసిద్ధ్యతి ।

౧.౮౬ . ఊర్ధ్వ త్యక్త్వాధో విశేత్స రామస్థో మధ్యదేశగః ॥ ౮౬

౧.౮౭ . గతిః స్థానం స్వప్నజాగ్రదున్మేషణనిమేషణే ।

౧.౮౭ . ధావనం ప్లవనం చైవ ఆయాసః శక్తివేదనమ్ ॥ ౮౭

౧.౮౮ . బుద్ధిభేదాస్తథా భావాః సంజ్ఞాః కర్మాణ్యనేకశః ।

౧.౮౮ . ఏష రామో వ్యాపకోఽత్ర శివః పరమకారణమ్ ॥ ౮౮

౧.౮౯ . కల్మషక్షీణమనసా స్మృతిమాత్రనిరోధనాత్ ।

౧.౮౯ . ధ్యాయతే పరమం ధ్యేయం గమాగమపదే స్థితమ్ ॥ ౮౯

౧.౯౦ . పరం శివం తు వ్రజతి భైరవాఖ్యం జపాదపి ।

౧.౯౦ . తత్స్వరూపం జపః ప్రోక్తో భావాభావపదచ్యుతః ॥ ౯౦

౧.౯౧ . తదత్రాపి తదీయేన స్వాతన్త్ర్యేణోపకల్పితః ।

౧.౯౧ . దూరాసన్నాదికో భేదశ్చిత్స్వాతన్త్ర్యవ్యపేక్షయా ॥ ౯౧

౧.౯౨ . ఏవం స్వాతన్త్ర్యపూర్ణత్వాదతిదుర్ఘటకార్యయమ్ ।

౧.౯౨ . కేన నామ న రూపేణ భాసతే పరమేశ్వరః ॥ ౯౨

౧.౯౩ . నిరావరణమాభాతి భాత్యాబృతనిజాత్మకః ।

౧.౯౩ . ఆవృతానావృతో భాతి బహుధా భేదసంగమాత్ ॥ ౯౩

౧.౯౪ . ఇతి శక్తిత్రయం నాథే స్వాతన్త్ర్యాపరనామకమ్ ।

౧.౯౪ . ఇచ్చాదిభిరభిఖ్యాభిర్గురుభిః ప్రకటీకృతమ్ ॥ ౯౪

౧.౯౫ . దేవో హ్యన్వర్థశాస్త్రోక్తైః శబ్దైః సముపదిశ్యతే ।

౧.౯౫ . మహాభైరవదేవోఽయం పతిర్యః పరమః శివః ॥ ౯౫

౧.౯౬ . విశ్వం బిభర్తి పూరణధారణయోగేన తేన చ శ్రియతే ।

౧.౯౬ . సవిమర్శతయా రవ రూపతశ్చ సంసారభీరుహితకృచ్చ ॥ ౯౬

౧.౯౭ . సంసారభీతిజనితాద్రవాత్పరామర్శతోఽపి హృది జాతః ।

౧.౯౭ . ప్రకటీభూతం భవభయవిమర్శనం శక్తిపాతతో యేన ॥ ౯౭

౧.౯౮ . నక్షత్రప్రేరకకాలతత్త్వసంశోషకారిణో యే చ ।

౧.౯౮ . కాలగ్రాససమాధానరసికమనఃసు తేషు చ ప్రకటః ॥ ౯౮

౧.౯౯ . సంకోచిపశుజనభియే యాసాం రవణం స్వకరణదేవీనామ్ ।

౧.౯౯ . అన్తర్బహిశ్చతుర్విధఖేచర్యాదికగణస్యాపి ॥ ౯౯

౧.౧౦౦ . తస్య స్వామీ సంసారవృత్తివిఘటనమహాభీమః ।

౧.౧౦౦ . భైరవ ఇతి గురుభిరిమైరన్వర్థైః సంస్తుతః శాస్త్రే ॥ ౧౦౦

౧.౧౦౧ . హేయోపాదేయకథావిరహే స్వానన్దఘనతయోచ్చలనమ్ ।

౧.౧౦౧ . క్రీడా సర్వోత్కర్షేణవర్తనేచ్చా తథా స్వతన్త్రత్వమ్ ॥ ౧౦౧

౧.౧౦౨ . వ్యవహరణమభిన్నేఽపి స్వాత్మని భేదేన సంజల్పః ।

౧.౧౦౨ . నిఖిలావభాసనాచ్చ ద్యోతనమస్య స్తుతిర్యతః సకలమ్ ॥ ౧౦౨

౧.౧౦౩ . తత్రప్రవణమాత్మలాభాత్ప్రభృతి సమస్తేఽపి కర్తవ్యే ।

౧.౧౦౩ . బోధాత్మకః సమస్తక్రియామయో దృక్క్రియాగుణశ్చ గతిః ॥ ౧౦౩

౧.౧౦౪ . ఇతి నిర్వచనైః శివతనుశాస్త్రే గురుభిః స్మృతో దేవః ।

౧.౧౦౪ . శాసనరోధనపాలనపాచనయోగాత్స సర్వముపకురుతే ।

౧.౧౦౪ . తేన పతిః శ్రేయోమయ ఏవ శివో నాశివం కిమపి తత్ర ॥ ౧౦౪

౧.౧౦౫ . ఈదృగ్రూపం కియదపి రుద్రోపేన్ద్రాదిషు స్ఫురేద్యేన ।

౧.౧౦౫ . తేనావచ్ఛేదనుదే పరమమహత్వదవిశేషణముపాత్తమ్ ॥ ౧౦౫

౧.౧౦౬ . ఇతి యజ్జ్ఞేయసతత్త్వం దర్శ్యతే తచ్ఛివాజ్ఞయా ।

౧.౧౦౬ . మయా స్వసంవిత్సత్తర్కపతిశాస్త్రత్రికక్రమాత్ ॥ ౧౦౬

౧.౧౦౭ . తస్య శక్తయ ఏవైతాస్తిస్రో భాన్తి పరాదికాః ।

౧.౧౦౭ . సృష్టౌ స్థితౌ లయే తుర్యే తేనైతా ద్వాదశోదితాః ॥ ౧౦౭

౧.౧౦౮ . తావాన్పూర్ణస్వభావోఽసౌ పరమః శివ ఉచ్యతే ।

౧.౧౦౮ . తేనాత్రోపాసకాః సాక్షాత్తత్రైవ పరినిష్ఠితాః ॥ ౧౦౮

౧.౧౦౯ . తాసామపి చ భేదాంశన్యూనాధిక్యాదియోజనమ్ ।

౧.౧౦౯ . తత్స్వాతన్త్ర్యబలాదేవ శాస్త్రేషు పరిభాషితమ్ ॥ ౧౦౯

౧.౧౧౦ . ఏకవీరో యామలోఽథ త్రిశక్తిశ్చతురాత్మకః ।

౧.౧౧౦ . పఞ్చమూర్తిః షడాత్మాయం సప్తకోఽష్టకభూషితః ॥ ౧౧౦

౧.౧౧౧ . నవాత్మా దశదిక్ఛక్తిరేకాదశకలాత్మకః ।

౧.౧౧౧ . ద్వాదశారమహాచక్రనాయకో భైరవస్త్వితి ॥ ౧౧౧

౧.౧౧౨ . ఏవం యావత్సహస్రారే నిఃసంఖ్యారేఽపి వా ప్రభుః ।

౧.౧౧౨ . విశ్వచక్రే మహేశానో విశ్వశక్తిర్విజృమ్భతే ॥ ౧౧౨

౧.౧౧౩ . తేషామపి చ చక్రాణా స్వవర్గానుగమాత్మనా ।

౧.౧౧౩ . ఐక్యేన చక్రగో భేదస్తత్ర తత్ర నిరూపితః ॥ ౧౧౩

౧.౧౧౪ . చతుష్షడ్ద్విర్ద్విగణనాయోగాత్త్రైశిరసే మతే ।

౧.౧౧౪ . షట్చక్రేశ్వరతా నాథస్యోక్తా చిత్రనిజాకృతేః ॥ ౧౧౪

౧.౧౧౫ . నామాని చక్రదేవీనాం తత్ర కృత్యవిభేదతః ।

౧.౧౧౫ . సౌమ్యరౌద్రాకృతిధ్యానయోగీన్యన్వర్థకల్పనాత్ ॥ ౧౧౫

౧.౧౧౬ . ఏకస్య సంవిన్నాథస్య హ్యాన్తరీ ప్రతిభా తనుః ।

౧.౧౧౬ . సౌమ్యం వాన్యన్మితం సంవిదూర్మిచక్రముపాస్యతే ॥ ౧౧౬

౧.౧౧౭ . అస్య స్యాత్పుష్టిరిత్యేషా సంవిద్దేవీ తథోదితాత్ ।

౧.౧౧౭ . ధ్యానాత్సంజల్పసంమిశ్రాద్వ్యాపారాచ్చాపి బాహ్యతః ॥ ౧౧౭

౧.౧౧౮ . స్ఫుటీభూతా సతీ భాతి తస్య తాదృక్ఫలప్రదా ।

౧.౧౧౮ . పుష్టిః శుష్కస్య సరసీభావో జలమతః సితమ్ ॥ ౧౧౮

౧.౧౧౯ . అనుగమ్య తతో ధ్యానం తత్ప్రధానం ప్రతన్యతే ।

౧.౧౧౯ . యే చ స్వభావతో వర్ణా రసనిఃష్యన్దినో యథా ॥ ౧౧౯

౧.౧౨౦ . దన్త్యౌష్ఠ్యదన్త్యప్రాయాస్తే కైశ్చిద్వర్ణైః కృతాః సహ ।

౧.౧౨౦ . తం బీజభావమాగత్య సంవిదం స్ఫుటయన్తి తామ్ ॥ ౧౨౦

౧.౧౨౧ . పుష్టిం కురు రసేనైనమాప్యాయయ తరామితి ।

౧.౧౨౧ . సంజల్పోఽపి వికల్పాత్మా కిం తామేవ న పూరయేత్ ॥ ౧౨౧

౧.౧౨౨ . అమృతేయమిదం క్షీరమిదం సర్పిర్బలావహమ్ ।

౧.౧౨౨ . తేనాస్య బీజం పుష్ణీయామిత్యేనాం పూరయేత్క్రియామ్ ॥ ౧౨౨

౧.౧౨౩ . తస్మాద్విశ్వేశ్వరో బోధభైరవః సముపాస్యతే ।

౧.౧౨౩ . అవచ్ఛేదానవచ్ఛిద్భ్యాం భోగమోక్షార్థిభిర్జనైః ॥ ౧౨౩

౧.౧౨౪ . యేఽప్యన్యదేవతాభక్తా ఇత్యతో గురురాదిశత్ ।

౧.౧౨౪ . యే బోధాద్వ్యతిరిక్తం హి కించిద్వ్యాజ్యతయా విదుః ॥ ౧౨౪

౧.౧౨౫ . తేఽపి వేద్యం వివిఞ్చానా బోధాభేదేన మన్వతే ।

౧.౧౨౫ . తేనావిచ్ఛిన్నతామర్శరూపాహన్తాప్రథాత్మనః ॥ ౧౨౫

౧.౧౨౬ . స్వయం-ప్రథస్య న విధిః సృష్ట్యాత్మాస్య చ పూర్వగః ।

౧.౧౨౬ . వేద్యా హి దేవతాసృష్టిః శక్తేర్వేతోః సముత్థితా ॥ ౧౨౬

౧.౧౨౭ . అహంరూపా తు సంవిత్తిర్నిత్యా స్వప్రథనాత్మికా ।

౧.౧౨౭ . విధిర్నియోగస్త్యంశా చ భావనా చోదనాత్మికా ॥ ౧౨౭

౧.౧౨౮ . తదేకసిద్ధా ఇన్ద్రాద్యా విధిపూర్వా హి దేవతాః ।

౧.౧౨౮ . అహంబోధస్తు న తథా తే తు సంవేద్యరూపతామ్ ॥ ౧౨౮

౧.౧౨౯ . ఉన్మగ్నామేవ పశ్యన్తస్తం విదన్తోఽపి నో విదుః ।

౧.౧౨౯ . తదుక్తం న విదుర్మాం తు తత్త్వేనాతశ్చలన్తి తే ॥ ౧౨౯

౧.౧౩౦ . చలనం తు వ్యవచ్ఛిన్నరూపతాపత్తిరేవ యా ।

౧.౧౩౦ . దేవాన్దేవయజో యాన్తీత్యాది తేన న్యరూప్యత ॥ ౧౩౦

౧.౧౩౧ . నిమజ్జ్య వేద్యతాం యే తు తత్ర సంవిన్మయీం స్థితిమ్ ।

౧.౧౩౧ . విదుస్తే హ్యనవచ్ఛిన్నం తద్భక్తా అపి యాన్తి మామ్ ॥ ౧౩౧

౧.౧౩౨ . సర్వత్రాత్ర హ్యహంశబ్దో బోధమాత్రైకవాచకః ।

౧.౧౩౨ . స భోక్తృప్రభుశబ్దాభ్యాం యాజ్యయష్టృతయోదితః ॥ ౧౩౨

౧.౧౩౩ . యాజమానీ సంవిదేవ యాజ్యా నాన్యేతి చోదితమ్ ।

౧.౧౩౩ . న త్వాకృతిః కుతోఽప్యన్యా దేవతా న హి సోచితా ॥ ౧౩౩

౧.౧౩౪ . విధిశ్చ నోక్తః కోఽప్యత్ర మన్త్రాది వృత్తిధామ వా ।

౧.౧౩౪ . సోఽయమాత్మానమావృత్య స్థితో జడపదం గతః ॥ ౧౩౪

౧.౧౩౫ . ఆవృతానావృతాత్మా తు దేవాదిస్థావరాన్తగః ।

౧.౧౩౫ . జడాజడస్యాప్యేతస్య ద్వైరూప్యస్యాస్తి చిత్రతా ॥ ౧౩౫

౧.౧౩౬ . తస్య స్వతన్త్రభావో హి కిం కిం యన్న విచిన్తయేత్ ।

౧.౧౩౬ . తదుక్తం త్రిశిరఃశాస్త్రే సంబుద్ధ ఇతి వేత్తి యః ॥ ౧౩౬

౧.౧౩౬ . జ్ఞేయభావో హి చిద్ధర్మస్తచ్ఛాయాచ్ఛాదయేన్న తామ్ ॥ ౧౩౬ ।

౧.౧౩౭ . తేనాజడస్య భాగస్య పుద్గలాణ్వాదిసంజ్ఞినః ।

౧.౧౩౭ . అనావరణభాగాంశే వైచిత్ర్యం బహుధా స్థితమ్ ॥ ౧౩౭

౧.౧౩౮ . సంవిద్రూపే న భేదోఽస్తి వాస్తవో యద్యపి ధ్రువే ।

౧.౧౩౮ . తథాప్యావృతినిర్హ్రాసతారతమ్యాత్స లక్ష్యతే ॥ ౧౩౮

౧.౧౩౯ . తద్విస్తరేణ వక్ష్యామః శక్తిపాతవినిర్ణయే ।

౧.౧౩౯ . సమాప్య పరతాం స్థౌల్యప్రసంగే చర్చయిష్యతే ॥ ౧౩౯

౧.౧౪౦ . అతః కంచిత్త్ప్రమాతారం ప్రతి ప్రథయతే విభుః ।

౧.౧౪౦ . పూర్ణమేవ నిజం రూపం కంచిదంశాంశికాక్రమాత్ ॥ ౧౪౦

౧.౧౪౧ . విశ్వభావైకభావాత్మస్వరూపప్రథనం హి యత్ ।

౧.౧౪౧ . అణూనాం తత్పరం జ్ఞానం తదన్యదపరం బహు ॥ ౧౪౧

౧.౧౪౨ . తచ్చ సాక్షాదుపాయేన తదుపాయాదినాపి చ ।

౧.౧౪౨ . ప్రథమానం విచిత్రాభిర్భంగీభిరిహ భిద్యతే ॥ ౧౪౨

౧.౧౪౩ . తత్రాపి స్వపరద్వారద్వారిత్వాత్సర్వశోంశశః ।

౧.౧౪౩ . వ్యవధానావ్యవధినా భూయాన్భేదః ప్రవర్తతే ॥ ౧౪౩

౧.౧౪౪ . జ్ఞానస్య చాభ్యుపాయో యో న తదజ్ఞానముచ్యతే ।

౧.౧౪౪ . జ్ఞానమేవ తు తత్సూక్ష్మం పరం త్విచ్ఛాత్మకం మతమ్ ॥ ౧౪౪

౧.౧౪౫ . ఉపాయోపేయభావస్తు జ్ఞానస్య స్థౌల్యవిశ్రమః ।

౧.౧౪౫ . ఏష్వైవ చ క్రియాశక్తిర్బన్ధమోక్షైకకారణమ్ ॥ ౧౪౫

౧.౧౪౬ . తత్రాద్యే స్వపరామర్శే నిర్వికల్పైకధామని ।

౧.౧౪౬ . యత్స్ఫురేత్ప్రకటం సాక్షాత్తదిచ్ఛాఖ్యం ప్రకీర్తితమ్ ॥ ౧౪౬

౧.౧౪౭ . యథా విస్ఫురితదృశామనుసన్ధిం వినాప్యలమ్ ।

౧.౧౪౭ . భాతి భావః స్ఫుటస్తద్వత్కేషామపి శివాత్మతా ॥ ౧౪౭

౧.౧౪౮ . భూయో భూయో వికల్పాంశనిశ్చయక్రమచర్చనాత్ ।

౧.౧౪౮ . యత్పరామర్శమభ్యేతి జ్ఞానోపాయం తు తద్విదుః ॥ ౧౪౮

౧.౧౪౯ . యత్తు తత్కల్పనాక్లృప్తబహిర్భూతార్థసాధనమ్ ।

౧.౧౪౯ . క్రియోపాయం తదామ్నాతం భేదో నాత్రాపవర్గగః ॥ ౧౪౯

౧.౧౫౦ . యతో నాన్యా క్రియా నామ జ్ఞానమేవ హి తత్తథా ।

౧.౧౫౦ . రూఢేర్యోగాన్తతాం ప్రాప్తమితి శ్రీగమశాసనే ॥ ౧౫౦

౧.౧౫౧ . యోగో నాన్యః క్రియా నాన్యా తత్త్వారూఢా హి యా మతిః ।

౧.౧౫౧ . స్వచిత్తవాసనాశాన్తౌ సా క్రియేత్యభిధీయతే ॥ ౧౫౧

౧.౧౫౨ . స్వచిత్తే వాసనాః కర్మమలమాయాప్రసూతయః ।

౧.౧౫౨ . తాసాం శాన్తినిమిత్తం యా మతిః సంవిత్స్వభావికా ॥ ౧౫౨

౧.౧౫౩ . సా దేహారమ్భిబాహ్యస్థతత్త్వవ్రాతాధిశాయినీ ।

౧.౧౫౩ . క్రియా సైవ చ యోగః స్యాత్తత్త్వానాం చిల్లయీకృతౌ ॥ ౧౫౩

౧.౧౫౪ . లోకేఽపి కిల గచ్ఛామీత్యేవమన్తః స్ఫురైవ యా ।

౧.౧౫౪ . సా దేహం దేశమక్షాంశ్చాప్యావిశన్తీ గతిక్రియా ॥ ౧౫౪

౧.౧౫౫ . తస్మాత్క్రియాపి యా నామ జ్ఞానమేవ హి సా తతః ।

౧.౧౫౫ . జ్ఞానమేవ విమోక్షాయ యుక్తం చైతదుదాహృతమ్ ॥ ౧౫౫

౧.౧౫౬ . మోక్షో హి నామ నైవాన్యః స్వరూపప్రథనం హి సః ।

౧.౧౫౬ . స్వరూపం చాత్మనః సంవిన్నాన్యత్తత్ర తు యాః పునః ॥ ౧౫౬

౧.౧౫౭ . క్రియాదికాః శక్తయస్తాః సంవిద్రూపాధికా నహి ।

౧.౧౫౭ . అసంవిద్రూపతాయోగాద్ధర్మిణశ్చానిరూపణాత్ ॥ ౧౫౭

౧.౧౫౮ . పరమేశ్వరశాస్త్రే హి న చ కాణాదదృష్టివత్ ।

౧.౧౫౮ . శక్తీనాం ధర్మరూపాణామాశ్రయః కోఽపి కథ్యతే ॥ ౧౫౮

౧.౧౫౯ . తతశ్చ దృక్క్రియేచ్ఛాద్యా భిన్నాశ్చేచ్ఛక్తయస్తథా ।

౧.౧౫౯ . ఏకః శివ ఇతీయం వాగ్వస్తుశూన్యైవ జాయతే ॥ ౧౫౯

౧.౧౬౦ . తస్మాత్సంవిత్త్వమేవైతత్స్వాతన్త్ర్యం యత్తదప్యలమ్ ।

౧.౧౬౦ . వివిచ్యమానం బహ్వీషు పర్యవస్యతి శక్తిషు ॥ ౧౬౦

౧.౧౬౧ . యతశ్చాత్మప్రథా మోక్షస్తన్నేహాశఙ్క్యమీదృశమ్ ।

౧.౧౬౧ . నావశ్యం కారణాత్కార్యం తజ్జ్ఞాన్యపి న ముచ్యతే ॥ ౧౬౧

౧.౧౬౨ . యతో జ్ఞానేన మోక్షస్య యా హేతుఫలతోదితా ।

౧.౧౬౨ . న సా ముఖ్యా తతో నాయం ప్రసంగ ఇతి నిశ్చితమ్ ॥ ౧౬౨

౧.౧౬౩ . ఏవం జ్ఞానస్వభావైవ క్రియా స్థూలత్వమాత్మని ।

౧.౧౬౩ . యతో వహతి తేనాస్యాం చిత్రతా దృశ్యతాం కిల ॥ ౧౬౩

౧.౧౬౪ . క్రియోపాయేఽభ్యుపాయానాం గ్రాహ్యబాహ్యవిభేదినామ్ ।

౧.౧౬౪ . భేదోపభేదవైవిధ్యాన్నిఃసంఖ్యత్వమవాన్తరాత్ ॥ ౧౬౪

౧.౧౬౫ . అనేన చైతత్ప్రధ్వస్తం యత్కేచన శశఙ్కిరే ।

౧.౧౬౫ . ఉపాయభేదాన్మోక్షేఽపి భేదః స్యాదితి సూరయః ॥ ౧౬౫

౧.౧౬౬ . మలతచ్ఛక్తివిధ్వంసతిరోభూచ్యుతిమధ్యతః ।

౧.౧౬౬ . హేతుభేదేఽపి నో భిన్నా ఘటధ్వంసాదివృత్తివత్ ॥ ౧౬౬

౧.౧౬౭ . తదేతత్త్రివిధత్వం హి శాస్త్రే శ్రీపూర్వనామని ।

౧.౧౬౭ . ఆదేశి పరమేశిత్రా సమావేశవినిర్ణయే ॥ ౧౬౭

౧.౧౬౮ . అకించిచ్చిన్తకస్యైవ గురుణా ప్రతిబోధతః ।

౧.౧౬౮ . ఉత్పద్యతే య ఆవేశః శామ్భవోఽసావిదీరితః ॥ ౧౬౮

౧.౧౬౯ . ఉచ్చారరహితం వస్తు చేతసైవ విచిన్తయన్ ।

౧.౧౬౯ . యం సమావేశమాప్నోతి శాక్తః సోఽత్రాభిధీయతే ॥ ౧౬౯

౧.౧౭౦ . ఉచ్చారకరణధ్యానవర్ణస్థానప్రకల్పనైః ।

౧.౧౭౦ . యో భవేత్స సమావేశః సమ్యగాణవ ఉచ్యతే ॥ ౧౭౦

౧.౧౭౧ . అకించిచ్చిన్తకస్యేతి వికల్పానుపయోగితా ।

౧.౧౭౧ . తయా చ ఝటితి జ్ఞేయసమాపత్తిర్నిరూప్యతే ॥ ౧౭౧

౧.౧౭౨ . సా కథం భవతీత్యాహ గురుణాతిగరీయసా ।

౧.౧౭౨ . జ్ఞేయాభిముఖబోధేన ద్రాక్ప్రరూఢత్వశాలినా ॥ ౧౭౨

౧.౧౭౩ . తృతీయార్థే తసి వ్యాఖ్యా వా వైయధికరణ్యతః ।

౧.౧౭౩ . ఆవేశశ్చాస్వతన్త్రస్య స్వతద్రూపనిమజ్జనాత్ ॥ ౧౭౩

౧.౧౭౪ . పరతద్రూపతా శమ్భోరాద్యాచ్ఛక్త్యవిభాగినః ।

౧.౧౭౪ . తేనాయమత్ర వాక్యార్థో విజ్ఞేయం ప్రోన్మిషత్స్వయమ్ ॥ ౧౭౪

౧.౧౭౫ . వినాపి నిశ్చయేన ద్రాక్మాతృదర్పణబిమ్బితమ్ ।

౧.౧౭౫ . మాతారమధరీకుర్వత్స్వాం విభూతిం ప్రదర్శయత్ ॥ ౧౭౫
౧.౧౭౬ . ఆస్తే హృదయనైర్మల్యాతిశయే తారతమ్యతః ।
౧.౧౭౬ . జ్ఞేయం ద్విధా చ చిన్మాత్రం జడం చాద్యం చ కల్పితమ్ ॥ ౧౭౬
౧.౧౭౭ . ఇతరత్తు తథా సత్యం తద్విభాగోఽయమీదృశః ।
౧.౧౭౭ . జడేన యః సమావేశః సప్రతిచ్ఛన్దకాకృతిః ॥ ౧౭౭
౧.౧౭౮ . చైతన్యేన సమావేశస్తాదాత్మ్యం నాపరం కిల ।
౧.౧౭౮ . తేనావికల్పా సంవిత్తిర్భావనాద్యనపేక్షిణీ ॥ ౧౭౮
౧.౧౭౯ . శివతాదాత్మ్యమాపన్నా సమావేశోఽత్ర శాంభవః ।
౧.౧౭౯ . తత్రప్రసాదాత్పునః పశ్చాద్భావినోఽత్ర వినిశ్చయాః ॥ ౧౭౯
౧.౧౮౦ . సన్తు తాదాత్మ్యమాపన్నా న తు తేషాముపాయతా ।
౧.౧౮౦ . వికల్పాపేక్షయా మానమవికల్పమితి బ్రువన్ ॥ ౧౮౦
౧.౧౮౧ . ప్రత్యుక్త ఏవ సిద్ధం హి వికల్పేనానుగమ్యతే ।
౧.౧౮౧ . గృహీతమితి సుస్పష్టా నిశ్చయస్య యతః ప్రథా ॥ ౧౮౧
౧.౧౮౨ . గృహ్ణామీత్యవికల్పైక్యబలాత్తు ప్రతిపద్యతే ।
౧.౧౮౨ . అవికల్పాత్మసంవిత్తౌ యా స్ఫురత్తైవ వస్తునః ॥ ౧౮౨
౧.౧౮౩ . సా సిద్ధిర్న వికల్పాత్తు వస్త్వపేక్షావివర్జితాత్ ।
౧.౧౮౩ . కేవలం సంవిదః సోఽయం నైర్మల్యేతరవిభ్రమః ॥ ౧౮౩
౧.౧౮౪ . యద్వికల్పానపేక్షత్వసాపేక్షత్వే నిజాత్మని ।
౧.౧౮౪ . నిశీథేఽపి మణిజ్ఞానీ విద్యుత్కాలప్రదర్శితాన్ ॥ ౧౮౪
౧.౧౮౫ . తాంస్తాన్విశేషాంశ్చినుతే రత్నానాం భూయసామపి ।
౧.౧౮౫ . నైర్మల్యం సంవిదశ్చేదం పూర్వాభ్యాసవశాదథో ॥ ౧౮౫
౧.౧౮౬ . అనియన్త్రేశ్వరేచ్ఛాత ఇత్యేతచ్చర్చయిష్యతే ।
౧.౧౮౬ . పఞ్చాశద్విధతా చాస్య సమావేశస్య వర్ణితా ॥ ౧౮౬
౧.౧౮౭ . తత్త్వషట్త్రింశకైతత్స్ఫుటభేదాభిసన్ధితః ।

౧.౧౮౭ . ఏతత్తత్త్వాన్తరే యత్పుంవిద్యాశక్త్యాత్మకం త్రయమ్ ॥ ౧౮౭

౧.౧౮౮ . అమ్భోధికాష్ఠాజ్వలనసంఖ్యైర్భేదైర్యతః క్రమాత్ ।

౧.౧౮౮ . పుంవిద్యాశక్తిసంజ్ఞం యత్తత్సర్వవ్యాపకం యతః ॥ ౧౮౮

౧.౧౮౯ . అవ్యాపకేభ్యస్తేనేదం భేదేన గణితం కిల ।

౧.౧౮౯ . అశుద్ధిశుద్ధ్యమానత్వశుద్ధితస్తు మిథోఽపి తత్ ॥ ౧౮౯

౧.౧౯౦ . భూతాన్యధ్యక్షసిద్ధాని కార్యహేత్వనుమేయతః ।

౧.౧౯౦ . తత్త్వవర్గాత్పృథగ్భూతసమాఖ్యాన్యత ఏవ హి ॥ ౧౯౦

౧.౧౯౧ . సర్వప్రతీతిసద్భావగోచరం భూతమేవ హి ।

౧.౧౯౧ . విదుశ్చతుష్టయే చాత్ర సావకాశే తదాస్థితిమ్ ॥ ౧౯౧

౧.౧౯౨ . రుద్రశక్తిసమావేశః పఞ్చధా నను చర్చ్యతే ।

౧.౧౯౨ . కోఽవకాశో భవేత్తత్ర భౌతావేశాదివర్ణనే ॥ ౧౯౨

౧.౧౯౩ . ప్రసంగాదేతదితిచేత్సమాధిః సంభవన్నయమ్ ।

౧.౧౯౩ . నాస్మాకం మానసావర్జీ లోకో భిన్నరుచిర్యతః ॥ ౧౯౩

౧.౧౯౪ . ఉచ్యతే ద్వైతశాస్త్రేషు పరమేశాద్విభేదితా ।

౧.౧౯౪ . భూతాదీనాం యథా సాత్ర న తథా ద్వయవర్జితే ॥ ౧౯౪

౧.౧౯౫ . యావాన్షట్త్రింశకః సోఽయం యదన్యదపి కించన ।

౧.౧౯౫ . ఏతావతీ మహాదేవీ రుద్రశక్తిరనర్గలా ॥ ౧౯౫

౧.౧౯౬ . తత ఏవ ద్వితీయేఽస్మిన్నధికారే న్యరూప్యత ।

౧.౧౯౬ . ధరాదేర్విశ్వరూపత్వం పాఞ్చదశ్యాదిభేదతః ॥ ౧౯౬

౧.౧౯౭ . తస్మాద్యథా పురస్థేఽర్థే గుణాద్యంశాంశికాముఖాత్ ।

౧.౧౯౭ . నిరంశభావసంబోధస్తథైవాత్రాపి బుధ్యతామ్ ॥ ౧౯౭

౧.౧౯౮ . అత ఏవావికల్పత్వధ్రౌవ్యప్రాభవవైభవైః ।

౧.౧౯౮ . అన్యైర్వా శక్తిరూపత్వాద్ధర్మైః స్వసమవాయిభిః ॥ ౧౯౮

౧.౧౯౯ . సర్వశోఽప్యథ వాంశేన తం విభుం పరమేశ్వరమ్ ।

౧.౧౯౯ . ఉపాసతే వికల్పౌఘసంస్కారాద్యే శ్రుతోత్థితాత్ ॥ ౧౯౯
౧.౨౦౦ . తే తత్తత్స్వవికల్పాన్తఃస్ఫురత్తద్ధర్మపాటవాత్ ।
౧.౨౦౦ . ధర్మిణం పూర్ణధర్మౌఘమభేదేనాధిశేరతే ॥ ౨౦౦
౧.౨౦౧ . ఊచివానత ఏవ శ్రీవిద్యాధిపతిరాదరాత్ ।
౧.౨౦౧ . త్వత్స్వరూపమవికల్పమక్షజా కల్పనే న విషయీకరోతి చేత్ ।
౧.౨౦౧ . అన్తరుల్లిఖితచిత్రసంవిదో నో భవేయురనుభూతయః స్ఫుటాః ॥ ౨౦౧
౧.౨౦౨ . తదుక్తం శ్రీమతఙ్గాదౌ స్వశక్తికిరణాత్మకమ్ ।
౧.౨౦౨ . అథ పత్యురధిష్ఠానమిత్యాద్యుక్తం విశేషణైః ॥ ౨౦౨
౧.౨౦౩ . తస్యాం దివి సుదీప్తాత్మా నిష్కమ్పోఽచలమూర్తిమాన్ ।
౧.౨౦౩ . కాష్ఠా సైవ పరా సూక్ష్మా సర్వదిక్కామృతాత్మికా ॥ ౨౦౩
౧.౨౦౪ . ప్రధ్వస్తావరణా శాన్తా వస్తుమాత్రాతిలాలసా ।
౧.౨౦౪ . ఆద్యన్తోపరతా సాధ్వీ మూర్తిత్వేనోపచర్యతే ॥ ౨౦౪
౧.౨౦౫ . తథోపచారస్యాత్రైతన్నిమిత్తం సప్రయోజనమ్ ।
౧.౨౦౫ . తన్ముఖా స్ఫుటతా ధర్మిణ్యాశు తన్మయతాస్థితిః ॥ ౨౦౫
౧.౨౦౬ . త ఏవ ధర్మాః శక్త్యాఖ్యాస్తైస్తైరుచితరూపకైః ।
౧.౨౦౬ . ఆకారైః పర్యుపాస్యన్తే తన్మయీభావసిద్ధయే ॥ ౨౦౬
౧.౨౦౭ . తత్ర కాచిత్పునః శక్తిరనన్తా వా మితాశ్చ వా ।
౧.౨౦౭ . ఆక్షిపేద్ధవతాసత్త్వన్యాయాద్దూరాన్తికత్వతః ॥ ౨౦౭
౧.౨౦౮ . తేన పూర్ణస్వభావత్వం ప్రకాశత్వం చిదాత్మతా ।
౧.౨౦౮ . భైరవత్వం విశ్వశక్తీరాక్షిపేద్వ్యాపకత్వతః ॥ ౨౦౮
౧.౨౦౯ . సదాశివాదయస్తూర్ధ్వవ్యాప్త్యభావాదధోజుషః ।
౧.౨౦౯ . శక్తీః సమాక్షిపేయుస్తదుపాసాన్తికదూరతః ॥ ౨౦౯
౧.౨౧౦ . ఇత్థం-భావే చ శాక్తాఖ్యో వైకల్పికపథక్రమః ।
౧.౨౧౦ . ఇహ తూక్తో యతస్తస్మాత్ప్రతియోగ్యవికల్పకమ్ ॥ ౨౧౦

౧.౨౧౧ . అవికల్పపథారూఢో యేన యేన పథా విశేత్ ।

౧.౨౧౧ . ధరాసదాశివాన్తేన తేన తేన శివీభవేత్ ॥ ౨౧౧

౧.౨౧౨ . నిర్మలే హృదయే ప్రాగ్ర్యస్ఫురద్భూమ్యంశభాసిని ।

౧.౨౧౨ . ప్రకాశే తన్ముఖేనైవ సంవిత్పరశివాత్మతా ॥ ౨౧౨

౧.౨౧౩ . ఏవం పరేచ్ఛాశక్త్యంశసదుపాయమిమం విదుః ।

౧.౨౧౩ . శామ్భవాఖ్యం సమావేశం సుమత్యన్తేనివాసినః ॥ ౨౧౩

౧.౨౧౪ . శాక్తోఽథ భణ్యతే చేతోధీ-మనోహంకృతి స్ఫుటమ్ ।

౧.౨౧౪ . సవికల్పతయా మాయామయమిచ్ఛాది వస్తుతః ॥ ౨౧౪

౧.౨౧౫ . అభిమానేన సంకల్పాధ్యవసాయక్రమేణ యః ।

౧.౨౧౫ . శాక్తః స మాయోపాయోఽపి తదన్తే నిర్వికల్పకః ॥ ౨౧౫

౧.౨౧౬ . పశోర్యా యావికల్పా భూర్దశా సా శామ్భవీ పరమ్ ।

౧.౨౧౬ . అపూర్ణా మాతృదౌరాత్మ్యాత్తదపాయే వికస్వరా ॥ ౨౧౬

౧.౨౧౭ . ఏవం వైకల్పికీ భూమిః శాక్తే కర్తృత్వవేదనే ।

౧.౨౧౭ . యస్యాం స్ఫుటే పరం త్వస్యాం సంకోచః పూర్వనీతితః ॥ ౨౧౭

౧.౨౧౮ . తథా సంకోచసంభారవిలాయనపరస్య తు ।

౧.౨౧౮ . సా యథేష్టాన్తరాభాసకారిణీ శక్తిరుజ్జ్వలా ॥ ౨౧౮

౧.౨౧౯ . నను వైకల్పికీ కిం ధీరాణవే నాస్తి తత్ర సా ।

౧.౨౧౯ . అన్యోపాయాత్ర తూచ్చారరహితత్వం న్యరూపయత్ ॥ ౨౧౯

౧.౨౨౦ . ఉచ్చారశబ్దేనాత్రోక్తా బహ్వన్తేన తదాదయః ।

౧.౨౨౦ . శక్త్యుపాయే న సన్త్యేతే భేదాభేదౌ హి శక్తితా ॥ ౨౨౦

౧.౨౨౧ . అణుర్నామ స్ఫుటో భేదస్తదుపాయ ఇహాణవః ।

౧.౨౨౧ . వికల్పనిశ్చయాత్మైవ పర్యన్తే నిర్వికల్పకః ॥ ౨౨౧

౧.౨౨౨ . నను ధీ-మానసాహంకృత్పుమాంసో వ్యాపృనియుః శివమ్ ।

౧.౨౨౨ . నాధోవర్తితయా తేన కథితం కథమీదృశమ్ ॥ ౨౨౨

౧.౨౨౩ . ఉచ్యతే వస్తుతోఽస్మాకం శివ ఏవ తథావిధః ।

౧.౨౨౩ . స్వరూపగోపనం కృత్వా స్వప్రకాశః పునస్తథా ॥ ౨౨౩

౧.౨౨౪ . ద్వైతశాస్త్రే మతఙ్గాదౌ చాప్యేతత్సునిరూపితమ్ ।

౧.౨౨౪ . అధోవ్యాప్తుః శివస్యైవ స ప్రకాశో వ్యవస్థితః ॥ ౨౨౪

౧.౨౨౫ . యేన బుద్ధి-మనోభూమావపి భాతి పరం పదమ్ ॥ ౨౨౫

౧.౨౨౬ . ద్వావప్యేతౌ సమావేశౌ నిర్వికల్పార్ణవం ప్రతి ।

౧.౨౨౬ . ప్రయాత ఏవ తద్రూఢిం వినా నైవ హి కించన ॥ ౨౨౬

౧.౨౨౭ . సంవిత్తిఫలభిచ్చాత్ర న ప్రకల్ప్యేత్యతోఽబ్రవీత్ ।

౧.౨౨౭ . కల్పనాయాశ్చ ముఖ్యత్వమత్రైవ కిల సూచితమ్ ॥ ౨౨౭

౧.౨౨౮ . వికల్పాపేక్షయా యోఽపి ప్రామాణ్యం ప్రాహ తన్మతే ।

౧.౨౨౮ . తద్వికల్పక్రమోపాత్తనిర్వికల్పప్రమాణతా ॥ ౨౨౮

౧.౨౨౯ . రత్నతత్త్వమవిద్వాన్ప్రాజ్ఞైశ్చయోపాయచర్చనాత్ ।

౧.౨౨౯ . అనుపాయావికల్పాప్తౌ రత్నజ్ఞ ఇతి భణ్యతే ॥ ౨౨౯

౧.౨౩౦ . అభేదోపాయమత్రోక్తం శామ్భవం శాక్తముచ్యతే ।

౧.౨౩౦ . భేదాభేదాత్మకోపాయం భేదోపాయం తదాణవమ్ ॥ ౨౩౦

౧.౨౩౧ . అన్తే జ్ఞానేఽత్ర సోపాయే సమస్తః కర్మవిస్తరః ।

౧.౨౩౧ . ప్రస్ఫుటేనైవ రూపేణ భావీ సోఽన్తర్భవిష్యతి ॥ ౨౩౧

౧.౨౩౨ . క్రియా హి నామ విజ్ఞానాన్నాన్యద్వస్తు క్రమాత్మతామ్ ।

౧.౨౩౨ . ఉపాయవశతః ప్రాప్తం తత్క్రియేతి పురోదితమ్ ॥ ౨౩౨

౧.౨౩౩ . సమ్యగ్జ్ఞానం చ ముక్త్యేకకారణం స్వపరస్థితమ్ ।

౧.౨౩౩ . యతో హి కల్పనామాత్రం స్వపరాదివిభూతయః ॥ ౨౩౩

౧.౨౩౪ . తుల్యే కాల్పనికత్వే చ యద్రైక్యస్ఫురణాత్మకః ।

౧.౨౩౪ . గురుః స తావదేకాత్మా సిద్ధో ముక్తశ్చ భణ్యతే ॥ ౨౩౪

౧.౨౩౫ . యావానస్య హి సంతానో గురుస్తావత్స కీర్తితః ।

౧.౨౩౫ . సమ్యగ్జ్ఞానమయశ్చేతి స్వాత్మనా ముచ్యతే తతః ॥ ౨౩౫

౧.౨౩౬ . తత ఏవ స్వసంతానం జ్ఞానీ తారయతీత్యదః ।

౧.౨౩౬ . యుక్త్యాగమాభ్యాం సంసిద్ధం తావానేకో యతో మునిః ॥ ౨౩౬

౧.౨౩౭ . తేనాత్ర యే చోదయన్తి నను జ్ఞానాద్విముక్తతా ।

౧.౨౩౭ . దీక్షాదికా క్రియా చేయం సా కథం ముక్తయే భవేత్ ॥ ౨౩౭

౧.౨౩౮ . జ్ఞానాత్మా సేతి చేజ్జ్ఞానం యత్రస్థం తం విమోచయేత్ ।

౧.౨౩౮ . అన్యస్య మోచనే వాపి భవేత్కిం నాసమఞ్జసమ్ ।

౧.౨౩౮ . ఇతి తే మూలతః క్షిప్తా యత్త్వత్రాన్యైః సమర్థితమ్ ॥ ౨౩౮

౧.౨౩౯ . మలో నామ కిల ద్రవ్యం చక్షుఃస్థపటలాదివత్ ।

౧.౨౩౯ . తద్విహన్త్రీ క్రియా దీక్షా త్వఞ్జనాదికకర్మవత్ ॥ ౨౩౯

౧.౨౪౦ . తత్పురస్తాన్నిషేత్స్యామో యుక్త్యాగమవిగర్హితమ్ ।

౧.౨౪౦ . మలమాయాకర్మణాం చ దర్శయిష్యామహే స్థితిమ్ ॥ ౨౪౦

౧.౨౪౧ . ఏవం శక్తిత్రయోపాయం యజ్జ్ఞానం తత్ర పశ్చిమమ్ ।

౧.౨౪౧ . మూలం తదుత్తరం మధ్యముత్తరోత్తరమాదిమమ్ ॥ ౨౪౧

౧.౨౪౨ . తతోఽపి పరమం జ్ఞానముపాయాదివివర్జితమ్ ।

౧.౨౪౨ . ఆనన్దశక్తివిశ్రాన్తమనుత్తరమిహోచ్యతే ॥ ౨౪౨

౧.౨౪౩ . తత్స్వప్రకాశం విజ్ఞానం విద్యావిద్యేశ్వరాదిభిః ।

౧.౨౪౩ . అపి దుర్లభసద్భావం శ్రీసిద్ధాతన్త్ర ఉచ్యతే ॥ ౨౪౩

౧.౨౪౪ . మాలిన్యాం సూచితం చైతత్పటలేఽష్టాదశే స్ఫుటమ్ ।

౧.౨౪౪ . న చైతదప్రసన్నేన శంకరేణేతి వాక్యతః ॥ ౨౪౪

౧.౨౪౫ . ఇత్యనేనైవ పాఠేన మాలినీవిజయోత్తరే ।

౧.౨౪౫ . ఇతి జ్ఞానచతుష్కం యత్సిద్ధిముక్తిమహోదయమ్ ।

౧.౨౪౫ . తన్మయా తన్త్ర్యతే తన్త్రాలోకనామ్న్యత్ర శాసనే ॥ ౨౪౫

౧.౨౪౬ . తత్రేహ యద్యదన్తర్వా బహిర్వా పరిమృశ్యతే ।

౧.౨౪౬ . అనుద్ఘాటితరూపం తత్పూర్వమేవ ప్రకాశతే ॥ ౨౪౬

౧.౨౪౭ . తథానుద్ఘాటితాకారా నిర్వాచ్యేనాత్మనా ప్రథా ।

౧.౨౪౭ . సంశయః కుత్రచిద్రూపే నిశ్చితే సతి నాన్యథా ॥ ౨౪౭

౧.౨౪౮ . ఏతత్కిమితి ముఖ్యేఽస్మిన్నేతదంశః సునిశ్చితః ।

౧.౨౪౮ . సంశయోఽస్తిత్వనాస్త్యాదిధర్మానుద్ఘాటితాత్మకః ॥ ౨౪౮

౧.౨౪౯ . కిమిత్యేతస్య శబ్దస్య నాధికోఽర్థః ప్రకాశతే ।

౧.౨౪౯ . కిం త్వనున్ముద్రితాకారం వస్త్వేవాభిదధాత్యయమ్ ॥ ౨౪౯

౧.౨౫౦ . స్థాణుర్వా పురుషో వేతి న ముఖ్యోఽస్త్యేష సంశయః ।

౧.౨౫౦ . భూయఃస్థధర్మజాతేషు నిశ్చయోత్పాద ఏవ హి ॥ ౨౫౦

౧.౨౫౧ . ఆమర్శనీయద్వైరూప్యానుద్ఘాటనవశాత్పునః ।

౧.౨౫౧ . సంశయః స కిమిత్యంశే వికల్పస్త్వన్యథా స్ఫుటః ॥ ౨౫౧

౧.౨౫౨ . తేనానుద్ఘాటితాత్మత్వభావప్రథనమేవ యత్ ।

౧.౨౫౨ . ప్రథమం స ఇహోద్దేశః ప్రశ్నః సంశయ ఏవ చ ॥ ౨౫౨

౧.౨౫౩ . తథానుద్ఘాటితాకారభావప్రసరవర్త్మనా ।

౧.౨౫౩ . ప్రసరన్తీ స్వసంవిత్తిః ప్రష్ట్రీ శిష్యాత్మతాం గతా ॥ ౨౫౩

౧.౨౫౪ . తథాన్తరపరామర్శనిశ్చయాత్మతిరోహితేః ।

౧.౨౫౪ . ప్రసరానన్తరోద్భూతసంహారోదయభాగపి ॥ ౨౫౪

౧.౨౫౫ . యావత్యేవ భవేద్బాహ్యప్రసరే ప్రస్ఫుటాత్మని ।

౧.౨౫౫ . అనున్మీలితరూపా సా ప్రష్ట్రీ తావతి భణ్యతే ॥ ౨౫౫

౧.౨౫౬ . స్వయమేవం విబోధశ్చ తథా ప్రశ్నోత్తరాత్మకః ।

౧.౨౫౬ . గురుశిష్యపదేఽప్యేష దేహభేదో హ్యతాత్త్వికః ॥ ౨౫౬

౧.౨౫౭ . బోధో హి బోధరూపత్వాదన్తర్నానాకృతీః స్థితాః ।

౧.౨౫౭ . బహిరాభాసయత్యేవ ద్రాక్సామాన్యవిశేషతః ॥ ౨౫౭

౧.౨౫౮ . వక్ష్యమాణవిశేషాంశాకాంక్షాయోగ్యస్య కస్యచిత్ ।

౧.౨౫౮ . ధర్మస్య సృష్టిః సామాన్యసృష్టిః సా సంశయాత్మికా ॥ ౨౫౮

౧.౨౫౯ . స్రక్ష్యమాణో విశేషాంశో యదా తూపరమేత్తదా ।

౧.౨౫౯ . నిర్ణయో మాతృరుచితో నాన్యథా కల్పకోటిభిః ॥ ౨౫౯

౧.౨౬౦ . తస్యాథ వస్తునః స్వాత్మవీర్యాక్రమణపాటవాత్ ।

౧.౨౬౦ . ఉన్ముద్రణం తయాకృత్యా లక్షణోత్తరనిర్ణయాః ॥ ౨౬౦

౧.౨౬౧ . నిర్ణీతతావద్ధర్మాంశపృష్ఠపాతితయా పునః ।

౧.౨౬౧ . భూయో భూయః సముద్దేశలక్షణాత్మపరీక్షణమ్ ॥ ౨౬౧

౧.౨౬౨ . దృష్టానుమానౌపమ్యాప్తవచనాదిషు సర్వతః ।

౧.౨౬౨ . ఉద్దేశలక్షణావేక్షాత్రితయం ప్రాణినాం స్ఫురేత్ ॥ ౨౬౨

౧.౨౬౩ . నిర్వికల్పితముద్దేశో వికల్పో లక్షణం పునః ।

౧.౨౬౩ . పరీక్షణం తథాధ్యక్షే వికల్పానాం పరమ్పరా ॥ ౨౬౩

౧.౨౬౪ . నగోఽయమితి చోద్దేశో ధూమిత్వాదగ్నిమానితి ।

౧.౨౬౪ . లక్ష్యం వ్యాప్త్యాదివిజ్ఞానజాలం త్వత్ర పరీక్షణమ్ ॥ ౨౬౪

౧.౨౬౫ . ఉద్దేశోఽయమితి ప్రాచ్యో గోతుల్యో గవయాభిధః ।

౧.౨౬౫ . ఇతి వా లక్షణం శేషః పరీక్షోపమితౌ భవేత్ ॥ ౨౬౫

౧.౨౬౬ . స్వఃకామ ఈదృగుద్దేశో యజేతేత్యస్య లక్షణమ్ ।

౧.౨౬౬ . అగ్నిష్టోమాదినేత్యేషా పరీక్షా శేషవర్తినీ ॥ ౨౬౬

౧.౨౬౭ . వికల్పస్రక్ష్యమాణాన్యరుచితాంశసహిష్ణునః ।

౧.౨౬౭ . వస్తునో యా తథాత్వేన సృష్టిః సోద్దేశసంజ్ఞితా ॥ ౨౬౭

౧.౨౬౮ . తదైవ సంవిచ్ఛినుతే యావతః స్రక్ష్యమాణతా ।

౧.౨౬౮ . యతో హ్యకాలకలితా సంధత్తే సార్వకాలికమ్ ॥ ౨౬౮

౧.౨౬౯ . స్రక్ష్యమాణస్య యా సృష్టిః ప్రాక్సృష్టాంశస్య సంహృతిః ।

౧.౨౬౯ . అనూద్యమానే ధర్మే సా సంవిల్లక్షణముచ్యతే ॥ ౨౬౯

౧.౨౭౦ . తత్పృష్ఠపాతిభూయోంశసృష్టిసంహారవిశ్రమాః ।

౧.౨౭౦ . పరీక్షా కథ్యతే మాతృరుచితా కల్పితావధిః ॥ ౨౭౦

౧.౨౭౧ . ప్రాక్పశ్యన్త్యథ మధ్యాన్యా వైఖరీ చేతి తా ఇమాః ।

౧.౨౭౧ . పరా పరాపరా దేవీ చరమా త్వపరాత్మికా ॥ ౨౭౧

౧.౨౭౨ . ఇచ్ఛాది శక్తిత్రితయమిదమేవ నిగద్యతే ।

౧.౨౭౨ . ఏతత్ప్రాణిత ఏవాయం వ్యవహారః ప్రతాయతే ॥ ౨౭౨

౧.౨౭౩ . ఏతత్ప్రశ్నోత్తరాత్మత్వే పారమేశ్వరశాసనే ।

౧.౨౭౩ . పరసంబన్ధరూపత్వమభిసంబన్ధపఞ్చకే ॥ ౨౭౩

౧.౨౭౪ . యథోక్తం రత్నమాలాయాం సర్వః పరకలాత్మకః ।

౧.౨౭౪ . మహానవాన్తరో దివ్యో మిశ్రోఽన్యోఽన్యస్తు పఞ్చమః ॥ ౨౭౪

౧.౨౭౫ . భిన్నయోః ప్రష్టృతద్వక్త్రోశ్చైకాత్మ్యం యత్స ఉచ్యతే ।

౧.౨౭౫ . సంబన్ధః పరతా చాస్య పూర్ణైకాత్మ్యప్రథామయీ ॥ ౨౭౫

౧.౨౭౬ . అనేనైవ నయేన స్యాత్సంబన్ధాన్తరమప్యలమ్ ।

౧.౨౭౬ . శాస్త్రవాచ్యం ఫలాదీనాం పరిపూర్ణత్వయోగతః ॥ ౨౭౬

౧.౨౭౭ . ఇత్థం సంవిదియం దేవీ స్వభావాదేవ సర్వదా ।

౧.౨౭౭ . ఉద్దేశాదిత్రయప్రాణా సర్వశాస్త్రస్వరూపిణీ ॥ ౨౭౭

౧.౨౭౮ . తత్రోచ్యతే పురోద్దేశః పూర్వజానుజభేదవాన్ ।

౧.౨౭౮ . విజ్ఞానభిద్గతోపాయః పరోపాయస్తృతీయకః ॥ ౨౭౮

౧.౨౭౯ . శాక్తోపాయో నరోపాయః కాలోపాయోఽథ సప్తమః ।

౧.౨౭౯ . చక్రోదయోఽథ దేశాధ్వా తత్త్వాధ్వా తత్త్వభేదనమ్ ॥ ౨౭౯

౧.౨౮౦ . కలాద్యధ్వాధ్వోపయోగః శక్తిపాతతిరోహితీ ।

౧.౨౮౦ . దీక్షోపక్రమణం దీక్షా సామయీ పౌత్రికే విధౌ ॥ ౨౮౦

౧.౨౮౧ . ప్రమేయప్రక్రియా సూక్ష్మా దీక్షా సద్యఃసముత్క్రమః ।

౧.౨౮౧ . తులాదీక్షాథ పారోక్షీ లిఙ్గోద్ధారోఽభిషేచనమ్ ॥ ౨౮౧

౧.౨౮౨ . అన్త్యేష్టిః శ్రాద్ధక్లృప్తిశ్చ శేషవృత్తినిరూపణమ్ ।

౧.౨౮౨ . లిఙ్గార్చా బహుభిత్పర్వపవిత్రాది నిమిత్తజమ్ ॥ ౨౮౨

౧.౨౮౩ . రహస్యచర్యా మన్త్రౌఘో మణ్డలం ముద్రికావిధిః ।

౧.౨౮౩ . ఏకీకారః స్వస్వరూపే ప్రవేశః శాస్త్రమేలనమ్ ॥ ౨౮౩

౧.౨౮౪ . ఆయాతికథనం శాస్త్రోపాదేయత్వనిరూపణమ్ ।

౧.౨౮౪ . ఇతి సప్తాధికామేనాం త్రింశతం యః సదా బుధః ॥ ౨౮౪

౧.౨౮౫ . ఆహ్నికానాం సమభ్యస్యేత్స సాక్షాద్భైరవో భవేత్ ।

౧.౨౮౫ . సప్తత్రింశత్సు సంపూర్ణబోధో యద్భైరవో భవేత్ ॥ ౨౮౫

౧.౨౮౬ . కిం చిత్రమణవోఽప్యస్య దృశా భైరవతామియుః ।

౧.౨౮౬ . ఇత్యేష పూర్వజోద్దేశః కథ్యతే త్వనుజోఽధునా ॥ ౨౮౬

౧.౨౮౭ . విజ్ఞానభిత్ప్రకరణే భర్వస్యోద్దేశనం క్రమాత్ ।

౧.౨౮౭ . ద్వితీయస్మిన్ప్రకరణే గతోపాయత్వభేదితా ॥ ౨౮౭

౧.౨౮౮ . విశ్వచిత్ప్రతిబిమ్బత్వం పరామర్శోదయక్రమః ।

౧.౨౮౮ . మన్త్రాద్యభిన్నరూపత్వం పరోపాయే వివిచ్యతే ॥ ౨౮౮

౧.౨౮౯ . వికల్పసంస్క్రియా తర్కతత్త్వం గురుసతత్త్వకమ్ ।

౧.౨౮౯ . యోగాఙ్గానుపయోగిత్వం కల్పితార్చాద్యనాదరః ॥ ౨౮౯

౧.౨౯౦ . సంవిచ్చక్రోదయో మన్త్రవీర్య జప్యాది వాస్తవమ్ ।

౧.౨౯౦ . నిషేధవిధితుల్యత్వం శాక్తోపాయేఽత్ర చర్చ్యతే ॥ ౨౯౦

౧.౨౯౧ . బుద్ధిధ్యానం ప్రాణతత్త్వసముచ్చారశ్చిదాత్మతా ।

౧.౨౯౧ . ఉచ్చారః పరతత్త్వాన్తఃప్రవేశపథలక్షణమ్ ॥ ౨౯౧

౧.౨౯౨ . కరణం వర్ణతత్త్వం చేత్యాణవే తు నిరూప్యతే ।

౧.౨౯౨ . చారమానమహోరాత్రసంక్రాన్త్యాదివికల్పనమ్ ॥ ౨౯౨

౧.౨౯౩ . సంహారచిత్రతా వర్ణోదయః కాలాధ్వకల్పనే ।

౧.౨౯౩ . చక్రభిన్మన్త్రవిద్యాభిదేతచ్చక్రోదయే భవేత్ ॥ ౨౯౩

౧.౨౯౪ . పరిమాణం పురాణాం చ సంగ్రహస్తత్త్వయోజనమ్ ।

౧.౨౯౪ . ఏతద్దేశాధ్వనిర్దేశే ద్వయం తత్త్వాధ్వనిర్ణయే ॥ ౨౯౪

౧.౨౯౫ . కార్యకారణభావశ్చ తత్త్వక్రమనిరూపణమ్ ।

౧.౨౯౫ . వస్తుధర్మస్తత్త్వవిధిర్గ్రాగ్రదాదినిరూపణమ్ ॥ ౨౯౫

౧.౨౯౬ . ప్రమాతృభేద ఇత్యేతత్తత్త్వభేదే విచార్యతే ।

౧.౨౯౬ . కలాస్వరూపమేకత్రిపఞ్చాద్యైస్తత్త్వకల్పనమ్ ॥ ౨౯౬

౧.౨౯౭ . వర్ణభేదక్రమః సర్వాధారశక్తినిరూపణమ్ ।

౧.౨౯౭ . కలాద్యధ్వవిచారాన్తరేతావత్రప్వవివిచ్యతే ॥ ౨౯౭

౧.౨౯౮ . అభేదభావనాకమ్పహాసౌ త్వధ్వోపయోజనే ।

౧.౨౯౮ . సంఖ్యాధిక్యం మలాదీనాం తత్త్వం శక్తివిచిత్రతా ॥ ౨౯౮

౧.౨౯౯ . అనపేక్షిత్వసిద్ధిశ్చ తిరోభావవిచిత్రతా ।

౧.౨౯౯ . శక్తిపాతపరీక్షాయామేతావాన్వాచ్యసంగ్రహః ॥ ౨౯౯

౧.౩౦౦ . తిరోభావవ్యపగమో జ్ఞానేన పరిపూర్ణతా ।

౧.౩౦౦ . ఉత్క్రాన్త్యనుపయోగిత్వం దీక్షోపక్రమణే స్థితమ్ ॥ ౩౦౦

౧.౩౦౧ . శిష్యౌచిత్యపరీక్షాదౌ స్థానభిత్స్వానకల్పనమ్ ।

౧.౩౦౧ . సామాన్యన్యాసభేదోఽర్ఘపాత్రం చైతత్రప్రయోజనమ్ ॥ ౩౦౧

౧.౩౦౨ . ద్రవ్యయోగ్యత్వమర్చా చ బహిర్ద్వారార్చనం క్రమాత్ ।

౧.౩౦౨ . ప్రవేశో దిక్స్వరూపం చ దేహప్రాణాదిశోధనమ్ ॥ ౩౦౨

౧.౩౦౩ . విశేషన్యాసవైచిత్ర్యం సవిశేషార్ఘభాజనమ్ ।

౧.౩౦౩ . దేహపూజా ప్రాణబుద్ధిచిత్స్వధ్వన్యాసపూజనే ॥ ౩౦౩

౧.౩౦౪ . అన్యశాస్త్రగణోత్కర్షః పూజా చక్రస్య సర్వతః ।

౧.౩౦౪ . క్షేత్రగ్రహః పఞ్చగవ్యం పూజనం భూగణేశయోః ॥ ౩౦౪

౧.౩౦౫ . అస్త్రార్చా వహ్నికార్యం చాప్యధివాసనమగ్నిగమ్ ।

౧.౩౦౫ . తర్పణం చరుసంసిద్ధిర్దన్తకాష్ఠాన్తసంస్క్రియా ॥ ౩౦౫

౧.౩౦౬ . శివహస్తవిధిశ్చాపి శయ్యాక్లృప్తివిచారణమ్ ।

౧.౩౦౬ . స్వప్నస్య సామయం కర్మ సమయాశ్చేతి సంగ్రహః ॥ ౩౦౬
౧.౩౦౭ . సమయిత్వవిధావస్మిన్స్యాత్సప్తదశ ఆహ్నికే ।
౧.౩౦౭ . మణ్డలాత్మానుసన్ధానం నివేద్యపశువిస్తరః ॥ ౩౦౭
౧.౩౦౮ . అగ్నితృప్తిః స్వస్వభావదీపనం శిష్యదేహగః ।
౧.౩౦౮ . అధ్వన్యాసవిధిః శోధ్యశోధకాదివిచిత్రతా ॥ ౩౦౮
౧.౩౦౯ . దీక్షాభేదః పరో న్యాసో మన్త్రసత్తాప్రయోజనమ్ ।
౧.౩౦౯ . భేదో యోజనికాదేశ్చ షోడశే స్యాదిహాహ్నికే ॥ ౩౦౯
౧.౩౧౦ . సూత్రక్లృప్తిస్తత్త్వశుద్ధిః పాశదాహోఽథ యోజనమ్ ।
౧.౩౧౦ . అధ్వభేదస్తథేత్యేవం కథితం పౌత్రికే విధౌ ॥ ౩౧౦
౧.౩౧౧ . జననాదివిహీనత్వం మన్త్రభేదోఽథ సుస్ఫుటః ।
౧.౩౧౧ . ఇతి సంక్షిప్తదీక్షాఖ్యే స్యాదష్టాదశ ఆహ్నికే ॥ ౩౧౧
౧.౩౧౨ . కలావేక్షా కృపాణ్యాదిన్యాసశ్చారః శరీరగః ।
౧.౩౧౨ . బ్రహ్మవిద్యావిధిశ్చైవముక్తం సద్యఃసముత్క్రమే ॥ ౩౧౨
౧.౩౧౩ . అధికారపరీక్షాన్తఃసంస్కారోఽథ తులావిధిః ।
౧.౩౧౩ . ఇత్యేతద్వాచ్యసర్వస్వం స్యాద్వింశతితమాహ్నికే ॥ ౩౧౩
౧.౩౧౪ . మృతజీవద్విధిర్జాలోపదేశః సంస్క్రియాగణః ।
౧.౩౧౪ . బలాబలవిచారశ్చేత్యేకవింశాహ్నికే విధిః ॥ ౩౧౪
౧.౩౧౫ . శ్రవణం చాభ్యనుజ్ఞానం శోధనం పాతకచ్యుతిః ।
౧.౩౧౫ . శఙ్కాచ్ఛేద ఇతి స్పష్టం వాచ్యం లిఙ్గోద్ధృతిక్రమే ॥ ౩౧౫
౧.౩౧౬ . పరీక్షాచార్యకరణం తద్వ్రతం హరణం మతేః ।
౧.౩౧౬ . తద్విభాగః సాధకత్వమభిషేకవిధౌ త్వియత్ ॥ ౩౧౬
౧.౩౧౭ . అధికార్యథ సంస్కారస్తత్ప్రయోజనమిత్యదః ।
౧.౩౧౭ . చతుర్వింశేఽన్త్యయాగాఖ్యే వక్తవ్యం పరిచర్చ్యతే ॥ ౩౧౭
౧.౩౧౮ . ప్రయోజనం భోగమోక్షదానేనాత్ర విధిః స్ఫుటః ।

౧.౩౧౮ . పఞ్చవింశాహ్ని కే శ్రాద్ధప్రకాశే వస్తుసంగ్రహః ॥ ౩౧౮

౧.౩౧౯ . ప్రయోజనం శేషవృత్తేర్ని త్యార్చా స్థణ్డిలే పరా ।

౧.౩౧౯ . లిఙ్గస్వరూపం బహుధా చాక్షసూత్రనిరూపణమ్ ॥ ౩౧౯

౧.౩౨౦ . పూజాభేద ఇతి వాచ్యం లిఙ్గార్చాసంప్రకాశనే ।

౧.౩౨౦ . నైమిత్తికవిభాగస్తత్ప్రయోజనవిధిస్తతః ॥ ౩౨౦

౧.౩౨౧ . పర్వభేదాస్తద్విశేషశ్చక్రచర్చా తదర్చనమ్ ।

౧.౩౨౧ . గుర్వాద్యన్తదినాద్యర్చాప్రయోజననిరూపణమ్ ॥ ౩౨౧

౧.౩౨౨ . మృతేః పరీక్షా యోగీశీమేలకాదివిధిస్తథా ।

౧.౩౨౨ . వ్యాఖ్యావిధిః శ్రుతవిధిర్గురుపూజావిధిస్త్వియత్ ॥ ౩౨౨

౧.౩౨౩ . నైమిత్తికప్రకాశాఖ్యే ఽప్యష్టావింశాహ్ని కే స్థితమ్ ।

౧.౩౨౩ . అధికార్యాత్మనో భేదః సిద్ధపత్నీ కులక్రమః ॥ ౩౨౩

౧.౩౨౪ . అర్చావిధిర్ద్వైతవిధీ రహస్యోపనిషత్క్రమః ।

౧.౩౨౪ . దీక్షాభి షేకౌ బోధశ్చేత్యేకోనత్రింశ ఆహ్ని కే ॥ ౩౨౪

౧.౩౨౫ . మన్త్రస్వరూపం తద్వీర్యమితి త్రింశే నిరూపితమ్ ।

౧.౩౨౫ . శూలాబ్జభేదో వ్యోమశస్వస్తికాదినిరూపణమ్ ॥ ౩౨౫

౧.౩౨౬ . విస్తరేణాభిధాతవ్యమిత్యేకత్రింశ ఆహ్ని కే ।

౧.౩౨౬ . గుణప్రధానతాభేదాః స్వరూపం వీర్యచర్చనమ్ ॥ ౩౨౬

౧.౩౨౭ . కలాభేద ఇతి ప్రోక్తం ముద్రాణాం సంప్రకాశనే ।

౧.౩౨౭ . ద్వాత్రింశతత్త్వాదీశాఖ్యాత్ప్రభృతి ప్రస్ఫుటో యతః ॥ ౩౨౭

౧.౩౨౮ . న భేదోఽస్తి తతో నోక్తముద్దేశాన్తరమత్ర తత్ ।

౧.౩౨౮ . ముఖ్యత్వేన చ వేద్యత్వాదధికారాన్తరక్రమః ॥ ౩౨౮

౧.౩౨౯ . ఇత్యుద్దేశవిధిః ప్రోక్తః సుఖసంగ్రహహేతవే ।

౧.౩౨౯ . అథాస్య లక్షణావేక్షే నిరూప్యేతే యథాక్రమమ్ ॥ ౩౨౯

౧.౩౩౦ . ఆత్మా సంవిత్ప్రకాశస్థితిరనవయవా సంవిదిత్యాత్తశక్తివ్రాతం తస్య స్వరూపం స చ నిజ మహసశ్ఛాదనాద్బద్ధరూపః ।

౧.౩౩౦ . ఆత్మజ్యోతిఃస్వభావప్రకటనవిధినా తస్య మోక్షః స చాయం చిత్రాకారస్య చిత్రః ప్రకటిత ఇహ యత్సంగ్రహేణార్థ ఏషః ॥ ౩౩౦

౧.౩౩౧ . మిథ్యాజ్ఞానం తిమిరమసమాన్ దృష్టిదోషాన్ప్రసూతే తత్సద్భావాద్విమలమపి తద్భాతి మాలిన్యధామ ।

౧.౩౩౧ . యత్తు ప్రేక్ష్యం దృశి పరిగతం త్రైమిరీం దోషముద్రాం దూరం రున్ధేత్ప్రభవతు కథం తత్ర మాలిన్యశఙ్కా ॥ ౩౩౧

౧.౩౩౨ . భావవ్రాత? హఠాజ్జనస్య హృదయాన్యాక్రమ్య యన్నర్తయన్ భఙ్గీభిర్వివిధాభిరాత్మహృదయం ప్రచ్ఛాద్య సంక్రీడసే ।

౧.౩౩౨ . యస్త్వామాహ జడం జడః సహృదయంమన్యత్వదుఃశిక్షితో మన్యేఽముష్య జడాత్మతా స్తుతిపదం త్వత్సామ్యసంభావనాత్ ॥ ౩౩౨

౧.౩౩౩ . ఇహ గలితమలాః పరావరజ్ఞాః శివసద్భావమయా అధిక్రియన్తే ।

౧.౩౩౩ . గురవః ప్రవిచారణే యతస్తద్విఫలా ద్వేషకలంకహానియాచ్ఞా ॥ ౩౩౩

ఏ తన్త్రాలోకేఽభినవరచితేఽముత్ర విజ్ఞానసత్తాభేదోద్ధారప్రకటనపటావాహ్నికేఽస్మిన్సమాప్తిః ।

చ్౨ అథ శ్రీతన్త్రాలోకస్య ద్వితీయమాహ్నికమ్

౨.౧ . యత్త్రత్రాద్యం పదమవిరతానుత్తరజ్ఞప్తిరూపమ్ ।

౨.౧ . తన్నిర్ణేతుం ప్రకరణమిదమారభేఽహం ద్వితీయమ్ ॥ ౧

౨.౨ . అనుపాయం హి యద్రూపం కోఽర్థో దేశనయాత్ర వై ।

౨.౨ . సకృత్స్యాద్దేశనా పశ్చాదనుపాయత్వముచ్యయతే ॥ ౨

౨.౩ . అనుపాయమిదం తత్త్వమిత్యుపాయం వినా కుతః ।

౨.౩ . స్వయం తు తేషాం తత్తాదృక్కిం బ్రూమః కిల తాన్ప్రతి ॥ ౩

౨.౪ . యచ్చతుర్ధోదితం రూపం విజ్ఞానస్య విభోరసౌ ।

౨.౪ . స్వభావ ఏవ మన్తవ్యః స హి నిత్యోదితో విభుః ॥ ౪

౨.౫ . ఏతావద్భిరసంఖ్యాతైః స్వభావైర్యత్ప్రకాశతే ।

౨.౫ . కేఽప్యంశాంశికయా తేన విశన్త్యన్యే నిరంశతః ॥ ౫

౨.౬ . తత్రాపి చాభ్యుపాయాదిసాపేక్షాన్యత్వయోగతః ।

౨.౬ . ఉపాయస్యాపి నో వార్యా తదన్యత్వాద్విచిత్రతా ॥ ౬

౨.౭ . తత్ర యే నిర్మలాత్మానో భైరవీయాం స్వసంవిదమ్ ।

౨.౭ . నిరుపాయాముపాసీనాస్తద్విధిః ప్రణిగద్యతే ॥ ౭

౨.౮ . తత్ర తావత్క్రియాయోగో నాభ్యుపాయత్వమర్హతి ।

౨.౮ . స హి తస్మాత్సముద్భూతః ప్రత్యుత ప్రవిభావ్యతే ॥ ౮

౨.౯ . జ్ఞప్తావుపాయ ఏవ స్యాదితి చేజ్జ్ఞప్తిరుచ్యతే ।

౨.౯ . ప్రకాశత్వం స్వప్రకాశే తచ్చ తత్రాన్యతః కథమ్ ॥ ౯

౨.౧౦ . సంవిత్తత్త్వం స్వప్రకాశమిత్యస్మిన్కిం ను యుక్తిభిః ।

౨.౧౦ . తదభావే భవేద్విశ్వం జడత్వాదప్రకాశకమ్ ॥ ౧౦

౨.౧౧ . యావానుపాయో బాహ్యః స్యాదాన్తరో వాపి కశ్చన ।

౨.౧౧ . స సర్వస్తన్ముఖప్రేక్షీ తత్రోపాయత్వభాక్కథమ్ ॥ ౧౧

౨.౧౨ . త్యజావధానాని నను క్వ నామ ధత్సేఽవధానం విచిను స్వయం తత్ ।

౨.౧౨ . పూర్ణేఽవధానం న హి నామ యుక్తం నాపూర్ణమభ్యేతి చ సత్యభావమ్ ॥ ౧౨

౨.౧౩ . తేనావధానప్రాణస్య భావనాదేః పరే పథి ।

౨.౧౩ . భైరవీయే కథంకారం భవేత్సాక్షాదుపాయతా ॥ ౧౩

౨.౧౪ . యేఽపి సాక్షాదుపాయేన తద్రూపం ప్రవివిఞ్చతే ।

౨.౧౪ . నూనం తే సూర్యసంవిత్త్యై ఖద్యోతాధిత్సవో జడాః ॥ ౧౪

౨.౧౫ . కిం చ యావదిదం బాహ్యమాన్తరోపాయసంమతమ్ ।

౨.౧౫ . తత్ప్రకాశాత్మతామాత్రం శివస్యైవ నిజం వపుః ॥ ౧౫

౨.౧౬ . నీలం పీతం సుఖమితి ప్రకాశః కేవలః శివః ।

౨.౧౬ . అముష్మిన్పరమాద్వైతే ప్రకాశాత్మని కోఽపరః ॥ ౧౬

౨.౧౭ . ఉపాయోపేయభావః స్యాత్ప్రకాశః కేవలం హి సః ॥ ౧౭

౨.౧౮ . ఇదం ద్వైతమఽయం భేద ఇదమద్వైతమిత్యపి ।

౨.౧౮ . ప్రకాశవపురేవాయం భాసతే పరమేశ్వరః ॥ ౧౮

౨.౧౯ . అస్యాం భూమౌ సుఖం దుఃఖం బన్ధో మోక్షశ్చితర్జడః ।

౨.౧౯ . ఘటకుమ్భవదేకార్థాః శబ్దాస్తేఽప్యేకమేవ చ ॥ ౧౯

౨.౨౦ . ప్రశాశే హ్యప్రకాశాంశః కథం నామ ప్రకాశతామ్ ।

౨.౨౦ . ప్రకాశమానే తస్మిన్వా తద్ద్వైతాస్తస్య లోపితాః ॥ ౨౦

౨.౨౧ . అప్రకాశేఽథ తస్మిన్వా వస్తుతా కథముచ్యతే ।

౨.౨౧ . న ప్రకాశవిశేషత్వమత ఏవోపపద్యతే ॥ ౨౧

౨.౨౨ . అత ఏకప్రకాశోఽయమితి వాదేఽత్ర సుస్థితే ।

౨.౨౨ . దూరాదావారితాః సత్యం విభిన్నజ్ఞానవాదినః ॥ ౨౨

౨.౨౩ . ప్రకాశమాత్రముదితమప్రకాశనిషేధనాత్ ।

౨.౨౩ . ఏకశబ్దస్య న త్వర్థః సంఖ్యా చిద్వ్యక్తిభేదభాక్ ॥ ౨౩

౨.౨౪ . నైష శక్తిర్మహాదేవీ న పరత్రాశ్రితో యతః ।

౨.౨౪ . న చైష శక్తిమాన్దేవో న కస్యాప్యాశ్రయో యతః ॥ ౨౪

౨.౨౫ . నైష ధ్యేయో ధ్యాత్రభావాన్న ధ్యాతా ధ్యేయవర్జనాత్ ।

౨.౨౫ . న పూజ్యః పూజకాభావాత్పూజ్యాభావాన్న పూజకః ॥ ౨౫

౨.౨౬ . న మన్త్రో న చ మన్త్ర్యోఽసౌ న చ మన్త్రయితా ప్రభుః ।

౨.౨౬ . న దీక్షా దీక్షకో వాపి న దీక్షావాన్మహేశ్వరః ॥ ౨౬

౨.౨౭ . స్థానాసననిరోధార్ఘసంఘానావాహనాదికమ్ ।

౨.౨౭ . విసర్జనాన్తం నాస్త్యత్ర కర్తృకర్మక్రియోజ్ఝితే ॥ ౨౭

౨.౨౮ . న సన్న చాసత్సదసన్న చ తన్నోభయోజ్ఝితమ్ ।

౨.౨౮ . దుర్విజ్ఞేయా హి సావస్థా కిమప్యేతదనుత్తరమ్ ॥ ౨౮

౨.౨౯ . అయమిత్యవభాసో హి యో భావోఽవచ్ఛిదాత్మకః ।

౨.౨౯ . స ఏవ ఘటవల్లోకే సంస్తథా నైష భైరవః ॥ ౨౯

౨.౩౦ . అసత్త్వం చాప్రకాశత్వం న కుత్రాప్యుపయోగితా ।

౨.౩౦ . విశ్వస్య జీవితం సత్యం ప్రకాశైకాత్మకశ్చ సః ॥ ౩౦

౨.౩౧ . ఆభ్యామేవ తు హేతుభ్యాం న ద్వ్యాత్మా న ద్వయోజ్ఝితః ।

౨.౩౧ . సర్వాత్మనా హి భాత్యేష కేన రూపేణ మన్త్ర్యతామ్ ॥ ౩౧

౨.౩౨ . శ్రీమత్త్రిశిరసి ప్రోక్తం పరజ్ఞానస్వరూపకమ్ ।

౨.౩౨ . శక్త్యా గర్భాన్తర్వర్తిన్యా శక్తిగర్భ పరం పదమ్ ॥ ౩౨

౨.౩౩ . న భావో నాప్యభావో న ద్వయం వాచామగోచరాత్ ।

౨.౩౩ . అకథ్యపదవీరూఢం శక్తిస్థం శక్తివర్జితమ్ ॥ ౩౩

౨.౩౪ . ఇతి యే రూఢసంవిత్తిపరమార్థపవిత్రితాః ।

౨.౩౪ . అనుత్తరపథే రూఢాస్తేఽభ్యుపాయానియన్త్రితాః ॥ ౩౪

౨.౩౫ . తేషామిదం సమాభాతి సర్వతో భావమణ్డలమ్ ।

౨.౩౫ . పురఃస్థమేవ సంవిత్తిభైరవాగ్నివిలాపితమ్ ॥ ౩౫

౨.౩౬ . ఏతేషాం సుఖదుఃఖాంశశంకాతంకవికల్పనాః ।

౨.౩౬ . నిర్వికల్పపరావేశమాత్రశేషత్వమాగతాః ॥ ౩౬

౨.౩౭ . ఏషాం న మన్త్రో న ధ్యానం న పూజా నాపి కల్పనా ।

౨.౩౭ . న సమయ్యాదికాచార్యపర్యన్తః కోఽపి విశ్రమః ॥ ౩౭

౨.౩౮ . సమస్తయన్త్రణాతన్త్రత్రోటనాటంకధర్మిణః ।

౨.౩౮ . నానుగ్రహాత్పరం కించిచ్ఛేషవృత్తౌ ప్రయోజనమ్ ॥ ౩౮

౨.౩౯ . స్వం కర్తవ్యం కిమపి కలయంల్లోక ఏష ప్రయత్నాన్నో పారార్థ్యం ప్రతి ఘటయతే కాంచన స్వప్రవృత్తిమ్ ।

౨.౩౯ . యస్తు ధ్వస్తాఖిలభవమలో భైరవీభావపూర్ణః కృత్యం తస్య స్ఫుటమిదమియల్లోకకర్తవ్యమాత్రమ్ ॥ ౩౯

౨.౪౦ . తం యే పశ్యన్తి తాద్రూప్యక్రమేణామలసంవిదః ।

౨.౪౦ . తేఽపి తద్రూపిణస్తావత్యేవాస్యానుగ్రహాత్మతా ॥ ౪౦

౨.౪౧ . ఏతత్తత్త్వపరిజ్ఞానం ముఖ్యం యాగాది కథ్యతే ।

౨.౪౧ . దీక్షాన్తం విభునా శ్రీమత్సిద్ధయోగీశ్వరీమతే ॥ ౪౧

౨.౪౨ . స్థణ్డిలాదుత్తరం తూరం తూరాదుత్తరతః పటః ।

౨.౪౨ . పటాద్ధ్యానం తతో ధ్యేయం తతః స్యాద్ధారణోత్తరా ॥ ౪౨

౨.౪౩ . తతోఽపి యోగజం రూపం తతోఽపి జ్ఞానముత్తరమ్ ।

౨.౪౩ . జ్ఞానేన హి మహాసిద్ధో భవేద్యోగీశ్వరస్త్వితి ॥ ౪౩

౨.౪౪ . సోఽపి స్వాతన్త్ర్యధామ్నా చేదప్యనిర్మలసంవిదామ్ ।

౨.౪౪ . అనుగ్రహం చికీర్షుస్తద్భావినం విధిమాశ్రయేత్ ॥ ౪౪

౨.౪౫ . అనుగ్రాహ్యానుసారేణ విచిత్రః స చ కథ్యతే ।

౨.౪౫ . పరాపరాద్యుపాయౌఘసంకీర్ణత్వవిభేదతః ॥ ౪౫

౨.౪౬ . తదర్థమేవ చాస్యాపి పరమేశ్వరరూపిణః ।

౨.౪౬ . తదభ్యుపాయశాస్త్రాదిశ్రవణాధ్యయనాదరః ॥ ౪౬

౨.౪౭ . నహి తస్య స్వతన్త్రస్య కాపి కుత్రాపి ఖణ్డనా ।

౨.౪౭ . నానిర్మలచితః పుంసోఽనుగ్రహస్త్వనుపాయకః ॥ ౪౭

౨.౪౮ . శ్రీమదూర్మిమహాశాస్త్రే సిద్ధసంతానరూపకే ।

౨.౪౮ . ఇదముక్తం తథా శ్రీమత్సోమానన్దాదిదైశికైః ॥ ౪౮

౨.౪౯ . గురోర్వాక్యాద్యుక్తిప్రచయరచనోన్మార్జనవశాత్సమాశ్వాసాచ్ఛాస్త్రం ప్రతి సముదితాద్వాపి కథితాత్ ।

౨.౪౯ . విలీనే శంకాభ్రే త్హృదయగగనోద్భాసిమహసః ప్రభోః సూర్యస్యేవ స్పృశత చరణాన్ధ్వాన్తజయినః ॥ ౪౯

౨.౫౦ . ఇదమనుత్తరధామవివేచకం విగలితౌపయికం కృతమాహ్నికమ్ ॥ ౫౦

చ్౩ శ్రీతన్త్రాలోకస్య తృతీయమాహ్నికమ్

3.౦ . అథ పరౌపయికం ప్రణిగద్యతే పదమనుత్తరమేవ మహేశితుః ॥ ౦

3.౧ . ప్రకాశమాత్రం యత్రోక్తం భైరవీయం పరం మహః ।

3.౧ . తత్ర స్వతన్త్రతామాత్రమధికం ప్రవివిచ్యతే ॥ ౧

3.౨ . యః ప్రకాశః స సర్వస్య ప్రకాశత్వం ప్రయచ్ఛతి ।

3.౨ . న చ తద్వ్యతిరేక్యస్తి విశ్వం సద్వావభాసతే ॥ ౨

3.౩ . అతోఽసౌ పరమేశానః స్వాత్మవ్యోమన్యనర్గలః ।

3.౩ . ఇయతః సృష్టిసంహారాడమ్బరస్య ప్రదర్శకః ॥ ౩

3.౪ . నిర్మలే మకురే యద్వద్భాన్తి భూమిజలాదయః ।

3.౪ . అమిశ్రాస్తద్వదేకస్మింశ్చిన్నాథే విశ్వవృత్తయః ॥ ౪

3.౫ . సదృశం భాతి నయనదర్పణామ్బరవారిషు ।

3.౫ . తథా హి నిర్మలే రూపే రూపమేవావభాసతే ॥ ౫

3.౬ . ప్రచ్ఛన్నరాగిణీ కాన్తప్రతిబిమ్బితసున్దరమ్ ।

3.౬ . దర్పణం కుచకుమ్భాభ్యాం స్పృశన్త్యపి న తృప్యతి ॥ ౬

3.౭ . న హి స్పర్శోఽస్య విమలో రూపమేవ తథా యతః ।

3.౭ . నైర్మల్యం చాతినివిడసజాతీయైకసంగతిః ॥ ౭

3.౮ . స్వస్మిన్నభేదాద్భిన్నస్య దర్శనక్షమతైవ యా ।

3.౮ . అత్యక్తస్వప్రకాశస్య నైర్మల్యం తద్గురూదితమ్ ॥ ౮

3.౯ . నైర్మల్యం ముఖ్యమేకస్య సంవిన్నాథస్య సర్వతః ।

3.౯ . అంశాంశికాతః క్వాప్యన్యద్విమలం తత్తదిచ్ఛయా ॥ ౯

3.౧౦ . భావానాం యత్ప్రతీఘాతి వపుర్మాయాత్మకం హి తత్ ।

3.౧౦ . తేషామేవాస్తి సద్విద్యామయం త్వప్రతిఘాతకమ్ ॥ ౧౦

3.౧౧ . తదేవముభయాకారమవభాసం ప్రకాశయన్ ।

3.౧౧ . విభాతి వరదో బిమ్బప్రతిబిమ్బదృశాఖిలే ॥ ౧౧

3.౧౨ . యస్త్వాహ నేత్రతేజాంసి స్వచ్ఛాత్ప్రతిఫలన్త్యలమ్ ।

3.౧౨ . విపర్యస్య స్వకం వక్త్రం గృహ్ణన్తీతి స పృచ్ఛ్యతే ॥ ౧౨

3.౧౩ . దేహాదన్యత్ర యత్తేజస్తదధిష్ఠాతురాత్మనః ।

3.౧౩ . తేనైవ తేజసా జ్ఞత్వే కోఽర్థః స్యాద్దర్పణేన తు ॥ ౧౩

3.౧౪ . విపర్యస్తైస్తు తేజోభిర్గ్రాహకాత్మత్వమాగతైః ।

3.౧౪ . రూపం దృశ్యేత వదనే నిజే న మకురాన్తరే ॥ ౧౪

3.౧౫ . స్వముఖే స్పర్శవచ్చైతద్రూపం భాయాన్మమేత్యలమ్ ।

3.౧౫ . న త్వస్య స్పృశ్యభిన్నస్య వేద్యైకాన్తస్వరూపిణః ॥ ౧౫

3.౧౬ . రూపసంస్థానమాత్రం తత్స్పర్శగన్ధరసాదిభిః ।

3.౧౬ . న్యగ్భూతైరేవ తద్వ్యక్తం వస్తు తత్ప్రతిబిమ్బితమ్ ॥ ౧౬

3.౧౭ . న్యగ్భావో గ్రాహ్యతాభావాత్తదభావోఽప్రమాణతః ।

3.౧౭ . స చార్థసంగమాభావాత్సోఽప్యాదర్శేఽనవస్థితేః ॥ ౧౭

3.౧౮ . అత ఏవ గురుత్వాదిర్ధర్మో నైతస్య లక్ష్యతే ।

3.౧౮ . నహ్యాదర్శే సంస్థితోఽసౌ తద్ధృష్టౌ స ఉపాయకః ॥ ౧౮

3.౧౯ . తస్మాత్తు నైష భేదేన యద్భాతి తత ఉచ్యతే ।

3.౧౯ . ఆధారస్తత్ర తూపాయా దీపదృక్సంవిదః క్రమాత్ ॥ ౧౯

3.౨౦ . దీపచక్షుర్విబోధానాం కాఠిన్యాభావతః పరమ్ ।

3.౨౦ . సర్వతశ్చాపి నైర్మల్యాన్న విభాదర్శవత్పృథక్ ॥ ౨౦

3.౨౧ . ఏతచ్చ దేవదేవేన దర్శితం బోధవృద్ధయే ।

3.౨౧ . మూఢానాం వస్తు భవతి తతోఽప్యన్యత్ర నాప్యలమ్ ॥ ౨౧

3.౨౨ . ప్రతీఘాతి స్వతన్త్రం నో న స్థాయ్యస్థాయి చాపి న ।

3.౨౨ . స్వచ్ఛస్యైవైష కస్యాపి మహిమేతి కృపాలునా ॥ ౨౨

3.౨౩ . న దేశో నో రూపం న చ సమయయోగో న పరిమా న చాన్యోన్యాసంగో న చ తదపహానిర్న ఘనతా ।

3.౨3 . న చావస్తుత్వం స్యాన్న చ కిమపి సారం నిజమితి ధ్రువం మోహః శామ్యేదితి నిరదిశద్దర్పణవిధిః ॥ ౨3

3.౨౪ . ఇత్థం ప్రదర్శితేఽముత్ర ప్రతిబిమ్బనవర్త్మని ।

3.౨౪ . శబ్దస్య ప్రతిబిమ్బం యత్ప్రతిశ్రుత్కేతి భణ్యతే ॥ ౨౪

3.౨౫ . న చాసౌ శబ్దజః శబ్ద ఆగచ్ఛత్త్వేన సంశ్రవాత్ ।

3.౨౫ . తేనైవ వక్త్రా దూరస్థైః శబ్దస్యాశ్రవణాదపి ॥ ౨౫

3.౨౬ . పిఠిరాదిపిధానాంశవిశిష్టఛిద్రసంగతౌ ।

3.౨౬ . చిత్రత్వాచ్చాస్య శబ్దస్య ప్రతిబిమ్బం ముఖాదివత్ ॥ ౨౬

3.౨౭ . ఇదమన్యస్య వేద్యస్య రూపమిత్యవభాసతే ।

3.౨౭ . యథాదర్శే తథా కేనాప్యుక్తమాకర్ణయే త్వితి ॥ ౨౭

3.౨౮ . నియమాద్బిమ్బసాంముఖ్యం ప్రతిబిమ్బస్య యత్తతః ।

3.౨౮ . తన్మధ్యగాః ప్రమాతారః శృణ్వన్తి ప్రతిశబ్దకమ్ ॥ ౨౮

3.౨౯ . ముఖ్యగ్రహం త్వపి వినా ప్రతిబిమ్బగ్రహో భవేత్ ।

3.౨౯ . స్వపశ్చాత్స్థం ప్రియం పశ్యేట్టజ్కితం ముకురే వపుః ॥ ౨౯

3.3౦ . సాంముఖ్యం చోచ్యతే తాదృగ్దర్పణాభేదసంస్థితేః ॥ 3౦

3.3౧ . అతః కూపాదిపిఠిరాకాశే తత్ప్రతిబిమ్బితమ్ ।

3.3౧ . వక్త్రాకాశం సశబ్దం సద్భాతి తత్పరవక్తవత్ ॥ 3౧

3.3౨ . యథా చాదర్శపాశ్చాత్యభాగస్థో వేత్తి నో ముఖమ్ ।

3.3౨ . తథా తథావిధాకాశపశ్చాత్స్థో వేత్తి న ధ్వనిమ్ ॥ 3౨

3.33 . శబ్దో న చానభివ్యక్తః ప్రతిబిమ్బతి తద్ధ్రువమ్ ।

3.33 . అభివ్యక్తిశ్రుతీ తస్య సమకాలం ద్వితీయకే ॥ 33

3.3౪ . క్షణే తు ప్రతిబిమ్బత్వం శ్రుతిశ్చ సమకాలికా ।

3.3౪ . తుల్యకాలం హి నో హస్తతచ్ఛాయారూపనిశ్చయః ॥ 3౪

3.3౫ . ఇత్థం ప్రదర్శితేఽముత్ర ప్రతిబిమ్బసతత్త్వకే ।

౩.౩౫ . ప్రకృతం బ్రూమహే తత్ర ప్రతిబిమ్బనమర్థతి ॥ ౩౫

౩.౩౬ . శబ్దో నభసి సానన్దే స్పర్శధామని సున్దరః ।

౩.౩౬ . స్పర్శోఽన్యోఽపి దృఢాఘాతశూలశీతాదికోద్భవః ।

౩.౩౬ . పరస్థః ప్రతిబిమ్బత్వాత్స్వదేహోద్ధూలనాకరః ॥ ౩౬

౩.౩౭ . న చైష ముఖ్యస్తత్కార్యపారమ్పర్యాప్రకాశనాత్ ॥ ౩౭

౩.౩౮ . ఏవం ఘ్రాణాన్తరే గన్ధో రసో దన్తోదకే స్ఫుటః ॥ ౩౮

౩.౩౯ . యథా చ రూపం ప్రతిబిమ్బితం దృశోర్న చక్షుషాన్యేన వినా హి లక్ష్యతే ।

౩.౩౯ . తథా రసస్పర్శనసౌరభాదికం న లక్ష్యతేఽక్షేణ వినా స్థితం త్వపి ॥ ౩౯

౩.౪౦ . న చాన్తరే స్పర్శనధామని స్థితం బహిఃస్పృశోన్యాక్షధియః స గోచరః ॥ ౪౦

౩.౪౧ . అతోఽన్తికస్థస్వకతాదృగిన్ద్రియప్రయోజనాన్తఃకరణైర్యదా కృతా ।

౩.౪౧ . తదా తదాత్తం ప్రతిబిమ్బమిన్ద్రియే స్వకాం క్రియాం సూయత ఏవ తాదృశీమ్ ॥ ౪౧

౩.౪౨ . న తు స్మృతాన్మానసగోచరాదృతా భవేత్క్రియా సా కిల వర్తమానతః ।

౩.౪౨ . అతః స్థితః స్పర్శవరస్తదిన్ద్రియే సమాగతః సన్విదితస్తథాక్రియః ॥ ౪౨

౩.౪౩ . అసంభవే బాహ్యగతస్య తాదృశః స్వ ఏవ తస్మిన్ప్రతిబిమ్బితస్తథా ।

౩.౪౩ . కరోతి తాం స్పర్శవరః సుఖాత్మికాం స చాపి కస్యామపి నాడిసంతతౌ ॥ ౪౩

౩.౪౪ . తేన సంవిత్తిమకురే విశ్వమాత్మానమర్పయత్ ।

౩.౪౪ . నాథస్య వదతేఽముష్య విమలాం విశ్వరూపతామ్ ॥ ౪౪

౩.౪౫ . యథా చ గన్ధరూపస్పృగ్రసాద్యాః ప్రతిబిమ్బితాః ।

౩.౪౫ . తదాధారోపరాగేణ భాన్తి ఖడ్గే ముఖాదివత్ ॥ ౪౫

౩.౪౬ . తథా విశ్వమిదం బోధే ప్రతిబిమ్బితమాశ్రయేత్ ।

౩.౪౬ . ప్రకాశత్వస్వతన్త్రత్వప్రభృతిం ధర్మవిస్తరమ్ ॥ ౪౬

౩.౪౭ . యథా చ సర్వతః స్వచ్ఛే స్ఫటికే సర్వతో భవేత్ ।

౩.౪౭ . ప్రతిబిమ్బం తథా బోధే సర్వతః స్వచ్ఛతాజుషి ॥ ౪౭

౩.౪౮ . అత్యన్తస్వచ్ఛతా సా యత్స్వాకృత్యనవభాసనమ్ ।

3.౪౮ . అతః స్వచ్ఛతమో బోధో న రత్నం త్వాకృతిగ్రహాత్ ॥ ౪౮
3.౪౯ . ప్రతిబిమ్బం చ బిమ్బేన బాహ్యస్థేన సమర్ప్యతే ।
3.౪౯ . తస్యైవ ప్రతిబిమ్బత్వే కిం బిమ్బమవశిష్యతామ్ ॥ ౪౯
3.౫౦ . యద్వాపి కారణం కించిద్బిమ్బత్వేనాభిషిచ్యతే ।
3.౫౦ . తదపి ప్రతిబిమ్బత్వమేతి బోధేఽన్యథా త్వసత్ ॥ ౫౦
3.౫౧ . ఇత్థమేతత్స్వసంవిత్తిదృఢన్యాయాస్త్రరక్షితమ్ ।
3.౫౧ . సామ్రాజ్యమేవ విశ్వత్ర ప్రతిబిమ్బస్య జృమ్భతే ॥ ౫౧
3.౫౨ . నను బిమ్బస్య విరహే ప్రతిబిమ్బం కథం భవేత్ ।
3.౫౨ . కిం కుర్మో దృశ్యతే తద్ధి నను తద్బిమ్బముచ్యతామ్ ॥ ౫౨
3.౫౩ . నైవం తల్లక్షణాభావాద్బిమ్బం కిల కిముచ్యతే ।
3.౫౩ . అన్యామిశ్రం స్వతన్త్రం సద్భాసమానం ముఖం యథా ॥ ౫౩
3.౫౪ . స్వరూపానపహానేన పరరూపసదృక్షతామ్ ।
3.౫౪ . ప్రతిబిమ్బాత్మతామాహుః ఖడ్గాదర్శతలాదివత్ ॥ ౫౪
3.౫౫ . ఉక్తం చ సతి బాహ్యేఽపి ధీరేకానేకవేదనాత్ ।
3.౫౫ . అనేకసదృశాకారా న త్వనేకేతి సౌగతైః ॥ ౫౫
3.౫౬ . నన్విత్థం ప్రతిబిమ్బస్య లక్షణం కిం తదుచ్యతే ।
3.౫౬ . అన్యవ్యామిశ్రణాయోగాత్తద్భేదాశక్యభాసనమ్ ।
3.౫౬ . ప్రతిబిమ్బమితి ప్రాహుర్దర్పణే వదనం యథా ॥ ౫౬
3.౫౭ . బోధమిశ్రమిదం బోధాద్భేదేనాశక్యభాసనమ్ ।
3.౫౭ . పరతత్త్వాది బోధే కిం ప్రతిబిమ్బం న భణ్యతే ॥ ౫౭
3.౫౮ . లక్షణస్య వ్యవస్థైషాకస్మాచ్చేద్బిమ్బముచ్యతామ్ ।
3.౫౮ . ప్రాజ్ఞా వస్తుని యుజ్యన్తే న తు సామయికే ధ్వనౌ ॥ ౫౮
3.౫౯ . నను న ప్రతిబిమ్బస్య వినా బిమ్బం భవేత్స్థితిః ।
3.౫౯ . కిం తతః ప్రతిబిమ్బే హి బిమ్బం తాదాత్మ్యవృత్తి న ॥ ౫౯

3.౬౦ . అతశ్చ లక్షణస్యాస్య ప్రోక్తస్య తదసంభవే ।
3.౬౦ . న హానిర్హేతుమాత్రే తు ప్రశ్నోఽయం పర్యవస్యతి ॥ ౬౦
3.౬౧ . తత్రాపి చ నిమిత్తాఖ్యే నోపాదానే కథంచన ।
3.౬౧ . నిమిత్తకారణానాం చ కదాచిత్క్వాపి సంభవః ॥ ౬౧
3.౬౨ . అత ఏవ పురోవర్తిన్యాలోకే స్మరణాదినా ।
3.౬౨ . నిమిత్తేన ఘనేనాస్తు సంక్రాన్తదయితాకృతిః ॥ ౬౨
3.౬౩ . అన్యథా సంవిదారూఢా కాన్తా విచ్ఛేదయోగినీ ।
3.౬౩ . కస్మాద్భాతి న వై సంవిద్విచ్ఛేదం పురతో గతా ॥ ౬౩
3.౬౪ . అత ఏవాన్తరం కించిద్ధీసంజ్ఞం భవతు స్ఫుటమ్ ।
3.౬౪ . యత్రాస్య విచ్ఛిదా భానం సంకల్పస్వప్నదర్శనే ॥ ౬౪
3.౬౫ . అతో నిమిత్తం దేవస్య శక్తయః సన్తు తాదృశే ।
3.౬౫ . ఇత్థం విశ్వమిదం నాథే భైరవీయచిదమ్బరే ।
3.౬౫ . ప్రతిబిమ్బమలం స్వచ్ఛే న ఖల్వన్యప్రసాదతః ॥ ౬౫
3.౬౬ . అనన్యాపేక్షితా యాస్య విశ్వాత్మత్వం ప్రతి ప్రభోః ।
3.౬౬ . తాం పరాం ప్రతిభాం దేవీం సంగిరన్తే హ్యనుత్తరామ్ ॥ ౬౬
3.౬౭ . అకులస్యాస్య దేవస్య కులప్రథనశాలినీ ।
3.౬౭ . కౌలికీ సా పరా శక్తిరవియుక్తో యయా ప్రభుః ॥ ౬౭
3.౬౮ . తయోర్యద్యామలం రూపం స సంఘట్ట ఇతి స్మృతః ।
3.౬౮ . ఆనన్దశక్తిః సైవోక్తా యతో విశ్వం విసృజ్యతే ॥ ౬౮
3.౬౯ . పరాపరాత్పరం తత్త్వం సైషా దేవీ నిగద్యతే ।
3.౬౯ . తత్సారం తచ్చ హృదయం స విసర్గః పరః ప్రభుః ॥ ౬౯
3.౭౦ . దేవీయామలశాస్త్రే సా కథితా కాలకర్షిణీ ।
3.౭౦ . మహాడామరకే యాగే శ్రీపరా మస్తకే తథా ॥ ౭౦
3.౭౧ . శ్రీపూర్వశాస్త్రే సా మాతృసద్భావత్వేన వర్ణితా ।

౩.౭౧ . సంఘట్టేఽస్మింశ్చిదాత్మత్వాద్యత్తత్ప్రత్యవమర్శనమ్ ॥ ౭౧

౩.౭౨ . ఇచ్ఛాశక్తిరఘోరాణాం శక్తీనాం సా పరా ప్రభుః ।

౩.౭౨ . సైవ ప్రక్షుబ్ధరూపా చేదీశిత్రీ సంప్రజాయతే ॥ ౭౨

౩.౭౩ . తదా ఘోరాః పరా దేవ్యో జాతాః శైవాధ్వదైశికాః ।

౩.౭౩ . స్వాత్మప్రత్యవమర్శో యః ప్రాగభూదేకవీరకః ॥ ౭౩

౩.౭౪ . జ్ఞాతవ్యవిశ్వోన్మేషాత్మా జ్ఞానశక్తితయా స్థితః ।

౩.౭౪ . ఇయం పరాపరా దేవీ ఘోరాం యా మాతృమణ్డలీమ్ ॥ ౭౪

౩.౭౫ . సృజత్యవిరతం శుద్ధాశుద్ధమార్గైకదీపికామ్ ।

౩.౭౫ . జ్ఞేయాంశః ప్రోన్మిషన్క్షోభం యదైతి బలవత్త్వతః ॥ ౭౫

౩.౭౬ . ఊనతాభాసనం సంవిన్మాత్రత్వే జాయతే తదా ।

౩.౭౬ . రూఢం తజ్జ్ఞేయవర్గస్య స్థితిప్రారమ్భ ఉచ్యతే ॥ ౭౬

౩.౭౭ . రూఢిరేషా విబోధాబ్ధేశ్చిత్రాకారపరిగ్రహః ।

౩.౭౭ . ఇదం తద్బీజసందర్భబీజం చిన్వన్తి యోగినః ॥ ౭౭

౩.౭౮ . ఇచ్ఛాశక్తిర్ద్విరూపోక్తా క్షుభితాక్షుభితా చ యా ।

౩.౭౮ . ఇష్యమాణం హి సా వస్తుద్వైరూప్యేణాత్మని శ్రయేత్ ॥ ౭౮

౩.౭౯ . అచిరద్యుతిభాసిన్యా శక్త్యా జ్వలనరూపయా ।

౩.౭౯ . ఇష్యమాణసమాపత్తిః స్థైర్యేణాథ ధరాత్మనా ॥ ౭౯

౩.౮౦ . ఉన్మేషశక్తావస్త్యేతజ్జ్ఞేయం యద్యపి భూయసా ।

౩.౮౦ . తథాపి విభవస్థానం సా న తు ప్రాచ్యజన్మభూః ॥ ౮౦

౩.౮౧ . ఇచ్ఛాశక్తేరతః ప్రాహుశ్చాతూరూప్యం పరామృతమ్ ।

౩.౮౧ . క్షోభాన్తరస్యాసద్భావాన్నేదం బీజం చ కస్యచిత్ ॥ ౮౧

౩.౮౨ . ప్రక్షోభకత్వం బీజత్వం క్షోభాధారశ్చ యోనితా ।

౩.౮౨ . క్షోభకం సంవిదో రూపం క్షుభ్యతి క్షోభయత్యపి ॥ ౮౨

౩.౮౩ . క్షోభః స్యాజ్జ్ఞేయధర్మత్వం క్షోభణా తద్బహిష్కృతిః ।

3.౮౩ . అన్తఃస్థవిశ్వాభిన్నైకబీజాంశవిసిసృక్షుతా ॥ ౮౩

3.౮౪ . క్షోభోఽతదిచ్ఛే తత్త్వేచ్ఛాభాసనం క్షోభణాం విదుః ।

3.౮౪ . యదైక్యాపత్తిమాసాద్య తదిచ్ఛా కృతినీ భవేత్ ॥ ౮౪

3.౮౫ . క్షోభాధారమిమం ప్రాహుః శ్రీసోమానన్దపుత్రకాః ।

3.౮౫ . సంవిదామీషణాదీనామనుద్భిన్నవిశేషకమ్ ॥ ౮౫

3.౮౬ . యజ్జ్ఞేయమాత్రం తద్బీజం యద్యోగాద్బీజతా స్వరే ।

3.౮౬ . తస్య బీజస్య సైవోక్తా విసిసృక్షా య ఉద్భవః ।

3.౮౬ . యతో గ్రాహ్యమిదం భాస్యద్భిన్నకల్పం చిదాత్మనః ॥ ౮౬

3.౮౭ . ఏష క్షోభః క్షోభణా తు తూష్ణీంభూతాన్యమాతృగమ్ ।

3.౮౭ . హఠాద్యదౌదాసీన్యాంశచ్యావనం సంవిదో బలాత్ ॥ ౮౭

3.౮౮ . జాతాపి విసిసృక్షాసౌ యద్విమర్శాన్తరైక్యతః ।

3.౮౮ . కృతార్థా జాయతే క్షోభాధారోఽత్రైతత్ప్రకీర్తితమ్ ॥ ౮౮

3.౮౯ . తతస్తదాన్తరం జ్ఞేయం భిన్నకల్పత్వమిచ్ఛతి ।

3.౮౯ . విశ్వబీజాదతః సర్వ బాహ్యం బిమ్బం వివర్త్స్యతి ॥ ౮౯

3.౯౦ . క్షోభ్యక్షోభకభావస్య సతత్త్వం దర్శితం మయా ।

3.౯౦ . శ్రీమన్మహేశ్వరేణోక్తం గురుణా యత్ప్రసాదతః ॥ ౯౦

3.౯౧ . ప్రకృతం బ్రూమహే నేదం బీజం వర్ణచతుష్టయమ్ ।

3.౯౧ . నాపి యోనిర్యతో నైతత్క్షోభాధారత్వమృచ్ఛతి ॥ ౯౧

3.౯౨ . ఆత్మన్యేవ చ విశ్రాన్త్యా తత్ప్రోక్తమమృతాత్మకమ్ ।

3.౯౨ . ఇత్థం ప్రాగుదితం యత్తత్పఞ్చకం తత్పరస్పరమ్ ॥ ౯౨

3.౯౩ . ఉచ్ఛలద్ద్వివిధాకారమన్యోన్యవ్యతిమిశ్రణాత్ ।

3.౯౩ . యోఽనుత్తరః పరః స్పన్దో యశ్చానన్దః సముచ్ఛలన్ ॥ ౯౩

3.౯౪ . తావిచ్ఛోన్మేషసంఘట్టాద్గచ్ఛతోఽతివిచిత్రతామ్ ।

3.౯౪ . అనుత్తరానన్దచితీ ఇచ్ఛాశక్తౌ నియోజితే ॥ ౯౪

౩.౯౫ . త్రికోణమితి తత్ప్రాహుర్విసర్గామోదసున్దరమ్ ।

౩.౯౫ . అనుత్తరానన్దశక్తీ తత్ర రూఢిముపాగతే ॥ ౯౫

౩.౯౬ . త్రికోణద్విత్వయోగేన వ్రజతః షడరస్థితిమ్ ।

౩.౯౬ . త ఏవోన్మేషయోగేఽపి పునస్తన్మయతాం గతే ॥ ౯౬

౩.౯౭ . క్రియాశక్తేః స్ఫుటం రూపమభివ్యఙ్క్తః పరస్పరమ్ ।

౩.౯౭ . ఇచ్ఛోన్మేషగతః క్షోభో యః ప్రోక్తస్తద్గతేరపి ॥ ౯౭

౩.౯౮ . తే ఏవ శక్తీ తాద్రూప్యభాగిన్యౌ నాన్యథాస్థితే ।

౩.౯౮ . నన్వనుత్తరతానన్దౌ స్వాత్మనా భేదవర్జితౌ ॥ ౯౮

౩.౯౯ . కథమేతావతీమేనాం వైచిత్రీం స్వాత్మని శ్రితౌ ।

౩.౯౯ . శృణు తావదయం సంవిన్నాథోఽపరిమితాత్మకః ॥ ౯౯

౩.౧౦౦ . అనన్తశక్తివైచిత్ర్యలయోదయకలేశ్వరః ।

౩.౧౦౦ . అస్థాస్యదేకరూపేణ వపుషా చేన్మహేశ్వరః ॥ ౧౦౦

౩.౧౦౧ . మహేశ్వరత్వం సంవిత్త్వం తదత్యక్ష్యద్ఘటాదివత్ ।

౩.౧౦౧ . పరిచ్ఛిన్నప్రకాశత్వం జడస్య కిల లక్షణమ్ ॥ ౧౦౧

౩.౧౦౨ . జడాద్విలక్షణో బోధో యతో న పరిమీయతే ।

౩.౧౦౨ . తేన బోధమహాసిన్ధోరుల్లాసిన్యః స్వశక్తయః ॥ ౧౦౨

౩.౧౦౩ . ఆశ్రయన్త్యూర్మయ ఇవ స్వాత్మసంఘట్టచిత్రతామ్ ।

౩.౧౦౩ . స్వాత్మసంఘట్టవైచిత్ర్యం శక్తీనాం యత్పరస్పరమ్ ॥ ౧౦౩

౩.౧౦౪ . ఏతదేవ పరం ప్రాహుః క్రియాశక్తేః స్ఫుటం వపుః ।

౩.౧౦౪ . అస్మింశ్చతుర్దశే ధామ్ని స్ఫుటీభూతత్రిశక్తికే ॥ ౧౦౪

౩.౧౦౫ . త్రిశూలత్వమతః ప్రాహ శాస్త్రా శ్రీపూర్వశాసనే ।

౩.౧౦౫ . నిరఞ్జనమిదం చోక్తం గురుభిస్తత్త్వదర్శిభిః ॥ ౧౦౫

౩.౧౦౬ . శక్తిమానజ్ఞ్యతే యస్మాన్న శక్తిర్జ్ఞాతు కేనచిత్ ।

౩.౧౦౬ . ఇచ్ఛా జ్ఞానం క్రియా చేతి యత్పృథక్పృథగజ్ఞ్యతే ॥ ౧౦౬

3.౧౦౭ . తదేవ శక్తిమత్త్వైః స్వైరిష్యమాణాదికైః స్ఫుటమ్ ।

3.౧౦౭ . ఏతత్త్రితయమైక్యేన యదా తు ప్రస్ఫురేత్తదా ॥ ౧౦౭

3.౧౦౮ . న కేనచిదుపాధేయం స్వస్వవిప్రతిషేధతః ।

3.౧౦౮ . లోలీభూతమతః శక్తిత్రితయం తత్త్రిశూలకమ్ ।

3.౧౦౮ . యస్మిన్నాశు సమావేశాద్భవేద్యోగీ నిరఞ్జనః ॥ ౧౦౮

3.౧౦౯ . ఇత్థం పరామృతపదాదారభ్యాష్టకమీదృశమ్ ।

3.౧౦౯ . బ్రాహ్మ్యాదిరూపసంభేదాద్యాత్యష్టాష్టకతాం స్ఫుటమ్ ॥ ౧౦౯

3.౧౧౦ . అత్రానుత్తరశక్తిః సా స్వం వపుః ప్రకటస్థితమ్ ।

3.౧౧౦ . కుర్వన్త్యపి జ్ఞేయకలాకాలుష్యాద్విన్దురూపిణీ ॥ ౧౧౦

3.౧౧౧ . ఉదితాయాం క్రియాశక్తౌ సోమసూర్యాగ్నిధామని ।

3.౧౧౧ . అవిభాగః ప్రకాశో యః స బిన్దుః పరమో హి నః ॥ ౧౧౧

3.౧౧౨ . తత్త్వరక్షావిధానే చ తదుక్తం పరమేశినా ।

3.౧౧౨ . హృత్పద్మమణ్డలాన్తఃస్థో నరశక్తిశివాత్మకః ॥ ౧౧౨

3.౧౧౩ . బోద్ధవ్యో లయభేదేన విన్దుర్వ్యిమలతారకః ।

3.౧౧౩ . యోఽసౌ నాదాత్మకః శబ్దః సర్వప్రాణిష్వవస్థితః ॥ ౧౧౩

3.౧౧౪ . అధ+ఊర్ధ్వవిభాగేన నిష్క్రియేణావతిష్ఠతే ।

3.౧౧౪ . ప్లోదత్రైక్ష్ణ్యాది వైచిత్ర్యం సితరక్తాదికం చ యత్ ॥ ౧౧౪

3.౧౧౫ . స్వయం తన్నిరపేక్షోఽసౌ ప్రకాశో గురురాహ చ ।

3.౧౧౫ . యన్న సూర్యో న వా సోమో నాగ్నిర్భాసయతేఽపి చ ॥ ౧౧౫

3.౧౧౬ . న చార్కసోమవహ్నీనాం తత్ప్రకాశాద్వినా మహః ।

3.౧౧౬ . కిమప్యస్తి నిజం కిం తు సంవిదిత్థం ప్రకాశతే ॥ ౧౧౬

3.౧౧౭ . స్వస్వాతన్త్ర్యప్రభావోద్యద్విచిత్రోపాధిసంగతః ।

3.౧౧౭ . ప్రకాశో యాతి త్రైక్ష్ణ్యాదిమవాన్తరవిచిత్రతామ్ ॥ ౧౧౭

3.౧౧౮ . దుర్దర్శనోఽపి ఘర్మాంశుః పతితః పాథసాం పథి ।

౩.౧౧౮ . నేత్రానన్దత్వమభ్యేతి పశ్యోపాధేః ప్రభావితామ్ ॥ ౧౧౮

౩.౧౧౯ . సూర్యాదిషు ప్రకాశోఽసావుపాధికలుషీకృతః ।

౩.౧౧౯ . సంవిత్ప్రకాశం మాహేశమత ఏవ హ్యపేక్షతే ॥ ౧౧౯

౩.౧౨౦ . ప్రకాశమాత్రం సువ్యక్తం సూర్య ఇత్యుచ్యతే స్ఫుటమ్ ।

౩.౧౨౦ . ప్రకాశ్యవస్తుసారాంశవర్షి తతోఽసోమ ఉచ్యతే ॥ ౧౨౦

౩.౧౨౧ . సూర్య ప్రమాణమిత్యాహుః సోమం మేయం ప్రచక్షతే ।

౩.౧౨౧ . అన్యోన్యమవియుక్తౌ తౌ స్వతన్త్రావప్యుభౌ స్థితౌ ॥ ౧౨౧

౩.౧౨౨ . భోక్తృభోగ్యోభయాత్మైతదన్యోన్యోన్ముఖతాం గతమ్ ।

౩.౧౨౨ . తతో జ్వలనచిద్రూపం చిత్రభానుః ప్రకీర్తితః ॥ ౧౨౨

౩.౧౨౩ . యోఽయం వహ్నేః పరం తత్త్వం ప్రమాతురిదమేవ తత్ ।

౩.౧౨౩ . సంవిదేవ తు విజ్ఞేయతాదాత్మ్యదనపేక్షిణీ ॥ ౧౨౩

౩.౧౨౪ . స్వతన్త్రత్వాత్ప్రమాతోక్తా విచిత్రో జ్ఞేయభేదతః ।

౩.౧౨౪ . సోమాంశదాహ్యవస్తూత్థవైచిత్ర్యాభాసబృంహితః ॥ ౧౨౪

౩.౧౨౫ . తత ఏవాగ్నిరుదితశ్చిత్రభానుర్మహేశినా ।

౩.౧౨౫ . జ్ఞేయాద్యుపాయసంఘాతనిరపేక్షైవ సంవిదః ॥ ౧౨౫

౩.౧౨౬ . స్థితిర్మాతాహమస్మీతి జ్ఞాతా శాస్త్రజ్ఞవద్యతః ।

౩.౧౨౬ . అజ్ఞ ఏవ యతో జ్ఞాతానుభవాత్మా న రూపతః ॥ ౧౨౬

౩.౧౨౭ . న తు సా జ్ఞాతృతా యస్యాం శుద్ధజ్ఞేయాద్యపేక్షతే ।

౩.౧౨౭ . తస్యాం దశాయాం జ్ఞాతృత్వముచ్యతే యోగ్యతావశాత్ ॥ ౧౨౭

౩.౧౨౮ . మానతైవ తు సా ప్రాచ్యప్రమాతృపరికల్పితా ।

౩.౧౨౮ . ఉచ్ఛలన్త్యపి సంవిత్తిః కాలక్రమవివర్జనాత్ ॥ ౧౨౮

౩.౧౨౯ . ఉదితైవ సతీ పూర్ణా మాతృమేయాదిరూపిణీ ।

౩.౧౨౯ . పాకాదిస్తు క్రియా కాలపరిచ్ఛేదాత్క్రమోచితా ॥ ౧౨౯

౩.౧౩౦ . మతాన్త్యక్షణవన్ద్వాపి న పాకత్వం ప్రపద్యతే ।

3.౧౩౦ . ఇత్థం ప్రకాశతత్త్వస్య సోమసూర్యాగ్నితా స్థితా ॥ ౧౩౦

3.౧౩౧ . అపి ముఖ్యం తత్రప్రకాశమాత్రత్వం న వ్యపోహ్యతే ।

3.౧౩౧ . ఏషాం యత్రప్రథమం రూపం హ్రస్వం తత్సూర్య ఉచ్యతే ॥ ౧౩౧

3.౧౩౨ . క్షోభానన్దవశాద్దీర్ఘవిశ్రాన్త్యా సోమ ఉచ్యతే ।

3.౧౩౨ . యత్తత్పరం ప్లుతం నామ సోమానన్దాత్పరం స్థితమ్ ॥ ౧౩౨

3.౧౩౩ . ప్రకాశరూపం తత్రాహురాగ్నేయం శాస్త్రకోవిదాః ।

3.౧౩౩ . అత్ర ప్రకాశమాత్రం యత్స్థితే ధామత్రయే సతి ॥ ౧౩౩

3.౧౩౪ . ఉక్తం విన్దుతయా శాస్త్రే శివవిన్దురసౌ మతః ।

3.౧౩౪ . మకారాదన్య ఏవాయం తచ్ఛాయామాత్రధృద్యథా ॥ ౧౩౪

3.౧౩౫ . రలహాః షణ్ఢవైసర్గవర్ణరూపత్వసంస్థితాః ।

3.౧౩౫ . ఇకార ఏవ రేఫాంశచ్ఛాయయాన్యో యథా స్వరః ॥ ౧౩౫

3.౧౩౬ . తథైవ మహలేశాదః సోఽన్యో ద్వేధాస్వరోఽపి సన్ ।

3.౧౩౬ . అస్యాన్తర్విసిసృక్షాసౌ యా ప్రోక్తా కౌలికీ పరా ॥ ౧౩౬

3.౧౩౭ . సైవ క్షోభవశాదేతి విసర్గాత్మకతాం ధ్రువమ్ ।

3.౧౩౭ . ఉక్తం చ త్రిశిరఃశాస్త్రే కలావ్యాప్త్యన్తచర్చనే ॥ ౧౩౭

3.౧౩౮ . కలా సప్తదశీ తస్మాదమృతాకారరూపిణీ ।

3.౧౩౮ . పరాపరస్వస్వరూపబిన్దుగత్యా విసర్పితా ॥ ౧౩౮

3.౧౩౯ . ప్రకాశ్యం సర్వవస్తూనాం విసర్గరహితా తు సా ।

3.౧౩౯ . శక్తికుణ్డలికా చైవ ప్రాణకుణ్డలికా తథా ॥ ౧౩౯

3.౧౪౦ . విసర్గప్రాన్తదేశే తు పరా కుణ్డలినీతి చ ।

3.౧౪౦ . శివవ్యోమేతి పరమం బ్రహ్మాత్మస్థానముచ్యతే ॥ ౧౪౦

3.౧౪౧ . విసర్గమాత్రం నాథస్య సృష్టిసంహారవిభ్రమాః ।

3.౧౪౧ . స్వాత్మనః స్వాత్మని స్వాత్మక్షేపో వైసర్గికీ స్థితిః ॥ ౧౪౧

3.౧౪౨ . విసర్గ ఏవముత్సృష్ట ఆశ్యానత్వముపాగతః ।

3.౧౪౨ . హంసః ప్రాణో వ్యఞ్జనం చ స్పర్శశ్చ పరిభాష్యతే ॥ ౧౪౨

3.౧౪౩ . అనుత్తరం పరం ధామ తదేవాకులముచ్యతే ।

3.౧౪౩ . విసర్గస్తస్య నాథస్య కౌలికీ శక్తిరుచ్యతే ॥ ౧౪౩

3.౧౪౪ . విసర్గతా చ సైవాస్యా యదానన్దోదయక్రమాత్ ।

3.౧౪౪ . స్పష్టీభూతక్రియాశక్తిపర్యన్తా ప్రోచ్ఛలత్స్థితిః ॥ ౧౪౪

3.౧౪౫ . విసర్గ ఏవ తావాన్యదాక్షిప్తైతావదాత్మకః ।

3.౧౪౫ . ఇయద్రూపం సాగరస్య యదనన్తోర్మిసంతతిః ॥ ౧౪౫

3.౧౪౬ . అత ఏవ విసర్గోఽయమవ్యక్తహకలాత్మకః ।

3.౧౪౬ . కామతత్త్వమితి శ్రీమత్కులగుహ్వర ఉచ్యతే ॥ ౧౪౬

3.౧౪౭ . యత్తదక్షరమవ్యక్త కాన్తాకణ్ఠే వ్యవస్థితమ్ ।

3.౧౪౭ . ధ్వనిరూపమనిచ్ఛం తు ధ్యానధారణవర్జితమ్ ॥ ౧౪౭

3.౧౪౮ . తత్ర చిత్తం సమాధాయ వశయేద్వ్యగపజ్జగత్ ।

3.౧౪౮ . అత ఏవ విసర్గస్య హంసే యద్వత్స్ఫుటా స్థితిః ॥ ౧౪౮

3.౧౪౯ . తద్వత్సానుత్తరాదీనాం కాదిసాన్తతయా స్థితిః ।

3.౧౪౯ . అనుత్తరాత్కవర్గస్య సూతిః పఞ్చాత్మనః స్ఫుటమ్ ॥ ౧౪౯

3.౧౫౦ . పఞ్చశక్త్యాత్మతోవశ ఏకైకత్ర యథా స్ఫుటః ।

3.౧౫౦ . ఇచ్ఛాశక్తేః స్వస్వరూపసంస్థాయా ఏకరూపతః ॥ ౧౫౦

3.౧౫౧ . చవర్గః పఞ్చశక్త్యాత్మా క్రమప్రస్ఫుటతాత్మకః ।

3.౧౫౧ . యా తూక్తా జ్ఞేయకాలుష్యభాక్ప్రచరయోగతః ॥ ౧౫౧

3.౧౫౨ . ద్విరూపాయాస్తతో జాతం ట-తాద్యం వర్గయుగ్మకమ్ ।

3.౧౫౨ . ఉన్మేషాత్పాదివర్గస్తు యతో విశ్వం సమాప్యతే ॥ ౧౫౨

3.౧౫౩ . జ్ఞేయరూపమిదం పఞ్చవింశత్యన్తం యతః స్ఫుటమ్ ।

3.౧౫౩ . జ్ఞేయత్వాత్స్ఫుటతః ప్రోక్తమేతావత్స్పర్శరూపకమ్ ॥ ౧౫౩

3.౧౫౪ . ఇచ్ఛాశక్తిశ్చ యా ద్వేధా క్షుభితాక్షుభితత్వతః ।

౩.౧౫౪ . సా విజాతీయశక్త్యంశప్రోన్ముఖీ యాతి యాత్మతామ్ ॥ ౧౫౪

౩.౧౫౫ . సైవ శీఘ్రతరోపాత్తజ్ఞేయకాలుష్యరూషితా ।

౩.౧౫౫ . విజాతీయోన్ముఖత్వేన రత్వం లత్వం చ గచ్ఛతి ॥ ౧౫౫

౩.౧౫౬ . తద్వదున్మేషశక్తిర్ద్విరూపా వైజాత్యశక్తిగా ।

౩.౧౫౬ . వకారత్వం ప్రపద్యేత సృష్టిసారప్రవర్త్తకమ్ ॥ ౧౫౬

౩.౧౫౭ . ఇచ్ఛైవానుత్తరానన్దయాతా శీఘ్రత్వయోగతః ।

౩.౧౫౭ . వాయురిత్యుచ్యతే వహ్నిర్భాసనాత్స్థైర్యతో ధరా ॥ ౧౫౭

౩.౧౫౮ . ఇదం చతుష్కమన్తఃస్థమత ఏవ నిగద్యతే ।

౩.౧౫౮ . ఇచ్ఛాద్యన్తర్గతత్వేన స్వసమాప్తౌ చ సంస్థితేః ॥ ౧౫౮

౩.౧౫౯ . సజాతీయకశక్తీనామిచ్ఛాద్యానాం చ యోజనమ్ ।

౩.౧౫౯ . క్షోభాత్మకమిదం ప్రాహుః క్షోభాక్షోభాత్మనామపి ॥ ౧౫౯

౩.౧౬౦ . అనుత్తరస్య సాజాత్యే భవేత్తు ద్వితయీ గతిః ।

౩.౧౬౦ . అనుత్తరం యత్త్రైకం తచ్చేదానన్దసూతయే ॥ ౧౬౦

౩.౧౬౧ . ప్రభవిష్యతి తద్యోగే యోగః క్షోభాత్మకః స్ఫుటః ।

౩.౧౬౧ . అత్రాప్యనుత్తరం ధామ ద్వితీయమపి సూతయే ॥ ౧౬౧

౩.౧౬౨ . న పర్యాప్తం తదా క్షోభం వినైవానుత్తరాత్మతా ।

౩.౧౬౨ . ఇచ్ఛా యా కర్మణా హీనా యా చైష్టవ్యేన రూషితా ॥ ౧౬౨

౩.౧౬౩ . శీఘ్రస్థైర్యప్రభిన్నేన త్రిధా భావముపాగతా ।

౩.౧౬౩ . అనున్మిషితమున్మీలత్త్రోన్మీలితమితి స్థితమ్ ॥ ౧౬౩

౩.౧౬౪ . ఇష్యమాణం త్రిధైతస్యాం తాద్రూప్యస్యాపరిచ్యుతేః ।

౩.౧౬౪ . తదేవ సోష్మణా స్వాత్మస్వాతన్త్ర్యప్రేరణాత్మనా ॥ ౧౬౪

౩.౧౬౫ . బహిర్భావ్య స్ఫుటం క్షిప్తం శ-ష-సత్రితయం స్థితమ్ ।

౩.౧౬౫ . తత ఏవ సకారేఽస్మిన్స్ఫుటం విశ్వం ప్రకాశతే ॥ ౧౬౫

౩.౧౬౬ . అమృతం చ పరం ధామ యోగినస్తత్ర్ప్రచక్షతే ।

3.౧౬౬ . క్షోభాద్యన్తవిరామేషు తదేవ చ పరామృతమ్ ॥ ౧౬౬

3.౧౬౭ . సీత్కారసుఖసద్భావసమావేశసమాధిషు ।

3.౧౬౭ . తదేవ బ్రహ్మ పరమమవిభక్తం ప్రచక్షతే ॥ ౧౬౭

3.౧౬౮ . ఉవాచ భగవానేవ తత్రిచ్ఛిమత్కులగుహ్వరే ।

3.౧౬౮ . శక్తిశక్తిమదైకాత్మ్యలబ్ధాన్వర్థాభిధానకే ॥ ౧౬౮

3.౧౬౯ . కాకచఞ్చుపుటాకారం ధ్యానధారణవర్జితమ్ ।

3.౧౬౯ . విషతత్త్వమనచ్చాఖ్యం తవ స్నేహాత్ప్రకాశితమ్ ॥ ౧౬౯

3.౧౭౦ . కామస్య పూర్ణతా తత్త్వం సంఘట్టే ప్రవిభావ్యతే ।

3.౧౭౦ . విషస్య చామృతం తత్త్వం ఛాద్యత్వేఽణోశ్చ్యుతే సతి ॥ ౧౭౦

3.౧౭౧ . వ్యాప్తి శక్తిర్విషం యస్మాదవ్యాప్తుశ్చాదయేన్మహః ।

3.౧౭౧ . నిరఞ్జనం పరం ధామ తత్త్వం తస్య తు సాఞ్జనమ్ ॥ ౧౭౧

3.౧౭౨ . క్రియాశక్త్యాత్మకం విశ్వమయం తస్మాత్స్ఫురేద్యతః ।

3.౧౭౨ . ఇచ్ఛా కామో విషం జ్ఞానం క్రియా దేవీ నిరఞ్జనమ్ ॥ ౧౭౨

3.౧౭౩ . ఏతత్త్రయసమావేశః శివో భైరవ ఉచ్యతే ।

3.౧౭౩ . అత్ర రూఢిం సదా కుర్యాదితి నో గురవో జగుః ॥ ౧౭౩

3.౧౭౪ . విషతత్త్వే సంప్రవిశ్య న భూతం న విషం న చ ।

3.౧౭౪ . గ్రహః కేవల ఏవాహమితి భావనయా స్ఫురేత్ ॥ ౧౭౪

3.౧౭౫ . నన్వత్ర షణ్ఢవర్ణేభ్యో జన్మోక్తం తేన షణ్ఢతా ।

3.౧౭౫ . కథం స్యాదితి చేద్బ్రూమో నాత్ర షణ్ఢస్య సోతృతా ॥ ౧౭౫

3.౧౭౬ . తథాహి తత్రగా యాసావిచ్ఛాశక్తిరుదీరితా ।

3.౧౭౬ . సైవ సూతే స్వకర్తవ్యమన్తఃస్థం స్వేష్టరూపకమ్ ॥ ౧౭౬

3.౧౭౭ . యత్త్వత్ర రూషణాహేతురేషితవ్యం స్థితం తతః ।

3.౧౭౭ . భాగాన్న ప్రసవస్తజ్జం కాలుష్యం తద్వపుశ్చ తత్ ॥ ౧౭౭

3.౧౭౮ . జ్ఞేయారూషణయా యుక్తం సముదాయాత్మకం విదుః ।

౩.౧౭౮ . షణ్ఠం క్షోభకతాక్షోభధామత్వాభావయోగతః ॥ ౧౭౮

౩.౧౭౯ . ఏతద్వర్ణచతుష్కస్య స్వోష్మణాభాసనావశాత్ ।

౩.౧౭౯ . ఊష్మేతి కథితం నామ భైరవేణామలాత్మనా ॥ ౧౭౯

౩.౧౮౦ . కాది-హాన్తమిదం ప్రహుః క్షోభాధారతయా బుధాః ।

౩.౧౮౦ . యోనిరూపేణ తస్యాపి యోగే క్షోభాన్తరం వ్రజేత్ ॥ ౧౮౦

౩.౧౮౧ . తన్నిదర్శనయోగేన పఞ్చాశత్త్వమవర్ణతా ।

౩.౧౮౧ . పఞ్చవింశకసంజ్ఞేయప్రాగ్వద్భూమిసుసంస్థితమ్ ॥ ౧౮౧

౩.౧౮౨ . చతుష్కం చ చతుష్కం చ భేదాభేదగతం క్రమాత్ ।

౩.౧౮౨ . ఆద్యం చతుష్కం సంవిత్తేర్భేదసన్ధానకోవిదమ్ ॥ ౧౮౨

౩.౧౮౩ . భేదస్యాభేదరూఢ్యేకహేతురన్యచ్చతుష్టయమ్ ।

౩.౧౮౩ . ఇత్థం యద్వర్ణజాతం తత్సర్వ స్వరమయం పురా ॥ ౧౮౩

౩.౧౮౪ . వ్యక్తియోగాద్వ్యఞ్జనం తత్స్వరప్రాణం యతః కిల ।

౩.౧౮౪ . స్వరాణాం షట్కమేవేహ మూలం స్యాద్వర్ణసంతతౌ ॥ ౧౮౪

౩.౧౮౫ . షడ్దేవతాస్తు తా ఏవ యే ముఖ్యాః సూర్యరశ్మయః ।

౩.౧౮౫ . సౌరాణామేవ రశ్మీనామన్తశ్చన్ద్రకలా యతః ॥ ౧౮౫

౩.౧౮౬ . అతోఽత్ర దీర్ఘత్రితయం స్ఫుటం చాన్ద్రమసం వపుః ।

౩.౧౮౬ . చన్ద్రశ్చ నామ నైవాన్యో భోగ్యం భోక్తుశ్చ నాపరమ్ ॥ ౧౮౬

౩.౧౮౭ . భోక్తైవ భోగ్యభావేన ద్వైవిధ్యాత్సంవ్యవస్థితః ।

౩.౧౮౭ . ఘటస్య న హి భోగ్యత్వం స్వం వపుర్మాతృగం హి తత్ ॥ ౧౮౭

౩.౧౮౮ . అతో మాతరి యా రూఢిః సాస్య భోగ్యత్వముచ్యతే ।

౩.౧౮౮ . అనుత్తరం పరామృశ్యపరామర్శకభావతః ॥ ౧౮౮

౩.౧౮౯ . సంఘట్టరూపతాం ప్రాప్తం భోగ్యమిచ్ఛాదికం తథా ।

౩.౧౮౯ . అనుత్తరానన్దభువామిచ్ఛాద్యే భోగ్యతాం గతే ॥ ౧౮౯

౩.౧౯౦ . సంధ్యక్షరాణాముదయో భోక్తృరూపం చ కథ్యతే ।

౩.౧౯౦ . అనుత్తరానన్దమయో దేవో భోక్త్రైవ కథ్యతే ॥ ౧౯౦

౩.౧౯౧ . ఇచ్ఛాదికం భోగ్యమేవ తత ఏవాస్య శక్తితా ।

౩.౧౯౧ . భోగ్యం భోక్తరి లీనం చేద్భోక్తా తద్వస్తుతః స్ఫుటః ॥ ౧౯౧

౩.౧౯౨ . అతః షణ్ణాం త్రికం సారం చిదిష్యున్మేషణాత్మకమ్ ।

౩.౧౯౨ . తదేవ త్రితయం ప్రాహుర్భైరవస్య పరం మహః ॥ ౧౯౨

౩.౧౯౩ . తత్త్రికం పరమేశస్య పూర్ణా శక్తిః ప్రగీయతే ।

౩.౧౯౩ . తేనాక్షిప్తం యతో విశ్వమతోఽస్మిన్సముపాసితే ॥ ౧౯౩

౩.౧౯౪ . విశ్వశక్తావవచ్ఛేదవన్ధ్యే జాతముపాసనమ్ ।

౩.౧౯౪ . ఇత్యేష మహిమైతావానితి తావన్న శక్యతే ॥ ౧౯౪

౩.౧౯౫ . అపరిచ్ఛిన్నశక్తేః కః కుర్యాచ్ఛక్తిపరిచ్ఛిదామ్ ।

౩.౧౯౫ . తస్మాదనుత్తరో దేవః స్వాచ్ఛన్ద్యానుత్తరత్వతః ॥ ౧౯౫

౩.౧౯౬ . విసర్గశక్తియుక్తత్వాత్సంపన్నో విశ్వరూపకః ।

౩.౧౯౬ . ఏవం పఞ్చాశదామర్శపూర్ణశక్తిర్మహేశ్వరః ॥ ౧౯౬

౩.౧౯౭ . విమర్శాత్మైక ఏవాన్యాః శక్తయోఽత్రైవ నిష్ఠితాః ।

౩.౧౯౭ . ఏకాశీతిపదా దేవీ హ్యత్రాన్తర్భావయిష్యతే ॥ ౧౯౭

౩.౧౯౮ . ఏకామర్శస్వభావత్వే శబ్దరాశిః స భైరవః ।

౩.౧౯౮ . ఆమృశ్యచ్ఛాయయా యోగాత్సైవ శక్తిశ్చ మాతృకా ॥ ౧౯౮

౩.౧౯౯ . సా శబ్దరాశిసంఘట్టాద్భిన్నయోనిస్తు మాలినీ ।

౩.౧౯౯ . ప్రాగ్వన్నవతయామర్శాత్పృథగ్వర్గస్వరూపిణీ ॥ ౧౯౯

౩.౨౦౦ . ఏకైకామర్శరూఢౌ తు సైవ పఞ్చాశదాత్మికా ।

౩.౨౦౦ . ఇత్థం నాదానువేధేన పరామర్శస్వభావకః ॥ ౨౦౦

౩.౨౦౧ . శివో మాతాపితృత్వేన కర్తా విశ్వత్ర సంస్థితః ।

౩.౨౦౧ . విసర్గ ఏవ శాక్తోఽయం శివబిన్దుతయా పునః ॥ ౨౦౧

౩.౨౦౨ . గర్భీకృతానన్తవిశ్వః శ్రయతేఽనుత్తరాత్మతామ్ ।

3.౨౦౨ . అపరిచ్ఛిన్నవిశ్రాన్తఃసారే స్వాత్మని యః ప్రభోః ॥ ౨౦౨

3.౨౦౩ . పరామర్శః స ఏవోక్తో ద్వయసంపత్తిలక్షణః ।

3.౨౦౩ . అనుత్తరవిసర్గాత్మశివశక్త్యద్వయాత్మని ॥ ౨౦౩

3.౨౦౪ . పరామర్శో నిర్భరత్వాదహమిత్యుచ్యతే విభోః ।

3.౨౦౪ . అనుత్తరాద్యా ప్రసృతిర్హాన్తా శక్తిస్వరూపిణీ ॥ ౨౦౪

3.౨౦౫ . ప్రత్యాహృతాశేషవిశ్వానుత్తరే సా నిలీయతే ।

3.౨౦౫ . తదిదం విశ్వమన్తఃస్థం శక్తౌ సానుత్తరే పరే ॥ ౨౦౫

3.౨౦౬ . తత్తస్యామితి యత్సత్యం విభునా సంపుటీకృతిః ।

3.౨౦౬ . తేన శ్రీత్రీశికాశాస్త్రే శక్తేః సంపుటితాకృతిః ॥ ౨౦౬

3.౨౦౭ . సంవిత్తౌ భాతి యద్విశ్వం తత్రాపి ఖలు సంవిదా ।

3.౨౦౭ . తదేతత్త్రితయం ద్వన్ద్వయోగాత్సంఘాతతాం గతమ్ ॥ ౨౦౭

3.౨౦౮ . ఏకమేవ పరం రూపం భైరవస్యాహమాత్మకమ్ ।

3.౨౦౮ . విసర్గశక్తిర్యా శంభోః సేత్థం సర్వత్ర వర్తతే ॥ ౨౦౮

3.౨౦౯ . తత ఏవసమస్తోఽయమానన్దరసవిభ్రమః ।

3.౨౦౯ . తథాహి మధురే గీతే స్పర్శే వా చన్దనాదికే ॥ ౨౦౯

3.౨౧౦ . మాధ్యస్థ్యవిగమే యాసౌ హృదయే స్పన్దమానతా ।

3.౨౧౦ . ఆనన్దశక్తిః సైవోక్తా యతః సహృదయో జనః ॥ ౨౧౦

3.౨౧౧ . పూర్వ విసృజ్యసకలం కర్తవ్యం శూన్యతానలే ।

3.౨౧౧ . చిత్తవిశ్రాన్తిసంజ్ఞోఽయమాణవస్తదనన్తరమ్ ॥ ౨౧౧

3.౨౧౨ . దృష్టశ్రుతాదితద్వస్తుప్రోన్ముఖత్వం స్వసంవిది ।

3.౨౧౨ . చిత్తసంబోధనామోక్తః శాక్తోల్లాసభరాత్మకః ॥ ౨౧౨

3.౨౧౩ . తత్రోన్ముఖత్వతద్వస్తుసంఘట్టాద్వస్తునో హృది ।

3.౨౧౩ . రూఢేః పూర్ణతయావేశాన్మితచిత్తలయాచ్ఛివే ॥ ౨౧౩

3.౨౧౪ . ప్రాగ్వద్భవిష్యదౌన్ముఖ్యసంభావ్యమితతాలయాత్ ।

3.౨౧౪ . చిత్తప్రలయనామాసౌ విసర్గః శామ్భవః పరః ॥ ౨౧౪

3.౨౧౫ . తత్త్వరక్షావిధానేఽతో విసర్గస్త్రైధముచ్యతే ।

3.౨౧౫ . హృత్పద్మకోశమధ్యస్థస్తయోః సంఘట్ట ఇష్యతే ॥ ౨౧౫

3.౨౧౬ . విసర్గోఽన్తః స చ ప్రోక్తశ్చిత్తవిశ్రాన్తిలక్షణః ।

3.౨౧౬ . ద్వితీయః స విసర్గస్తు చిత్తసంబోధలక్షణః ॥ ౨౧౬

3.౨౧౭ . ఏకీభూతం విభాత్యత్ర జగదేతచ్చరాచరమ్ ।

3.౨౧౭ . గ్రాహ్యగ్రాహకభేదో వై కించిదత్రేష్యతే యదా ॥ ౨౧౭

3.౨౧౮ . తదాసౌ సకలః ప్రోక్తో నిష్కలః శివయోగతః ।

3.౨౧౮ . గ్రాహ్యగ్రాహకవిచ్ఛిత్తిసంపూర్ణగ్రహణాత్మకః ॥ ౨౧౮

3.౨౧౯ . తృతీయః స విసర్గస్తు చిత్తప్రలయలక్షణః ।

3.౨౧౯ . ఏకీభావాత్మకః సూక్ష్మో విజ్ఞానాత్మాత్మనిర్వృతః ॥ ౨౧౯

3.౨౨౦ . నిరూపితోఽయమర్థః శ్రీసిద్ధయోగీశ్వరీమతే ।

3.౨౨౦ . సాత్ర కుణ్డలినీ బీజం జీవభూతా చిదాత్మికా ॥ ౨౨౦

3.౨౨౧ . తజ్జం ధ్రువేచ్ఛోన్మేషాఖ్యం త్రికం వర్ణాస్తతః పునః ।

3.౨౨౧ . ఆ ఇత్యవర్ణాదిత్యాదియావద్వైసర్గికీ కలా ॥ ౨౨౧

3.౨౨౨ . కకారాదిసకారాన్తా విసర్గాత్పఞ్చధా స చ ।

3.౨౨౨ . బహిశ్చాన్తశ్చ హృదయే నాదేఽథ పరమే పదే ॥ ౨౨౨

3.౨౨౩ . బిన్దురాత్మని మూర్ధాన్తం హృదయాద్వ్యాపకో హి సః ।

3.౨౨౩ . ఆదిమాన్త్యవిహీనాస్తు మన్త్రాః స్యుః శరదభ్రవత్ ॥ ౨౨౩

3.౨౨౪ . గురోర్లక్షణమేతావదాదిమాన్త్యం చ వేదయేత్ ।

3.౨౨౪ . పూజ్యః సోఽహమివ జ్ఞానీ భైరవో దేవతాత్మకః ॥ ౨౨౪

3.౨౨౫ . శ్లోకగాథాది యత్కించిదాదిమాన్త్యయుతం తతః ।

3.౨౨౫ . తస్మాద్విదంస్తథా సర్వం మన్త్రత్వేనైవ పశ్యతి ॥ ౨౨౫

3.౨౨౬ . విసర్గశక్తిర్విశ్వస్య కారణం చ నిరూపితా ।

3.౨౨౬ . ఐతరేయాఖ్యవేదాన్తే పరమేశేన విస్తరాత్ ॥ ౨౨౬

3.౨౨౭ . యల్లోహితం తదగ్నిర్యద్వీర్యం సూర్యేన్దువిగ్రహమ్ ।

3.౨౨౭ . అ ఇతి బ్రహ్మ పరమం తత్సంఘట్టోదయాత్మకమ్ ॥ ౨౨౭

3.౨౨౮ . తస్యాపి చ పరం వీర్య పఞ్చభూతకలాత్మకమ్ ।

3.౨౨౮ . భోగ్యత్వేనాన్నరూపం చ శబ్దస్పర్శరసాత్మకమ్ ॥ ౨౨౮

3.౨౨౯ . శబ్దోఽపి మధురో యస్మాద్వీర్యోపచయకారకః ।

3.౨౨౯ . తద్ధి వీర్యం పరం శుద్ధం విసిసృక్షాత్మకం మతమ్ ॥ ౨౨౯

3.౨౩౦ . తద్బలం చ తదోజశ్చ తే ప్రాణాః సా చ కాన్తతా ।

3.౨౩౦ . తస్మాద్వీర్యాత్ప్రజాస్తాశ్చ వీర్య కర్మసు కథ్యతే ॥ ౨౩౦

3.౨౩౧ . యజ్ఞాదికేషు తద్వృష్టౌ సౌషధీష్వథ తాః పునః ।

3.౨౩౧ . వీర్యే తచ్చ ప్రజాస్వేవం విసర్గే విశ్వరూపతా ॥ ౨౩౧

3.౨౩౨ . శబ్దరాశిః స ఏవోక్తో మాతృకా సాచ కీర్తితా ।

3.౨౩౨ . క్షోభ్యక్షోభకతావేశాన్మాలినీం తాం ప్రచక్షతే ॥ ౨౩౨

3.౨౩౩ . బీజయోనిసమాపత్తివిసర్గోదయసున్దరా ।

3.౨౩౩ . మాలినీ హి పరా శక్తిర్నిర్ణీతా విశ్వరూపిణీ ॥ ౨౩౩

3.౨౩౪ . ఏషా వస్తుత ఏకైవ పరా కాలస్య కర్షిణీ ।

3.౨౩౪ . శక్తిమద్భేదయోగేన యామలత్వం ప్రపద్యతే ॥ ౨౩౪

3.౨౩౫ . తస్య ప్రత్యవమర్శో యః పరిపూర్ణోఽహమాత్మకః ।

3.౨౩౫ . స స్వాత్మని స్వతన్త్రత్వాద్విభాగమవభాసయేత్ ॥ ౨౩౫

3.౨౩౬ . విభాగాభాసనే చాస్య త్రిధా వపురుదాహృతమ్ ।

3.౨౩౬ . పశ్యన్తీ మధ్యమా స్థూలా వైఖరీత్యభిశబ్దితమ్ ॥ ౨౩౬

3.౨౩౭ . తాసామపి త్రిధా రూపం స్థూలసూక్ష్మపరత్వతః ।

3.౨౩౭ . తత్ర యా స్వరసన్దర్భసుభగా నాదరూపిణీ ॥ ౨౩౭

3.౨౩౮ . సా స్థూలా ఖలు పశ్యన్తీ వర్ణాద్యప్రవిభాగతః ।

3.౨౩౮ . అవిభాగైకరూపత్వం మాధుర్యం శక్తిరుచ్యతే ॥ ౨౩౮

3.౨౩౯ . స్థానవాయ్వాదిఘర్షోత్థా స్ఫుటత్రైవ చ పారుషీ ।

3.౨౩౯ . తదస్యాం నాదరూపాయాం సంవిత్సవిధవృత్తితః ॥ ౨౩౯

3.౨౪౦ . సాజాత్యాన్తర్మ[త్తమ] యీభూతిర్ధ్వగిత్యేవోపలభ్యతే ।

3.౨౪౦ . యేషాం న తన్మయీభూతి స్తే దేహాదినిమజ్జనమ్ ॥ ౨౪౦

3.౨౪౧ . అవిదన్తో మగ్నసంవిన్మానాస్త్వహృదయా ఇతి ।

3.౨౪౧ . యత్తుచర్మావనద్ధాది కించిత్త్రైష యో ధ్వనిః ॥ ౨౪౧

3.౨౪౨ . స స్ఫుటాస్ఫుటరూపత్వాన్మధ్యమా స్థూలరూపిణీ ।

3.౨౪౨ . మధ్యాయాశ్చావిభాగాంశసద్భావ ఇతి రక్తతా ॥ ౨౪౨

3.౨౪౩ . అవిభాగస్వరమయీ యత్ర స్యాత్తత్సురఞ్జకమ్ ।

3.౨౪౩ . అవిభాగో హి నిర్వృత్త్యై దృశ్యతాం తాలపాఠతః ॥ ౨౪౩

3.౨౪౪ . కిలావ్యక్తధ్వనౌ తస్మిన్వాదనే పరితుష్యతి ।

3.౨౪౪ . యా తు స్ఫుటానాం వర్ణానాముత్పత్తౌ కారణం భవేత్ ॥ ౨౪౪

3.౨౪౫ . సా స్థూలా వైఖరీ యస్యాః కార్యం వాక్యాది భూయసా ।

3.౨౪౫ . అస్మిన్స్థూలత్రయే యత్తదనుసన్ధానమాదివత్ ॥ ౨౪౫

3.౨౪౬ . పృథక్పృథక్త్రిత్రితయం సూక్ష్మమిత్యభిశబ్ద్యతే ।

3.౨౪౬ . షడ్జం కరోమి మధురం వాదయామి బ్రువే వచః ॥ ౨౪౬

3.౨౪౭ . పృథగేవానుసన్ధానత్రయం సంవేద్యతే కిల ।

3.౨౪౭ . ఏతస్యాపి త్రయస్యాద్యం యద్రుపమనుపాధిమత్ ॥ ౨౪౭

3.౨౪౮ . తత్పరం త్రితయం తత్ర శివః పరచిదాత్మకః ।

3.౨౪౮ . విభాగాభాసనాయాం చ ముఖ్యాస్త్రిస్రోఽత్ర శక్తయః ॥ ౨౪౮

3.౨౪౯ . అనుత్తరా పరేచ్ఛా చ పరాపరతయా స్థితా ।

3.౨౪౯ . ఉన్మేషశక్తిర్జ్ఞానాఖ్యా త్వపరేతి నిగద్యతే ॥ ౨౪౯

3.౨౫౦ . క్షోభరూపాత్పునస్తాసాముక్తాః షట్సంవిదోఽమలాః ।

3.౨౫౦ . ఆసామేవ సమావేశాత్క్రియాశక్తితయోదితాత్ ॥ ౨౫౦

3.౨౫౧ . సంవిదో ద్వాదశ ప్రోక్తా యాసు సర్వం సమాప్యతే ।

3.౨౫౧ . ఏతావద్దేవదేవస్య ముఖ్యం తచ్ఛక్తిచక్రకమ్ ॥ ౨౫౧

3.౨౫౨ . ఏతావతా దేవదేవః పూర్ణశక్తిః స భైరవః ।

3.౨౫౨ . పరామర్శాత్మకత్వేన విసర్గాక్షేపయోగతః ॥ ౨౫౨

3.౨౫౩ . ఇయత్తాకలనాజ్ఞ్నాత్తాః ప్రోక్తాః కాలికాః క్వచిత్ ।

3.౨౫౩ . శ్రీసారశాస్త్రే చాప్యుక్తం మధ్య ఏకాక్షరాం పరామ్ ॥ ౨౫౩

3.౨౫౪ . పూజయేద్భైరవాత్మాఖ్యాం యోగినీద్వాదశావృతామ్ ।

3.౨౫౪ . తాభ్య ఏవ చతుఃషష్టిపర్యన్తం శక్తిచక్రకమ్ ॥ ౨౫౪

3.౨౫౫ . ఏకారతః సమారభ్య సహస్రారం ప్రవర్తతే ।

3.౨౫౫ . తాసాం చ కృత్యభేదేన నామాని బహుధాగమే ॥ ౨౫౫

3.౨౫౬ . ఉపాసాశ్చ ద్వయాద్వైతవ్యామిశ్రాకారయోగతః ।

3.౨౫౬ . శ్రీమత్త్రైశిరమే తచ్చ కథితం విస్తరాద్బహు ॥ ౨౫౬

3.౨౫౭ . ఇహ నో లిఖితం వ్యాసభయాచ్చానుపయోగతః ।

3.౨౫౭ . తా ఏవ నిర్మలాః శుద్ధా అఘోరాః పరికీర్తితాః ॥ ౨౫౭

3.౨౫౮ . ఘోరఘోరతరాణాం తు సోత్కృత్వాచ్చ తదాత్మికాః ।

3.౨౫౮ . సృష్టౌ స్థితౌ చ సంహారే తదుపాధిత్రయాత్యయే ॥ ౨౫౮

3.౨౫౯ . తాసామేవ స్థితం రూపం బహుధా ప్రవిభజ్యతే ।

3.౨౫౯ . ఉపాధ్యతీతం యద్రూపం తద్ద్విధా గురవో జగుః ॥ ౨౫౯

3.౨౬౦ . అనుల్లాసాదుపాధీనాం యద్వా ప్రశమయోగతః ।

3.౨౬౦ . ప్రశమశ్చ ద్విధా శాన్త్యా హఠపాకక్రమేణ తు ॥ ౨౬౦

3.౨౬౧ . అలం గ్రాసరసాఖ్యేన సతతం జ్వలనాత్మనా ।

3.౨౬౧ . హఠపాకప్రశమనం యత్తృతీయం తదేవ చ ।

3.౨౬౧ . ఉపదేశాయ యుజ్యేత భేదేన్ధనవిదాహకమ్ ॥ ౨౬౧

3.౨౬౨ . నిజబోధజఠరహుతభుజి భావాః సర్వే సమర్పితా హఠతః ।

3.౨౬౨ . విజహతి భేదవిభాగం నిజశక్త్యా తం సమిన్ధానాః ॥ ౨౬౨

3.౨౬3 . హఠపాకేన భావానాం రూపే భిన్నే విలాపితే ।

3.౨౬3 . అశ్నన్త్యమృతసాద్భూతం విశ్వం సంవిత్తిదేవతాః ॥ ౨౬3

3.౨౬౪ . తాస్తృప్తాః స్వాత్మనః పూర్ణ హృదయైకాన్తశాయినమ్ ।

3.౨౬౪ . చిద్వ్యోమభైరవం దేవమభేదేనాధిశేరతే ॥ ౨౬౪

3.౨౬౫ . ఏవం కృత్యక్రియావేశాన్నామోపాసాబహుత్వతః ।

3.౨౬౫ . ఆసాం బహువిధం రూపమభేదేఽప్యవభాసతే ॥ ౨౬౫

3.౨౬౬ . ఆసామేవ చ దేవీనామావాపోద్వాపయోగతః ।

3.౨౬౬ . ఏకద్విత్రిచతుష్పఞ్చషట్సప్తాష్టనవోత్తరైః ॥ ౨౬౬

3.౨౬౭ . రుద్రార్కాన్యకలాసేనాప్రభృతిర్భేదవిస్తరః ।

3.౨౬౭ . అలమన్యేన బహునా ప్రకృతేఽథ నియుజ్యతే ॥ ౨౬౭

3.౨౬౮ . సంవిదాత్మని విశ్వోఽయం భావవర్గః ప్రపఞ్చవాన్ ।

3.౨౬౮ . ప్రతిబిమ్బతయా భాతి యస్య విశ్వేశ్వరో హి సః ॥ ౨౬౮

3.౨౬౯ . ఏవమాత్మని యస్యేదృగవికల్పః సదోదయః ।

3.౨౬౯ . పరామర్శః స ఏవాసౌ శాంభవోపాయముద్రితః ॥ ౨౬౯

3.౨౭౦ . పూర్ణాహన్తాపరామర్శో యోఽస్యాయం ప్రవివేచితః ।

3.౨౭౦ . మన్త్రముద్రాక్రియోపాసాస్తదన్యా నాత్ర కాశ్చన ॥ ౨౭౦

3.౨౭౧ . భూయోభూయః సమావేశం నిర్వికల్పమిమం శ్రితః ।

3.౨౭౧ . అభ్యేతి భైరవీభావం జీవన్ముక్త్యపరాభిధమ్ ॥ ౨౭౧

3.౨౭౨ . ఇత ఏవ ప్రభృత్యేషా జీవన్ముక్తిర్విచార్యతే ।

3.౨౭౨ . యత్ర సూత్రణయాపీయముపాయోపేయకల్పనా ॥ ౨౭౨

3.౨౭3 . ప్రాక్తనే త్వాహ్నికే కాచిద్భేదస్య కలనాపి నో ।

3.౨౭3 . తేనానుపాయే తస్మిన్కో ముచ్యతే వా కథం కుతః ॥ ౨౭3

౩.౨౭౪ . నిర్వికల్పే పరామర్శే శామ్భవోపాయనామని ।

౩.౨౭౪ . పఞ్చాశద్భేదతాం పూర్వసూత్రితాం యోజయేద్బుధః ॥ ౨౭౪

౩.౨౭౫ . ధరామేవావికల్పేన స్వాత్మని ప్రతిబిమ్బితామ్ ।

౩.౨౭౫ . పశ్యన్భైరవతాం యాతి జలాదిష్వప్యయం విధిః ॥ ౨౭౫

౩.౨౭౬ . యావదన్తే పరం తత్త్వం సమస్తావరణోర్ధ్వగమ్ ।

౩.౨౭౬ . వ్యాపి స్వతన్త్రం సర్వజ్ఞం యచ్ఛివం పరికల్పితమ్ ॥ ౨౭౬

౩.౨౭౭ . తదప్యకల్పితోదారసంవిద్దర్పణబిమ్బితమ్ ।

౩.౨౭౭ . పశ్యన్వికల్పవికలో భైరవీభవతి స్వయమ్ ॥ ౨౭౭

౩.౨౭౮ . యథా రక్తం పురః పశ్యన్నిర్వికల్పకసంవిదా ।

౩.౨౭౮ . తత్తద్ద్వారనిరంశైకఘటసంవిత్తిసుస్థితః ॥ ౨౭౮

౩.౨౭౯ . తద్వద్ధరాదికైకైకసంఘాతసముదాయతః ।

౩.౨౭౯ . పరామృశన్స్వమాత్మానం పూర్ణ ఏవావభాసతే ॥ ౨౭౯

౩.౨౮౦ . మత్త ఏవోదితమిదం మయ్యేవ ప్రతిబిమ్బితమ్ ।

౩.౨౮౦ . మదభిన్నమిదం చేతి త్రిధోపాయః స శామ్భవః ॥ ౨౮౦

౩.౨౮౧ . సృష్టేః స్థితేః సంహృతేశ్చ తదేతత్సూత్రణం కృతమ్ ।

౩.౨౮౧ . యత్ర స్థితం యతశ్చేతి తదాహ స్పన్దశాసనే ॥ ౨౮౧

౩.౨౮౨ . ఏతావతైవ హ్యైశ్వర్య సంవిదః ఖ్యాపితం పరమ్ ।

౩.౨౮౨ . విశ్వాత్మకత్వం చేత్యన్యల్లక్షణం కిం ను కథ్యతామ్ ॥ ౨౮౨

౩.౨౮౩ . స్వాత్మన్యేవ చిదాకాశే విశ్వమస్యవభాసయన్ ।

౩.౨౮౩ . స్రష్టా విశ్వాత్మక ఇతి ప్రథయా భైరవాత్మతా ॥ ౨౮౩

౩.౨౮౪ . షడధ్వజాతం నిఖిలం మయ్యేవ ప్రతిబిమ్బితమ్ ।

౩.౨౮౪ . స్థితికర్తాహమస్మీతి స్ఫుటేయం విశ్వరూపతా ॥ ౨౮౪

౩.౨౮౫ . సదోదితమహాబోధజ్వాలాజటిలతాత్మని ।

౩.౨౮౫ . విశ్వం ద్రవతి మయ్యేతదితి పశ్యన్ప్రశామ్యతి ॥ ౨౮౫

౩.౨౮౬ . అనన్తచిత్రసధ్గర్భసంసారస్వప్నసద్మనః ।

౩.౨౮౬ . ప్లోషకః శివ ఏవాహమిత్యుల్లాసీ హుతాశనః ॥ ౨౮౬

౩.౨౮౭ . జగత్సర్వం మత్తః ప్రభవతి విభేదేన బహుధా తథాప్యేతద్రూఢం మయి విగలితే త్వత్ర న పరః ।

౩.౨౮౭ . తదిత్థం యః సృష్టిస్థితివిలయభేకీకృతివశాదనంశం పశ్యేత్స స్ఫురతి హి తురీయం పదభితః ॥ ౨౮౭

౩.౨౮౮ . తదస్మిన్పరమోపాయే శామ్భవాద్వైతశాలిని ।

౩.౨౮౮ . కేఽప్యేవ యాన్తి విశ్వాసం పస్మేశేన భావితాః ॥ ౨౮౮

౩.౨౮౯ . స్నానం వ్రతం దేహశుద్ధిర్ధారణా మన్త్రయోజనా ।

౩.౨౮౯ . అధ్వక్లృప్తిర్యాగవిధిర్హోమజప్యసమాధయః ॥ ౨౮౯

౩.౨౯౦ . ఇత్యాదికల్పనా కాపి నాత్ర భేదేన యుజ్యతే ।

౩.౨౯౦ . పరానుగ్రహకారిత్వమత్రస్థస్య స్ఫుటం స్థితమ్ ॥ ౨౯౦

౩.౨౯౧ . యది తాదృగనుగ్రాహ్యో దైశికస్యోపసర్పతి ।

౩.౨౯౧ . అథాసౌ తాదృశో న స్యాద్భవభక్త్యా చ భావితః ॥ ౨౯౧

౩.౨౯౨ . తం చారాధయతే భావితాదృశానుగ్రహేరితః ।

౩.౨౯౨ . తదా విచిత్రం దీక్షాదివిధిం శిక్షేత కోవిందః ॥ ౨౯౨

౩.౨౯౩ . భావిన్యోఽపి హ్యుపాసాస్తా స్తైవాయాన్తి నిష్ఠితిమ్ ।

౩.౨౯౩ . ఏతన్మయత్వం పరమం ప్రాప్యం నిర్వర్ణ్యతేశివమ్ ॥ ౨౯౩

౩.౨౯౪ . ఇతి కథితమిదం సువిస్తరం పరమం శామ్భవమాత్మవేదనమ్ ॥ ౨౯౪

చ్౪ అథ శ్రీతన్త్రాలోకే చతుర్థమాహ్నికమ్

౪.౧ . అథ శాక్తముపాయమణ్డలం కథయామః పరమాత్మసంవిదే ॥ ౧

౪.౨ . అనన్తరాహ్నికోక్తేఽస్మిన్స్వభావే పారమేశ్వరే ।

౪.౨ . ప్రవివిక్షుర్వికల్పస్య కుర్యాత్సంస్కారమఞ్జసా ॥ ౨

౪.౩ . వికల్పః సంస్కృతః సూతే వికల్పం స్వాత్మసంస్కృతమ్ ।

౪.౩ . స్వతుల్యం సోఽపి సోఽప్యన్యం సోఽప్యన్యం సదృశాత్మకమ్ ॥ ౩

౪.౪ . చతుర్ష్వేవ వికల్పేషు యః సంస్కారః క్రమాదసౌ ।

౪.౪ . అస్ఫుటః స్ఫుటతాభావీ ప్రస్ఫుటస్స్ఫుటితాత్మకః ॥ ౪

౪.౫ . తతః స్ఫుటతరో యావదన్తే స్ఫుటతమో భవేత్ ।

౪.౫ . అస్ఫుటాదౌ వికల్పే చ భేదోఽప్యస్త్యాన్తరాలికః ॥ ౫

౪.౬ . తతః స్ఫుటతమోదారతాద్రూప్యపరివృంహితా ।

౪.౬ . సంవిదభ్యేతి విమలామవికల్పస్వరూపతామ్ ॥ ౬

౪.౭ . అతశ్చ భైరవీయం యత్తేజః సంవిత్స్వభావకమ్ ।

౪.౭ . భూయో భూయో విమృశతాం జాయతే తత్స్ఫుటాత్మతా ॥ ౭

౪.౮ . నను సంవిత్పరామ్రష్టీ పరామర్శమయీ స్వతః ।

౪.౮ . పరామృశ్యా కథం తాథారూప్యస్పృష్టౌ తు సా జడా ॥ ౮

౪.౯ . ఉచ్యతే స్వాత్మసంవిత్తిః స్వభావాదేవ నిర్భరా ।

౪.౯ . నాస్యామపాస్యం నాధేయం కించిదిత్యుదితం పురా ॥ ౯

౪.౧౦ . కిం తు దుర్ఘటకారిత్వాత్స్వచ్ఛన్ద్యాన్నిర్మలాదసౌ ।

౪.౧౦ . స్వాత్మప్రచ్ఛాదనక్రీడాపణ్డితః పరమేశ్వరః ॥ ౧౦

౪.౧౧ . అనావృత్తే స్వరూపేఽపి యదాత్మాచ్ఛాదనం విభోః ।

౪.౧౧ . సైవ మాయా యతో భేద ఏతావాన్విశ్వవృత్తికః ॥ ౧౧

౪.౧౨ . తథాభాసనమేవాస్య ద్వైతముక్తం మహేశితుః ।

౪.౧౨ . తద్ధ్వయాపాసనేనాయం పరామర్శోఽభిధీయతే ॥ ౧౨

౪.౧౩ . దుర్భేదపాదపస్యాస్య మూలం కృన్తన్తి కోవిదాః ।

౪.౧౩ . ధారారూఢేన సత్తర్కకుఠారేణేతి నిశ్చయః ॥ ౧౩

౪.౧౪ . తామేనాం భావనామాహుః సర్వకామదుఘాం బుధాః ।

౪.౧౪ . స్ఫుటయేద్వస్తు యాపేతం మనోస్థపదాదపి ॥ ౧౪

౪.౧౫ . శ్రీపూర్వశాస్త్రే తత్రోక్తం తర్కో యోగాఙ్గముత్తమమ్ ।
౪.౧౫ . హేయాద్యాలోచనాత్తస్మాత్తత్ర యత్నః ప్రశస్యతే ॥ ౧౫
౪.౧౬ . మార్గే చేతః స్థిరీభూతం హేయేఽపి విషయేచ్ఛయా ।
౪.౧౬ . ప్రేర్య తేన నయేత్తావద్యావత్పదమనామయమ్ ॥ ౧౬
౪.౧౭ . మార్గోఽత్ర మోక్షోపాయః స హేయః శాస్త్రాన్తరోదితః ।
౪.౧౭ . విషిణోతి నిబధ్నాతి యేచ్చా నియతిసంగతమ్ ॥ ౧౭
౪.౧౮ . రాగతత్త్వం తయోక్తం యత్తేన తత్రానురజ్యతే ।
౪.౧౮ . యథా సామ్రాజ్యసంభోగం దృష్ట్వాదృష్ట్వాథబాధమే ॥ ౧౮
౪.౧౯ . భోగే రజ్యేత దుర్బుద్ధిస్తద్వన్మోక్షేఽపి రాగతః ।
౪.౧౯ . స ఏవాంశక ఇత్యుక్తః స్వభావాఖ్యః స తు స్ఫుటమ్ ॥ ౧౯
౪.౨౦ . సిద్ధ్యఙ్గమితి మోక్షాయ ప్రత్యూహ ఇతి కోవిదాః ।
౪.౨౦ . శివశాసనమాహాత్మ్యం విదన్నప్యత ఏవ హి ॥ ౨౦
౪.౨౧ . వైష్ణవాద్యేషు రజ్యేత మూఢో రాగేణ రఞ్జితః ।
౪.౨౧ . యతస్తావతి సా తస్య వామాఖ్యా శక్తిరైశ్వరీ ॥ ౨౧
౪.౨౨ . పాఞ్చరాత్రికవైరిఞ్చసౌగతాదేర్విజృమ్భతే ।
౪.౨౨ . దృష్టాః సామ్రాజ్యసంభోగం నిన్దన్తః కేఽపి వాలిశాః ॥ ౨౨
౪.౨౩ . న తు సంతోషతః స్వేషు భోగేష్వాశీఃప్రవర్తనాత్ ।
౪.౨౩ . ఏవంచిద్భైరవావేశనిర్ఘాతతత్పరమానసాః ॥ ౨౩
౪.౨౪ . భవన్త్యతిసుఘోరాభిః శక్తిభిః పాతితా యతః ।
౪.౨౪ . తేన శాంభవమాహాత్మ్యం జానన్యః శాసనాన్తరే ॥ ౨౪
౪.౨౫ . ఆశ్వస్తో నోత్తరీతవ్యం తేన భేదమహార్ణవాత్ ।
౪.౨౫ . శ్రీకామికాయాం ప్రోక్తం చ పాశప్రకరణే స్ఫుటమ్ ॥ ౨౫
౪.౨౬ . వేదసాంఖ్యపురాణజ్ఞాః పాఞ్చరాత్రపరాయణాః ।
౪.౨౬ . యే కేచిదృషయో ధీరాః శాస్త్రాన్తరపరాయణాః ॥ ౨౬

౪.౨౭ . బౌద్ధార్హతాద్యాః సర్వే తే విద్యారాగేణ రఞ్జితాః ।

౪.౨౭ . మాయాపాశేన బద్ధత్వాచ్ఛివదీక్షాం న విన్దతే ॥ ౨౭

౪.౨౮ . రాగశబ్దేన చ ప్రోక్తం రాగతత్త్వం నియామకమ్ ।

౪.౨౮ . మాయీయే తచ్చ తం తస్మిఞ్ఛాస్త్రే నియమయేదితి ॥ ౨౮

౪.౨౯ . మోక్షోఽపి వైష్ణవాదేర్యః స్వసంకల్పేన భావితః ।

౪.౨౯ . పరప్రకృతిసాయుజ్యం యద్వావ్యానన్దరూపతా ॥ ౨౯

౪.౩౦ . విశుద్ధచిత్తమాత్రం వా దీపవత్సంతతిక్షయః ।

౪.౩౦ . స సవేద్యాపవేద్యాత్మప్రలయాకలతామయః ॥ ౩౦

౪.౩౧ . తం ప్రాప్యాపి చిరం కాలం తద్భోగాభోగభుక్తతః ।

౪.౩౧ . తత్తత్త్వప్రలయాన్తే తు తదూర్ధ్వాం సృష్టిమాగతః ॥ ౩౧

౪.౩౨ . మన్త్రత్వమేతి సంబోధాదనన్తేశేన కల్పితాత్ ।

౪.౩౨ . ఏతచ్చాగ్రే తనిష్యామ ఇత్యాస్తాం తావదత్ర తత్ ॥ ౩౨

౪.౩౩ . తేనాజ్ఞజనతాక్లృప్తప్రవాదైర్యో విడమ్బితః ।

౪.౩౩ . అసద్గురౌ రూఢచిత్స మాయాపాశేన రఞ్జితః ॥ ౩౩

౪.౩౪ . సోఽపి సత్తర్కయోగేన నీయతే సద్గురుం ప్రతి ।

౪.౩౪ . సత్తర్కః శుద్ధవిద్యైవ సా చేచ్ఛా పరమేశితుః ॥ ౩౪

౪.౩౫ . శ్రీపూర్వశాస్త్రే తేనోక్తం స యియాసుః శివేచ్ఛయా ।

౪.౩౫ . భుక్తిముక్తిప్రసిద్ధ్యర్థం నీయతే సద్గురుం ప్రతి ॥ ౩౫

౪.౩౬ . శక్తిపాతస్తు తత్రైష క్రమికః సంప్రవర్తతే ।

౪.౩౬ . స్థిత్వా యోఽసద్గురౌ శాస్త్రాన్తరే వా సత్పథం శ్రితః ॥ ౩౬

౪.౩౭ . గురుశాస్త్రగతే సత్త్వేఽసత్త్వే చాత్ర విభేదకమ్ ।

౪.౩౭ . శక్తిపాతస్య వైచిత్ర్యం పురస్తాత్ప్రవివిచ్యతే ॥ ౩౭

౪.౩౮ . ఉక్తం స్వచ్ఛన్దశాస్త్రే తత్రైష్ణవాద్యాన్ప్రవాదినః ।

౪.౩౮ . సర్వాన్ప్రమయతే మాయా సామోక్షే మోక్షలిప్సయా ॥ ౩౮

౪.౩౯ . యస్తు రూఢోఽపి తత్రోద్యత్పరామర్శవిశారదః ।

౪.౩౯ . స శుద్ధవిద్యామాహాత్మ్యాచ్ఛక్తిపాతపవిత్రితః ॥ ౩౯

౪.౪౦ . ఆరోహత్యేవ సన్మార్గం ప్రత్యూహపరివర్జితః ।

౪.౪౦ . స తావత్కస్యచిత్తర్కః స్వత ఏవ ప్రవర్తతే ॥ ౪౦

౪.౪౧ . స చ సాంసిద్ధికః శాస్త్రే ప్రోక్తః స్వప్రత్యయాత్మకః ।

౪.౪౧ . కిరణాయాం యదప్యుక్తం గురుతః శాస్త్రతః స్వతః ॥ ౪౧

౪.౪౨ . తత్రోత్తరోత్తరం ముఖ్యం పూర్వపూర్వ ఉపాయకః ।

౪.౪౨ . యస్య స్వతోఽయం సత్తర్కః సర్వత్రైవాధికారవాన్ ॥ ౪౨

౪.౪౩ . అభిషిక్తః స్వసంవిత్తిదేవీభిర్దీక్షితశ్చ సః ।

౪.౪౩ . స ఏవ సర్వాచార్యాణాం మధ్యే ముఖ్యః ప్రకీర్తితః ॥ ౪౩

౪.౪౪ . తత్సంనిధానే నాన్యేషు కల్పితేష్వధికారితా ।

౪.౪౪ . స సమస్తం చ శాస్త్రార్థం సత్తర్కాదేవ మన్యతే ॥ ౪౪

౪.౪౫ . శుద్ధవిద్యా హి తన్నాస్తి సత్యం యద్యన్న భాసయేత్ ।

౪.౪౫ . సర్వశాస్త్రార్థవేత్తృత్వమకస్మాచ్చాస్య జాయతే ॥ ౪౫

౪.౪౬ . ఇతి శ్రీపూర్వవాక్యే తద్+అకస్మాదితి-శబ్దతః ।

౪.౪౬ . లోకాప్రసిద్ధో యో హేతుః సోఽకస్మాదితి కథ్యతే ॥ ౪౬

౪.౪౭ . స చైష పరమేశానశుద్ధవిద్యావిజృమ్భితమ్ ।

౪.౪౭ . అస్య భేదాశ్చ బహవో నిర్భిత్తిః సహభిత్తికః ॥ ౪౭

౪.౪౮ . సర్వగోఽంశగతః సోఽపి ముఖ్యాముఖ్యాంశనిష్ఠితః ।

౪.౪౮ . భిత్తిః పరోపజీవిత్వం పరా ప్రజ్ఞాథ తత్కృతిః ॥ ౪౮

౪.౪౯ . అదృష్టమణ్డలోఽప్యేవం యః కశ్చిద్వేత్తి తత్త్వతః ।

౪.౪౯ . స సిద్ధిభాగ్భవేన్నిత్యం స యోగీ స చ దీక్షితః ॥ ౪౯

౪.౫౦ . ఏవం యో వేత్తి తత్త్వేన తస్య నిర్వాణగామినీ ।

౪.౫౦ . దీక్షా భవేదితి ప్రోక్తం తచ్ఛ్రీత్రింశకశాసనే ॥ ౫౦

౪.౫౧ . అకల్పితో గురుర్జ్ఞేయః సాంసిద్ధిక ఇతి స్మృతః ।

౪.౫౧ . యస్తు తద్రూపభాగాత్మభావనాతః పరం వినా ॥ ౫౧

౪.౫౨ . శాస్త్రవిత్స గురుః శాస్త్రే ప్రోక్తోఽకల్పితకల్పకః ।

౪.౫౨ . తస్యాపి భేదా ఉత్కృష్టమధ్యమన్దాద్యుపాయతః ॥ ౫౨

౪.౫౩ . భావనాతోఽథ వా ధ్యానాజ్జపాత్స్వప్నాద్వ్రతాద్ధుతేః ।

౪.౫౩ . ప్రాప్నోత్యకల్పితోదారమభిషేకం మహామతిః ॥ ౫౩

౪.౫౪ . శ్రీమద్వాజసనీయే శ్రీవీరే శ్రీబ్రహ్మయామలే ।

౪.౫౪ . శ్రీసిద్ధాయామిదం ధాత్రా ప్రోక్తమన్యత్ర చ స్ఫుటమ్ ॥ ౫౪

౪.౫౫ . తస్య స్వేచ్ఛాప్రవృత్తత్వాత్కారణానన్తతేష్యతే ।

౪.౫౫ . కదాచిద్భక్తియోగేన కర్మణా విద్యయాపి వా ॥ ౫౫

౪.౫౬ . జ్ఞానధర్మోపదేశేన మన్త్రైర్వా దీక్షయాపి వా ।

౪.౫౬ . ఏవమాద్యైరనేకైశ్చ ప్రకారైః పరమేశ్వరః ॥ ౫౬

౪.౫౭ . సంసారిణోఽనుగృహ్ణాతి విశ్వస్య జగతః పతిః ।

౪.౫౭ . మాతృమణ్డలసంబోధాత్సంస్కారాత్తపసః ప్రియే ॥ ౫౭

౪.౫౮ . ధ్యానాద్యోగాజ్జపాజ్జ్ఞానాన్మన్త్రారాధనాతో వ్రతాత్ ।

౪.౫౮ . సంప్రాప్యం కులసామాన్యం జ్ఞానం కౌలికసిద్ధిదమ్ ॥ ౫౮

౪.౫౯ . తత్త్వజ్ఞానాత్మకం సాధ్యం యత్ర యత్రైవ దృశ్యతే ।

౪.౫౯ . స ఏవ హి గురుస్తత్ర హేతుజాలం ప్రకల్ప్యతామ్ ॥ ౫౯

౪.౬౦ . తత్త్వజ్ఞానాదృతే నాన్యల్లక్షణం బ్రహ్మయామలే ।

౪.౬౦ . తత్రైవ చోక్తం సేవాయాం కృతాయామవికల్పతః ॥ ౬౦

౪.౬౧ . సాధకస్య న చేత్సిద్ధిః కిం కార్యమితి చోదితే ।

౪.౬౧ . ఆత్మీయమస్య సంజ్ఞానక్రమేణ స్వాత్మదీక్షణమ్ ॥ ౬౧

౪.౬౨ . సస్ఫురత్వప్రసిద్ధ్యర్థం తతః సాధ్యం ప్రసిద్ధ్యతి ।

౪.౬౨ . అనేన స్వాత్మవిజ్ఞానం సస్ఫురత్వప్రసాధకమ్ ॥ ౬౨

౪.౬౩ . ఉక్తం ముఖ్యతయాచార్యో భవేద్యది న సస్ఫురః ।

౪.౬౩ . తత్రైవ చ పునః శ్రీమద్రక్తారాధనకర్మణి ॥ ౬౩

౪.౬౪ . విధిం ప్రోక్తం సదా కుర్వన్మాసేనాచార్య ఉచ్యతే ।

౪.౬౪ . పక్షేణ సాధకోఽర్ధార్ధాత్పుత్రకః సమయీ తథా ॥ ౬౪

౪.౬౫ . దీక్షయేజ్జపయోగేన రక్తాదేవీ క్రమాద్యతః ।

౪.౬౫ . గురోరలాభే ప్రోక్తస్య విధిమేతం సమాచరేత్ ॥ ౬౫

౪.౬౬ . మతే చ పుస్తకాద్విద్యాధ్యయనే దోష ఈదృశః ।

౪.౬౬ . ఉక్తో యస్తేన తద్దోషాభావేఽసౌ న నిషిద్ధతా ॥ ౬౬

౪.౬౭ . మన్త్రద్రవ్యాదిగుప్తత్వే ఫలం కిమితి చోదితే ।

౪.౬౭ . పుస్తకాధీతవిద్యా యే దీక్షాసమయవర్జితాః ॥ ౬౭

౪.౬౮ . తామసాః పరహింసాది వశ్యాది చ చరన్త్యలమ్ ।

౪.౬౮ . న చ తత్త్వం విదుస్తేన దోషభాజ ఇతి స్ఫుటమ్ ॥ ౬౮

౪.౬౯ . పూర్వం పదయుగం వాచ్యమన్యోన్యం హేతుహేతుమత్ ।

౪.౬౯ . యస్తు శాస్త్రం వినా నైతి శుద్ధవిద్యాఖ్యసంవిదమ్ ॥ ౬౯

౪.౭౦ . గురోః స శాస్త్రమన్విచ్ఛుస్తదుక్తం క్రమమాచరేత్ ।

౪.౭౦ . యేన కేనాప్యుపాయేన గురుమారాధ్య భక్తితః ॥ ౭౦

౪.౭౧ . తద్దీక్షాక్రమయోగేన శాస్త్రార్థం వేత్త్యసౌ తతః ।

౪.౭౧ . అభిషేకం సమాసాద్య యో భవేత్స తు కల్పితః ॥ ౭౧

౪.౭౨ . సన్నప్యశేషపాశౌఘవినివర్తనకోవిదః ।

౪.౭౨ . యో యథాక్రమయోగేన కస్మింశ్చిచ్ఛాస్త్రవస్తుని ॥ ౭౨

౪.౭౩ . ఆకస్మికం బ్రజేద్బోధం కల్పితాకల్పితో హి సః ।

౪.౭౩ . తస్య యోఽకల్పితో భాగః స తు శ్రేష్ఠమః స్మృతః ॥ ౭౩

౪.౭౪ . ఉత్కర్షః శుద్ధవిద్యాంశతారతమ్యకృతో యతః ।

౪.౭౪ . యథా భేదేనాదిసిద్ధాచ్ఛివాన్ముక్తశివా హ్యధః ॥ ౭౪

౪.౭౫ . తథా సాంసిద్ధికజ్ఞానాదాహృతజ్ఞానినోఽధమాః ।

౪.౭౫ . తత్సంనిధౌ నాధికారస్తేషాం ముక్తశివాత్మవత్ ॥ ౭౫

౪.౭౬ . కిం తు తూష్ణీం-స్థితిర్యద్వా కృత్యం తదనువర్తనమ్ ।

౪.౭౬ . యస్త్వకల్పితరూపోఽపి సంవాదదృఢతాకృతే ॥ ౭౬

౪.౭౭ . అన్యతో లబ్ధసంస్కారః స సాక్షాద్భైరవో గురుః ।

౪.౭౭ . యతః శాస్త్రక్రమాత్తజ్జ్ఞగురుప్రజ్ఞానుశీలనాత్ ॥ ౭౭

౪.౭౮ . ఆత్మప్రత్యయితం జ్ఞానం పూర్ణత్వాద్భైరవాయతే ।

౪.౭౮ . తేన శ్రీకిరణోక్తం యద్గురుతః శాస్త్రతః స్వతః ॥ ౭౮

౪.౭౯ . త్రిప్రత్యయమిదం జ్ఞానమితి యచ్చ నిశాటనే ।

౪.౭౯ . తత్సంఘాతవిపర్యాసవిగ్రహైర్వ్యాసతే తథా ॥ ౭౯

౪.౮౦ . కరణస్య విచిత్రత్వాద్విచిత్రామేవ తాం ఛిదమ్ ।

౪.౮౦ . కర్తుం వాసీం చ టఙ్కం చ క్రకచం చాపి గృహ్ణతే ॥ ౮౦

౪.౮౧ . తావచ్చ ఛేదనం హ్యేకం తథైవాద్యాభిసంధితః ।

౪.౮౧ . ఇత్థమేవ మితౌ వాచ్యం కరణస్య స్వకం వపుః ॥ ౮౧

౪.౮౨ . న స్వతన్త్రం స్వతో మానం కుర్యాదధిగమం హఠాత్ ।

౪.౮౨ . ప్రమాత్రాశ్వాసపర్యన్తో యతోఽధిగమ ఉచ్యతే ॥ ౮౨

౪.౮౩ . ఆశ్వాసశ్చ విచిత్రోఽసౌ శక్తిపాతవశాత్తథా ।

౪.౮౩ . ప్రమితేఽపి ప్రమాణానామవకాశోఽస్త్యతః స్ఫుటః ॥ ౮౩

౪.౮౪ . దృష్ట్వా దృష్ట్వా సమాశ్లిష్య చిరం సంచర్వ్య చేతసా ।

౪.౮౪ . ప్రియా యైః పరితుష్యేత కిం బ్రూమః కిల తాన్ప్రతి ॥ ౮౪

౪.౮౫ . ఇత్థం చ మానసంప్లుత్యామపి నాధిగతే గతిః ।

౪.౮౫ . న వ్యర్థతా నానవస్థా నాన్యోన్యాశ్రయతాపి చ ॥ ౮౫

౪.౮౬ . ఏవం యోగాఙ్గమియతి తర్క ఏవ న చాపరమ్ ।

౪.౮౬ . అన్తరన్తః పరామర్శపాటవాతిశయాయ సః ॥ ౮౬

౪.౮౭ . అహింసా సత్యమస్తేయబ్రహ్మచర్యాపరిగ్రహాః ।

౪.౮౭ . ఇతి పఞ్చ యమాః సాక్షాత్సంవిత్తౌ నోపయోగినః ॥ ౮౭

౪.౮౮ . తపఃప్రభృతయో యే చ నియమా యత్తథాసనమ్ ।

౪.౮౮ . ప్రాణాయామాశ్చ యే సర్వమేతద్బాహ్యవిజృమ్భితమ్ ॥ ౮౮

౪.౮౯ . శ్రీమద్వీరావలౌ చోక్తం బోధమాత్రే శివాత్మకే ।

౪.౮౯ . చిత్తప్రలయబన్ధేన ప్రలీనే శశిభాస్కరే ॥ ౮౯

౪.౯౦ . ప్రాప్తే చ ద్వాదశే భాగే జీవాదిత్యే స్వబోధకే ।

౪.౯౦ . మోక్షః స ఏవ కథితః ప్రాణాయామో నిరర్థకః ॥ ౯౦

౪.౯౧ . ప్రాణాయామో న కర్తవ్యః శరీరం యేన పీడ్యతే ।

౪.౯౧ . రహస్యం వేత్తి యో యత్ర స ముక్తః స చ మోచకః ॥ ౯౧

౪.౯౨ . ప్రత్యాహారశ్చ నామాయమర్థేభ్యోఽక్షధియాం హి యః ।

౪.౯౨ . అనిబద్ధస్య బన్ధస్య తదన్తః కిల కీలనమ్ ॥ ౯౨

౪.౯౩ . చిత్తస్య విషయే క్వాపి బన్ధనం ధారణాత్మకమ్ ।

౪.౯౩ . తత్సదృగ్జ్ఞానసంతానో ధ్యానమస్తమితా పరమ్ ॥ ౯౩

౪.౯౪ . యదా తు జ్ఞేయతాదాత్మ్యమేవ సంవిది జాయతే ।

౪.౯౪ . గ్రాహ్యగ్రహణతాద్వైతశూన్యతేయం సమాహితిః ॥ ౯౪

౪.౯౫ . తదేషా ధారణాధ్యానసమాధిత్రితయీ పరామ్ ।

౪.౯౫ . సంవిదం ప్రతి నో కంచిదుపయోగం సమశ్నుతే ॥ ౯౫

౪.౯౬ . యోగాఙ్గతా యమాదేస్తు సమాధ్యన్తస్య వర్ణ్యతే ।

౪.౯౬ . స్వపూర్వపూర్వోపాయత్వాదన్త్యతర్కోపయోగతః ॥ ౯౬

౪.౯౭ . అన్తః సంవిది రూఢం హి తద్ద్వారా ప్రాణదేహయోః ।

౪.౯౭ . బుద్ధౌ వార్ప్యం తదభ్యాసాన్నైష న్యాయస్తు సంవిది ॥ ౯౭

౪.౯౮ . అథ వాస్మద్దృశి ప్రాణధీదేహాదేరపి స్ఫుటమ్ ।

౪.౯౮ . సర్వాత్మకత్వాత్తత్రస్థోఽప్యభ్యాసోఽన్యవ్యపోహనమ్ ॥ ౯౮

౪.౯౯ . దేహ ఉత్ప్లుతిసంపాతధర్మోజ్ఝిగమిషారసాత్ ।

౪.౯౯ . ఉత్ప్లావ్యతే తద్విపక్షపాతాశఙ్కావ్యపోహనాత్ ॥ ౯౯

౪.౧౦౦ . గురువాక్యపరామర్శసదృశే స్వవిమర్శనే ।

౪.౧౦౦ . ప్రబుద్ధే తద్విపక్షాణాం వ్యుదాసః పారచిన్తనే ॥ ౧౦౦

౪.౧౦౧ . నహ్యస్య గురుణా శక్యం స్వం జ్ఞానం శబ్ద ఏవ వా ।

౪.౧౦౧ . ధియి రోపయితుం తేన స్వప్రబోధక్రమో ధ్రువమ్ ॥ ౧౦౧

౪.౧౦౨ . అత ఏవ స్వప్నకాలే శ్రుతే తత్రాపి వస్తుని ।

౪.౧౦౨ . తాదాత్మ్యభావనాయోగో న ఫలాయ న భణ్యతే ॥ ౧౦౨

౪.౧౦౩ . సంకేతానాదరే శబ్దనిష్ఠమామర్శనం పరిః ।

౪.౧౦౩ . తదాదరే తదర్థస్తు చిన్తేతి పరిచర్చ్యతామ్ ॥ ౧౦౩

౪.౧౦౪ . తదద్వయాయాం సంవిత్తావభ్యాసోఽనుపయోగవాన్ ।

౪.౧౦౪ . కేవలం ద్వైతమాలిన్యశఙ్కానిర్మూలనాయ సః ॥ ౧౦౪

౪.౧౦౫ . ద్వైతశఙ్కాశ్చ తర్కేణ తర్క్యన్త ఇతి వర్ణితమ్ ।

౪.౧౦౫ . తత్తర్కసాధనాయాస్తు యమాదేరప్యుపాయతా ॥ ౧౦౫

౪.౧౦౬ . ఉక్తం శ్రీపూర్వశాస్త్రే చ న ద్వైతం నాపి చాద్వయమ్ ।

౪.౧౦౬ . లిఙ్గపూజాదికం సర్వమిత్యుపక్రమ్య శంభునా ॥ ౧౦౬

౪.౧౦౭ . విహితం సర్వమేవాత్ర ప్రతిషిద్ధమథాపి వా ।

౪.౧౦౭ . ప్రాణాయామాదికైరఙ్గైర్యోగాః స్యుః కృత్రిమా యతః ॥ ౧౦౭

౪.౧౦౮ . తత్తేనాకృతకస్యాస్య కలాం నార్హన్తి షోడశీమ్ ।

౪.౧౦౮ . కిం త్వేతదత్ర దేవేశి నియమేన విధీయతే ॥ ౧౦౮

౪.౧౦౯ . తత్త్వే చేతః స్థిరం కార్యం తచ్చ యస్య యథాస్త్వితి ।

౪.౧౦౯ . ఏవం ద్వైతపరామర్శనాశాయ పరమేశ్వరః ॥ ౧౦౯

౪.౧౧౦ . క్వచిత్స్వభావమమలమామృశన్నిశం స్థితః ।

౪.౧౧౦ . యః స్వభావపరామర్శ ఇన్ద్రియార్థాద్యుపాయతః ॥ ౧౧౦

౪.౧౧౧ . వినైవ తన్ముఖోఽన్యో వా స్వాతన్త్ర్యాత్తద్వికల్పనమ్ ।
౪.౧౧౧ . తచ్చ స్వచ్ఛస్వతన్త్రాత్మరత్ననిర్భాసిని స్ఫుటమ్ ॥ ౧౧౧
౪.౧౧౨ . భావౌఘే భేదసంధాతృ స్వాత్మనో నైశముచ్యతే ।
౪.౧౧౨ . తదేవ తు సమస్తార్థనిర్భరాత్మైకగోచరమ్ ॥ ౧౧౨
౪.౧౧౩ . శుద్ధవిద్యాత్మకం సర్వమేవేదమహమిత్యలమ్ ।
౪.౧౧౩ . ఇదం వికల్పనం శుద్ధవిద్యారూపం స్ఫుటాత్మకమ్ ॥ ౧౧౩
౪.౧౧౪ . ప్రతిహన్తీహ మాయీయం వికల్పం భేదభావకమ్ ।
౪.౧౧౪ . శుద్ధవిద్యాపరామర్శే యః స ఏవ త్వనేకధా ॥ ౧౧౪
౪.౧౧౫ . స్నానశుద్ధ్యర్చనాహోమధ్యానజప్యాదియోగతః ।
౪.౧౧౫ . విశ్వమేతత్స్వసంవిత్తిరసనిర్భరితం రసాత్ ॥ ౧౧౫
౪.౧౧౬ . ఆవిశ్య శుద్ధో నిఖిలం తర్పయేదధ్వమణ్డలమ్ ।
౪.౧౧౬ . ఉల్లాసిబోధహుతభుగ్దగ్ధవిశ్వేన్ధనోదితే ॥ ౧౧౬
౪.౧౧౭ . సితభస్మని దేహస్య మజ్జనం స్నానముచ్యతే ।
౪.౧౧౭ . ఇత్థం చ విహితస్నానస్తర్పితానన్తదేవతః ॥ ౧౧౭
౪.౧౧౮ . తతోఽపి దేహారమ్భీణి తత్త్వాని పరిశోధయేత్ ।
౪.౧౧౮ . శివాత్మకేష్వప్యేతేషు బుద్ధిర్యా వ్యతిరేకిణీ ॥ ౧౧౮
౪.౧౧౯ . సైవాశుద్ధిః పరాఖ్యాతా శుద్ధిస్తద్ధీవిమర్దనమ్ ।
౪.౧౧౯ . ఏవం స్వదేహం బోధైకపాత్రం గలితభేదకమ్ ॥ ౧౧౯
౪.౧౨౦ . పశ్యన్సంవిత్తిమాత్రత్వే స్వతన్త్రే తిష్ఠతి ప్రభుః ।
౪.౧౨౦ . యత్కించిన్మానసాహ్లాది యత్ర క్వాపీన్ద్రియస్థితౌ ॥ ౧౨౦
౪.౧౨౧ . యోజ్యతే బ్రహ్మసద్ధామ్ని పూజోపకరణం హి తత్ ।
౪.౧౨౧ . పూజా నామ విభిన్నస్య భావౌఘస్యాపి సంగతిః ॥ ౧౨౧
౪.౧౨౨ . స్వతన్త్రవిమలానన్తభైరవీయచిదాత్మనా ।
౪.౧౨౨ . తథాహి సంవిదేవేయమన్తర్బాహ్యోభయాత్మనా ॥ ౧౨౨

౪.౧౨౩ . స్వాతన్త్ర్యాద్వర్తమానైవ పరామర్శస్వరూపిణీ ।

౪.౧౨౩ . స చ ద్వాదశధా తత్ర సర్వమన్తర్బవేద్యతః ॥ ౧౨౩

౪.౧౨౪ . సూర్య ఏవ హి సోమాత్మా స చ విశ్వమయః స్థితః ।

౪.౧౨౪ . కలాద్వాదశకాత్మైవ తత్సంవిత్పరమార్థతః ॥ ౧౨౪

౪.౧౨౫ . సా చ మాతరి విజ్ఞానే మానే కరణగోచరే ।

౪.౧౨౫ . మేయే చతుర్విధం భాతి రూపమాశ్రిత్య సర్వదా ॥ ౧౨౫

౪.౧౨౬ . శుద్ధసంవిన్మయీ ప్రాచ్యే జ్ఞానే శబ్దనరూపిణీ ।

౪.౧౨౬ . కరణే గ్రహణాకారా యతః శ్రీయోగసంచరే ॥ ౧౨౬

౪.౧౨౭ . యే చక్షుర్మణ్డలే శ్వేతే ప్రత్యక్షే పరమేశ్వరి ।

౪.౧౨౭ . షోడశారం ద్వాదశారం తత్రస్థం చక్రముత్తమమ్ ॥ ౧౨౭

౪.౧౨౮ . ప్రతివారణవద్రక్తే తద్బహిర్యే తదుచ్యతే ।

౪.౧౨౮ . ద్వితీయం మధ్యగే యే తే కృష్ణశ్వేతే చ మణ్డలే ॥ ౧౨౮

౪.౧౨౯ . తదన్తర్యే స్థితే శుద్ధే భిన్నాఞ్జనసమప్రభే ।

౪.౧౨౯ . చతుర్దలే తు తే జ్ఞేయే అగ్నిషోమాత్మకే ప్రియే ॥ ౧౨౯

౪.౧౩౦ . మిథునత్వే స్థితే యే చ చక్రే ద్వే పరమేశ్వరి ।

౪.౧౩౦ . సంమీలనోన్మీలనం తే అన్యోన్యం విదధాతకే ॥ ౧౩౦

౪.౧౩౧ . యథా యోనిశ్చ లిఙ్గం చ సంయోగాత్స్రవతోఽమృతమ్ ।

౪.౧౩౧ . తథామృతాగ్నిసంయోగాద్ద్రవత స్తే న సంశయః ॥ ౧౩౧

౪.౧౩౨ . తచ్చక్రపీడనాద్రాత్రౌ జ్యోతిర్భాత్యర్కసోమగమ్ ।

౪.౧౩౨ . తాం దృష్ట్వా పరమాం జ్యోత్స్నాం కాలజ్ఞానం ప్రవర్తతే ॥ ౧౩౨

౪.౧౩౩ . సహస్రారం భవేచ్చక్రం తాభ్యాముపరి సంస్థితమ్ ।

౪.౧౩౩ . తతశ్చక్రాత్సముద్భూతం బ్రహ్మాణ్డం తదుదాహృతమ్ ॥ ౧౩౩

౪.౧౩౪ . తత్రస్థాం ముఞ్చతే ధారాం సోమో హ్యగ్నిప్రదీపితః ।

౪.౧౩౪ . సృజతీత్థం జగత్సర్వమాత్మన్యాత్మన్యనన్తకమ్ ॥ ౧౩౪

౪.౧౩౫ . షోడశద్వాదశారాభ్యామష్టారేష్వథ సర్వశః ।

౪.౧౩౫ . ఏవం క్రమేణ సర్వత్ర చక్రేష్వమృతముత్తమమ్ ॥ ౧౩౫

౪.౧౩౬ . సోమః స్రవతి యావచ్చ పఞ్చానాం చక్రపద్ధతిః ।

౪.౧౩౬ . తత్పునః పిబతి ప్రీత్యా హంసో హంస ఇతి స్ఫురన్ ॥ ౧౩౬

౪.౧౩౭ . సకృద్యస్య తు సంశ్రుత్యా పుణ్యపాపైర్న లిప్యతే ।

౪.౧౩౭ . పఞ్చారే సవికారోఽథ భూత్వా సోమస్రుతామృతాత్ ॥ ౧౩౭

౪.౧౩౮ . ధావతి త్రిరసారాణి గుహ్యచక్రాణ్యసౌ విభుః ।

౪.౧౩౮ . యతో జాతం జగల్లీనం యత్ర చ స్వకలీలయా ॥ ౧౩౮

౪.౧౩౯ . తత్రానన్దశ్చ సర్వస్య బ్రహ్మచారీ చ తత్పరః ।

౪.౧౩౯ . తత్ర సిద్ధిశ్చ ముక్తిశ్చ సమం సంప్రాప్యతే ద్వయమ్ ॥ ౧౩౯

౪.౧౪౦ . అత ఊర్ధ్వం పునర్యాతి యావద్బ్రహ్మాత్మకం పదమ్ ।

౪.౧౪౦ . అగ్నీషోమౌ సమౌ తత్ర సృజ్యేతే చాత్మనాత్మని ॥ ౧౪౦

౪.౧౪౧ . తత్రస్థస్తాపితః సోమో ద్వేధా జజ్ఞే వ్యవస్థితః ।

౪.౧౪౧ . అధస్తం పాతయేదగ్నిరమృతం స్రవతి క్షణాత్ ॥ ౧౪౧

౪.౧౪౨ . గుల్ఫజాన్వాదిషు వ్యక్తం కుటిలార్కప్రదీపితా ।

౪.౧౪౨ . సా శక్తిస్తాపితా భూయః పఞ్చారాదిక్రమం సృజేత్ ॥ ౧౪౨

౪.౧౪౩ . ఏవం శ్రోత్రేఽపి విజ్ఞేయం యావత్పాదాన్తగోచరమ్ ।

౪.౧౪౩ . పాదాఙ్గుష్ఠాత్సమారభ్య యావద్బ్రహ్మాణ్డదర్శనమ్ ॥ ౧౪౩

౪.౧౪౪ . ఇత్యజానన్నైవ యోగీ జానన్విశ్వప్రభుర్భవేత్ ।

౪.౧౪౪ . జ్వలన్నివాసౌ బ్రహ్మాద్యైర్దృశ్యతే పరమేశ్వరః ॥ ౧౪౪

౪.౧౪౫ . అత్ర తాత్పర్యతః ప్రోక్తమక్షే క్రమచతుష్టయమ్ ।

౪.౧౪౫ . ఏకైకత్ర యత స్తేన ద్వాదశాత్మకతోదితా ॥ ౧౪౫

౪.౧౪౬ . న వ్యాఖ్యాతం తు నిర్భజ్య యతోఽతిసరహస్యకమ్ ।

౪.౧౪౬ . మేయేఽపి దేవీ తిష్ఠన్తీ మాసరాశ్యాదిరూపిణీ ॥ ౧౪౬

౪.౧౪౭ . అత ఏషా స్థితా సంవిదన్తర్బాహ్యోభయాత్మనా ।

౪.౧౪౭ . స్వయం నిర్భాస్య తత్రాన్యద్భాసయన్తీవ భాసతే ॥ ౧౪౭

౪.౧౪౮ . తతశ్చ ప్రాగియం శుద్ధా తథాభాసనసోత్సుకా ।

౪.౧౪౮ . సృష్టిం కలయతే దేవీ తన్నామ్నాగమ ఉచ్యతే ॥ ౧౪౮

౪.౧౪౯ . తథా భాసితవస్త్వంశరఞ్జనాం సా బహిర్ముఖీ ।

౪.౧౪౯ . స్వవృత్తిచక్రేణ సమం తతోఽపి కలయన్త్యలమ్ ॥ ౧౪౯

౪.౧౫౦ . స్థితిరేషైవ భావస్య తామన్తర్ముఖతారసాత్ ।

౪.౧౫౦ . సంజిహీర్షుః స్థితేర్నాశం కలయన్తీ నిరుచ్యతే ॥ ౧౫౦

౪.౧౫౧ . తతోఽపి సంహారరసే పూర్ణే విఘ్నకరీం స్వయమ్ ।

౪.౧౫౧ . శఙ్కాం యమాత్మికాం భాగే సూతే సంహరతేఽపి చ ॥ ౧౫౧

౪.౧౫౨ . సంహృత్య శఙ్కాం శఙ్కార్థవర్గం వా భావమణ్డలే ।

౪.౧౫౨ . సంహృతిం కలయత్యేవ స్వాత్మవహ్నౌ విలాపనాత్ ॥ ౧౫౨

౪.౧౫౩ . విలాపనాత్మికాం తాం చ భావసంహృతిమాత్మని ।

౪.౧౫౩ . ఆమృశత్యేవ యేనైషా మయా గ్రస్తమితి స్ఫురేత్ ॥ ౧౫౩

౪.౧౫౪ . సంహార్యోపాధిరేతస్యాః స్వస్వభావో హి సంవిదః ।

౪.౧౫౪ . నిరుపాధిని సంశుద్ధే సంవిద్రూపేషస్తమీయతే ॥ ౧౫౪

౪.౧౫౫ . విలాపితేఽపి భావౌఘే కంచిద్భావం తదైవ సా ।

౪.౧౫౫ . ఆశ్యానయేద్య ఏవాస్తే శఙ్కా సంస్కారరూపకః ॥ ౧౫౫

౪.౧౫౬ . శుభాశుభతయా సోఽయం సోష్యతే ఫలసంపదమ్ ।

౪.౧౫౬ . పూర్వం హి భోగాత్పశ్చాద్వా శఙ్కేయం వ్యవతిష్ఠతే ॥ ౧౫౬

౪.౧౫౭ . అన్యదాశ్యానితమపి తదైవ ద్రావయేదియమ్ ।

౪.౧౫౭ . ప్రాయశ్చిత్తాదికర్మభ్యో బ్రహ్మహత్యాదికర్మవత్ ॥ ౧౫౭

౪.౧౫౮ . రోధనాద్ధావణాద్రూపమిత్థం కలయతే చితిః ।

౪.౧౫౮ . తదపి ద్రావయేదేవ తదప్యాశ్యానయేదథ ॥ ౧౫౮

౪.౧౫౯ . ఇత్థం భోగ్యేఽపి సంభుక్తే సతి తత్కరణాన్యపి ।

౪.౧౫౯ . సంహరన్తీ కలయతే ద్వాదశైవాహమాత్మని ॥ ౧౫౯

౪.౧౬౦ . కర్మబుద్ధ్యక్షవర్గో హి బుద్ధ్యన్తో ద్వాదశాత్మకః ।

౪.౧౬౦ . ప్రకాశకత్వాత్సూర్యాత్మా భిన్నే వస్తుని జృమ్భతే ॥ ౧౬౦

౪.౧౬౧ . అహంకారస్తు కరణమభిమానైకసాధనమ్ ।

౪.౧౬౧ . అవిచ్ఛిన్నపరామర్శే లీయతే తేన తత్ర సః ॥ ౧౬౧

౪.౧౬౨ . యథాహి ఖడ్గపాశాదేః కరణస్య విభేదినః ।

౪.౧౬౨ . అభేదిని స్వహస్తాదౌ లయస్తద్వదయం విధిః ॥ ౧౬౨

౪.౧౬౩ . తేనేన్ద్రియౌఘమార్తణ్డమణ్డలం కలయేత్స్వయమ్ ।

౪.౧౬౩ . సంవిద్దేవీ స్వతన్త్రత్వాత్కల్పితేఽహంకృతాత్మని ॥ ౧౬౩

౪.౧౬౪ . స ఏవ పరమాదిత్యః పూర్ణకల్పస్త్రయోదశః ।

౪.౧౬౪ . కరణత్వాత్ప్రయాత్యేవ కర్తరి ప్రలయం స్ఫుటమ్ ॥ ౧౬౪

౪.౧౬౫ . కర్తా చ ద్వివిధః ప్రోక్తః కల్పితాకల్పితాత్మకః ।

౪.౧౬౫ . కల్పితో దేహబుద్ధ్యాదివ్యవచ్ఛేదేన చర్చితః ॥ ౧౬౫

౪.౧౬౬ . కాలాగ్నిరుద్రసంజ్ఞాస్య శాస్త్రేషు పరిభాషితా ।

౪.౧౬౬ . కాలో వ్యవచ్ఛిత్తద్యుక్తో వహ్నిరోక్తా యతః స్మృతః ॥ ౧౬౬

౪.౧౬౭ . సంసారాక్లృప్తిక్లృప్తిభ్యాం రోధనాద్ధావణాత్ప్రభుః ।

౪.౧౬౭ . అనివృత్తపశూభావస్తత్రాహంకృత్ప్రలీయతే ॥ ౧౬౭

౪.౧౬౮ . సోఽపి కల్పితవృత్తిత్వాద్విశ్వాభేదైకశాలిని ।

౪.౧౬౮ . వికాసిని మహాకాలే లీయతేఽహమిదంమయే ॥ ౧౬౮

౪.౧౬౯ . ఏతస్యాం స్వాత్మసంవిత్తావిదం సర్వమహం విభుః ।

౪.౧౬౯ . ఇతి ప్రవికసద్రూపా సంవిత్తిరవభాసతే ॥ ౧౬౯

౪.౧౭౦ . తతోఽన్తఃస్థితసర్వాత్మభావభోగోపరాగిణీ ।

౪.౧౭౦ . పరిపూర్ణాపి సంవిత్తిరకులే ధామ్ని లీయతే ॥ ౧౭౦

౪.౧౭౧ . ప్రమాతృవర్గో మానౌఘః ప్రమాశ్చ బహుధా స్థితాః ।

౪.౧౭౧ . మేయౌఘ ఇతి యత్సర్వమత్ర చిన్మాత్రమేవ తత్ ॥ ౧౭౧

౪.౧౭౨ . ఇయతీం రూపవైచిత్రీమాశ్రయన్త్యాః స్వసంవిదః ।

౪.౧౭౨ . స్వాచ్ఛన్ద్యమనపేక్షం యత్సా పరా పరమేశ్వరీ ॥ ౧౭౨

౪.౧౭౩ . ఇమాః ప్రాగుక్తకలనాస్తద్విజృమ్భోచ్యతే యతః ।

౪.౧౭౩ . క్షేపో జ్ఞానం చ సంఖ్యానం గతిర్నాద ఇతి క్రమాత్ ॥ ౧౭౩

౪.౧౭౪ . స్వాత్మనో భేదనం క్షేపో భేదితస్యావికల్పనమ్ ।

౪.౧౭౪ . జ్ఞానం వికల్పః సంఖ్యానమన్యతో వ్యతిభేదనాత్ ॥ ౧౭౪

౪.౧౭౫ . గతిః స్వరూపారోహిత్వం ప్రతిబిమ్బవదేవ యత్ ।

౪.౧౭౫ . నాదః స్వాత్మపరామర్శశేషతా తద్విలోపనాత్ ॥ ౧౭౫

౪.౧౭౬ . ఇతి పఞ్చవిధామేనాం కలనాం కుర్వతీ పరా ।

౪.౧౭౬ . దేవీ కాలీ తథా కాలకర్షిణీ చేతి కథ్యతే ॥ ౧౭౬

౪.౧౭౭ . మాతృసద్భావసంజ్ఞాస్యాః స్తేనోక్తా యత్ప్రమాతృషు ।

౪.౧౭౭ . ఏతావదన్తసంవిత్తౌ ప్రమాతృత్వం స్ఫుటీభవేత్ ॥ ౧౭౭

౪.౧౭౮ . వామేశ్వరీతి-శబ్దేన ప్రోక్తా శ్రీనిశిసంచరే ।

౪.౧౭౮ . ఇత్థం ద్వాదశధా సంవిత్తిష్ఠన్తీ విశ్వమాతృషు ॥ ౧౭౮

౪.౧౭౯ . ఏకైవేతి న కోఽప్యస్యాః క్రమస్య నియమః క్వచిత్ ।

౪.౧౭౯ . క్రమాభావాన్న యుగపత్తదభావాత్క్రమోఽపి న ॥ ౧౭౯

౪.౧౮౦ . క్రమాక్రమకథాతీతం సంవిత్తత్త్వం సునిర్మలమ్ ।

౪.౧౮౦ . తదస్యాః సంవిదో దేవ్యా యత్ర క్వాపి ప్రవర్తనమ్ ॥ ౧౮౦

౪.౧౮౧ . తత్ర తాదాత్మ్యయోగేన పూజా పూర్ణైవ వర్తతే ।

౪.౧౮౧ . పరామర్శస్వభావత్వాదేతస్యా యః స్వయం ధ్వనిః ॥ ౧౮౧

౪.౧౮౨ . సదోదితః స ఏవోక్తః పరమం హృదయం మహత్ ।

౪.౧౮౨ . హృదయే స్వవిమర్శోఽసౌ ద్రావితాశేషవిశ్వకః ॥ ౧౮౨

౪.౧౮౩ . భావగ్రహాదిపర్యన్తభావీ సామాన్యసంజ్ఞకః ।

౪.౧౮౩ . స్పన్దః స కథ్యతే శాస్త్రే స్వాత్మన్యుచ్చలనాత్మకః ॥ ౧౮౩

౪.౧౮౪ . కించిచ్చలనమేతావదనన్యస్ఫురణం హి యత్ ।

౪.౧౮౪ . ఊర్మిరేషా విబోధాబ్ధేర్న సంవిదనయా వినా ॥ ౧౮౪

౪.౧౮౫ . నిస్తరఙ్గతరఙ్గాదివృత్తిరేవ హి సిన్ధుతా ।

౪.౧౮౫ . సారమేతత్సమస్తస్య యచ్చిత్సారం జడం జగత్ ॥ ౧౮౫

౪.౧౮౬ . తదధీనప్రతిష్ఠత్వాత్తత్సారం హృదయం మహత్ ।

౪.౧౮౬ . తథా హి సదిదం బ్రహ్మమూలం మాయాణ్డసంజ్ఞితమ్ ॥ ౧౮౬

౪.౧౮౭ . ఇచ్ఛాజ్ఞానక్రియారోహం వినా నైవ సదుచ్యతే ।

౪.౧౮౭ . తచ్ఛక్తిత్రితయారోహాద్భైరవీయే చిదాత్మని ॥ ౧౮౭

౪.౧౮౮ . విసృజ్యతే హి తత్తస్మాద్బహిర్వాథ విసృజ్యతే ।

౪.౧౮౮ . ఏవం సద్రూపతైవైషాం సతాం శక్తిత్రయాత్మతామ్ ॥ ౧౮౮

౪.౧౮౯ . విసర్గం పరబోధేన సమాక్షిప్యైవ వర్తతే ।

౪.౧౮౯ . తత్సదేవ బహీరూపం ప్రాగ్బోధాగ్నివిలాపితమ్ ॥ ౧౮౯

౪.౧౯౦ . అన్తర్నదత్పరామర్శశేషీభూతం తతోఽప్యలమ్ ।

౪.౧౯౦ . ఖాత్మత్వమేవ సంప్రాప్తం శక్తిత్రితయగోచరాత్ ॥ ౧౯౦

౪.౧౯౧ . వేదనాత్మకతామేత్య సంహారాత్మని లీయతే ।

౪.౧౯౧ . ఇదం సంహారహృదయం ప్రాచ్యం సృష్టౌ చ హృన్మతమ్ ॥ ౧౯౧

౪.౧౯౨ . ఏతద్రూపపరామర్శమకృత్రిమమనాబిలమ్ ।

౪.౧౯౨ . అహమిత్యాహురేషైవ ప్రకాశస్య ప్రకాశతా ॥ ౧౯౨

౪.౧౯౩ . ఏతద్వీర్యం హి సర్వేషాం మన్త్రాణాం హృదయాత్మకమ్ ।

౪.౧౯౩ . వినానేన జడాస్తే స్యుర్జీవా ఇవ వినా హృదా ॥ ౧౯౩

౪.౧౯౪ . అకృత్రిమైతద్ధృదయారూఢో యత్కించిదాచరేత్ ।

౪.౧౯౪ . ప్రాణ్యాద్వా మృశతే వాపి స సర్వోఽస్య జపో మతః ॥ ౧౯౪

౪.౧౯౫ . యదేవ స్వేచ్ఛయా సృష్టిస్వాభావ్యాద్బహిరన్తరా ।

౪.౧౯౫ . నిర్మీయతే తదేవాస్య ధ్యానం స్యాత్పారమార్థికమ్ ॥ ౧౯౫

౪.౧౯౬ . నిరాకారే హి చిద్ధామ్ని విశ్వాకృతిమయే సతి ।

౪.౧౯౬ . ఫలార్థినాం కాచిదేవ ధ్యేయత్వేనాకృతిః స్థితా ॥ ౧౯౬

౪.౧౯౭ . యథా హ్యభేదాత్పూర్ణేఽపి భావే జలముపాహరన్ ।

౪.౧౯౭ . అన్యాకృత్యపహానేన ఘటమర్థయతే రసాత్ ॥ ౧౯౭

౪.౧౯౮ . తథైవ పరమేశాననియతిప్రవిజృమ్భణాత్ ।

౪.౧౯౮ . కాచిదేవాకృతిః కాంచిత్సూతే ఫలవికల్పనామ్ ॥ ౧౯౮

౪.౧౯౯ . యస్తు సంపూర్ణహృదయో న ఫలం నామ వాఞ్ఛతి ।

౪.౧౯౯ . తస్య విశ్వాకృతిర్దేవీ సా చావచ్ఛేదవర్జనాత్ ॥ ౧౯౯

౪.౨౦౦ . కులే యోగిన ఉద్రిక్తభైరవీయపరాసవాత్ ।

౪.౨౦౦ . ఘూర్ణితస్య స్థితిర్దేహే ముద్రా యా కాచిదేవ సా ॥ ౨౦౦

౪.౨౦౧ . అన్తరిన్ధనసంభారమనపేక్ష్యైవ నిత్యశః ।

౪.౨౦౧ . జాజ్వలీత్యఖిలాక్షౌఘప్రసృతోగ్రశిఖః శిఖీ ॥ ౨౦౧

౪.౨౦౨ . బోధాగ్నౌ తాదృశే భావా విశన్తస్తస్య సన్మహః ।

౪.౨౦౨ . ఉద్రేచయన్తో గచ్ఛన్తి హోమకర్మనిమిత్తతామ్ ॥ ౨౦౨

౪.౨౦౩ . యం కంచిత్పరమేశానశక్తిపాతపవిత్రితమ్ ।

౪.౨౦౩ . పురోభావ్య స్వయం తిష్ఠేదుక్తవద్దీక్షితస్తు సః ॥ ౨౦౩

౪.౨౦౪ . జప్యాదౌ హోమపర్యన్తే యద్యప్యేకైకకర్మణి ।

౪.౨౦౪ . ఉదేతి రూఢిః పరమా తథాపీత్థం నిరూపితమ్ ॥ ౨౦౪

౪.౨౦౫ . యథాహి తత్ర తత్రాశ్వః సమనిమ్నోన్నతాదిషు ।

౪.౨౦౫ . చిత్రే దేశే వాహ్యమానో యాతీచ్ఛామాత్రకల్పితామ్ ॥ ౨౦౫

౪.౨౦౬ . తథా సంవిద్విచిత్రాభిః శాన్తఘోరతరాదిభిః ।

౪.౨౦౬ . భఙ్గీభిరభితో ద్వైతం త్యాజితా భైరవాయతే ॥ ౨౦౬

౪.౨౦౭ . యథా పురఃస్థే ముకురే నిజం వక్త్రం విభావయన్ ।

౪.౨౦౭ . భూయో భూయస్తదేకాత్మ వక్త్రం వేత్తి నిజాత్మనః ॥ ౨౦౭

౪.౨౦౮ . తథా వికల్పముకురే ధ్యానపూజార్చనాత్మని ।

౪.౨౦౮ . ఆత్మానం భైరవం పశ్యన్న చిరాత్తన్మయీభవేత్ ॥ ౨౦౮

౪.౨౦౯ . తన్మయీభవనం నామ ప్రాప్తిః సానుత్తరాత్మని ।

౪.౨౦౯ . పూర్ణత్వస్య పరా కాష్ఠా సేత్యత్ర న ఫలాన్తరమ్ ॥ ౨౦౯

౪.౨౧౦ . ఫలం సర్వమపూర్ణత్వే తత్ర తత్ర ప్రకల్పితమ్ ।

౪.౨౧౦ . అకల్పితే హి పూర్ణత్వే ఫలమన్యత్కిముచ్యతామ్ ॥ ౨౧౦

౪.౨౧౧ . ఏష యాగవిధిః కోఽపి కస్యాపి హృది వర్తతే ।

౪.౨౧౧ . యస్య ప్రసీదేచ్చిచ్చక్రం ద్రాగపశ్చిమజన్మనః ॥ ౨౧౧

౪.౨౧౨ . అత్ర యాగే గతో రూఢిం కైవల్యమధిగచ్ఛతి ।

౪.౨౧౨ . లోకైరాలోక్యమానో హి దేహబన్ధవిధౌ స్థితః ॥ ౨౧౨

౪.౨౧౩ . అత్ర నాథః సమాచారం పటలేఽష్టాదశేఽభ్యధాత్ ।

౪.౨౧౩ . నాత్ర శుద్ధిర్న చాశుద్ధిర్న భక్ష్యాదివిచారణమ్ ॥ ౨౧౩

౪.౨౧౪ . న ద్వైతం నాపి చాద్వైతం లిఙ్గపూజాదికం న చ ।

౪.౨౧౪ . న చాపి తత్పరిత్యాగో నిష్పరిగ్రహతాపి వా ॥ ౨౧౪

౪.౨౧౫ . సపరిగ్రహతా వాపి జటాభస్మాదిసంగ్రహః ।

౪.౨౧౫ . తత్త్యాగో న వ్రతాదీనాం చరణాచరణం చ యత్ ॥ ౨౧౫

౪.౨౧౬ . క్షేత్రాదిసంప్రవేశశ్చ సమయాదిప్రపాలనమ్ ।

౪.౨౧౬ . పరస్వరూపలిఙ్గాది నామగోత్రాదికం చ యత్ ॥ ౨౧౬

౪.౨౧౭ . నాస్మిన్విధీయతే కించిన్న చాపి ప్రతిషిధ్యతే ।

౪.౨౧౭ . విహితం సర్వమేవాత్ర ప్రతిషిద్ధమథాపి చ ॥ ౨౧౭

౪.౨౧౮ . కిం త్వేతదత్ర దేవేశి నియమేన విధీయతే ।

౪.౨౧౮ . తత్త్వే చేతః స్థిరీకార్యం సుప్రసన్నేన యోగినా ॥ ౨౧౮

౪.౨౧౯ . తచ్చ యస్య యథైవ స్యాత్స తథైవ సమాచరేత్ ।

౪.౨౧౯ . తత్త్వే నిశ్చలచిత్తస్తు భుఞ్జానో విషయానపి ॥ ౨౧౯

౪.౨౨౦ . న సంస్పృశ్యేత దోషైః స పద్మపత్రమివామ్బసా ।

౪.౨౨౦ . విషాపహారిమన్త్రాదిసంనద్ధో భక్షయన్నపి ॥ ౨౨౦

౪.౨౨౧ . విషం న ముహ్యతే తేన తద్వద్యోగీ మహామతిః ।

౪.౨౨౧ . అశుద్ధం హి కథం నామ దేహాద్యం పాఞ్చభౌతికమ్ ॥ ౨౨౧

౪.౨౨౨ . ప్రకాశతాతిరిక్తే కిం శుద్ధ్యశుద్ధీ హి వస్తునః ।

౪.౨౨౨ . అశుద్ధస్య చ భావస్య శుద్ధిః స్యాత్తాదృశైవ కిమ్ ॥ ౨౨౨

౪.౨౨౩ . అన్యోన్యాశ్రయవైయర్థ్యానవస్థా ఇత్థమత్ర హి ।

౪.౨౨౩ . పృథివీ జలతః శుద్ధ్యేజ్జలం ధరణితస్తథా ॥ ౨౨౩

౪.౨౨౪ . అన్యోన్యాశ్రయతా సేయమశుద్ధత్వేఽప్యయం క్రమః ।

౪.౨౨౪ . అశుద్ధాజ్జలతః శుద్ధ్యేద్ధరేతి వ్యర్థతా భవేత్ ॥ ౨౨౪

౪.౨౨౫ . వాయుతో వారిణో వాయోస్తేజసస్తస్య వాన్యతః ।

౪.౨౨౫ . బహురూపాదికా మన్త్రాః పావనాత్తేషు శుద్ధతా ॥ ౨౨౫

౪.౨౨౬ . మన్త్రాః స్వభావతః శుద్ధా యది తేఽపి న కిం తథా ।

౪.౨౨౬ . శివాత్మతా తేషు శుద్ధిర్యది తత్రాపి సా న కిమ్ ॥ ౨౨౬

౪.౨౨౭ . శివాత్మత్వాపరిజ్ఞానం న మన్త్రేషు ధరాదివత్ ।

౪.౨౨౭ . తే తేన శుద్ధా ఇతి చేత్తజ్జ్ఞప్తిస్తర్హి శుద్ధతా ॥ ౨౨౭

౪.౨౨౮ . యోగినం ప్రతి సా చాస్తి భావేష్వితి విశుద్ధతా ।

౪.౨౨౮ . నను చోదనయా శుద్ధ్యశుద్ధ్యాదికవినిశ్చయః ॥ ౨౨౮

౪.౨౨౯ . ఇత్థమస్తు తథాప్యేషా చోదనైవ శివోదితా ।

౪.౨౨౯ . కా స్యాత్సతీతి చేదేతదన్యత్ర ప్రవితానితమ్ ॥ ౨౨౯

౪.౨౩౦ . వైదిక్యా బాధితేయం చేద్విపరీతం న కిం భవేత్ ।

౪.౨౩౦ . సమ్యక్చేన్మన్యసే బాధో విశిష్టవిషయత్వతః ॥ ౨౩౦

౪.౨౩౧ . అపవాదేన కర్తవ్యః సామాన్యవిహితే విధౌ ।

౪.౨౩౧ . శుద్ధ్యశుద్ధీ చ సామాన్యవిహితే తత్త్వబోధిని ॥ ౨౩౧

౪.౨౩౨ . పుంసి తే బాధితే ఏవ తథా చాత్రేతి వర్ణితమ్ ।

౪.౨౩౨ . నార్థవాదాదిశఙ్కా చ వాక్యే మాహేశ్వరే భవేత్ ॥ ౨౩౨

౪.౨౩౩ . అబుద్ధిపూర్వం హి తథా సంస్థితే సతతం భవేత్ ।

౪.౨౩౩ . వ్యోమాదిరూపే నిగమే శఙ్కా మిథ్యార్థతాం ప్రతి ॥ ౨౩౩

౪.౨౩౪ . అనవచ్ఛిన్నవిజ్ఞానవైశ్వరూప్యసునిర్భరః ।

౪.౨౩౪ . శాస్త్రాత్మనా స్థితో దేవో మిథ్యాత్వం క్వాపి నార్హతి ॥ ౨౩౪

౪.౨౩౫ . ఇచ్ఛావాన్భావరూపేణ యథా తిష్ఠాసురీశ్వరః ।

౪.౨౩౫ . తత్స్వరూపాభిధానేన తిష్ఠాసుః స తథా స్థితః ॥ ౨౩౫

౪.౨౩౬ . అర్థవాదోఽపి యత్రాన్యవిధ్యాదిముఖమీక్షతే ।

౪.౨౩౬ . తత్రాస్త్వసత్యః స్వాతన్త్ర్యే స ఏవ తు విధాయకః ॥ ౨౩౬

౪.౨౩౭ . విధివాక్యాన్తరే గచ్ఛన్నఙ్గభావమథాపి వా ।

౪.౨౩౭ . న నిరర్థకమేవాయం సంనిధేర్గజడాదివత్ ॥ ౨౩౭

౪.౨౩౮ . స్వార్థప్రత్యాయనం చాస్య స్వసంవిత్త్యైవ భాసతే ।

౪.౨౩౮ . తదపహ్నవనం కర్తుం శక్యం విధినిషేధయోః ॥ ౨౩౮

౪.౨౩౯ . యుక్తిశ్చాత్రాస్తి వాక్యేషు స్వసంవిచ్ఛాప్యబాధితా ।

౪.౨౩౯ . యా సమగ్రార్థమాణిక్యతత్త్వనిశ్చయకారిణీ ॥ ౨౩౯

౪.౨౪౦ . మృతదేహేఽథ దేహోత్థే యా చాశుద్ధిః ప్రకీర్తితా ।

౪.౨౪౦ . అన్యత్ర నేతి బుద్ధ్యన్తామశుద్ధం సంవిదశ్చ్యుతమ్ ॥ ౨౪౦

౪.౨౪౧ . సంవిత్తాదాత్మ్యమాపన్నం సర్వం శుద్ధమతః స్థితమ్ ।

౪.౨౪౧ . శ్రీమద్వీరావలౌ చోక్తం శుద్ధ్యశుద్ధినిరూపణే ॥ ౨౪౧

౪.౨౪౨ . సర్వేషాం వాహకో జీవో నాస్తి కించిదజీవకమ్ ।

౪.౨౪౨ . యత్కించిజ్జీవరహితమశుద్ధం తద్విజానత ॥ ౨౪౨

౪.౨౪౩ . తస్మాద్యత్సంవిదో నాతిదూరే తచ్చుద్ధిమావహేత్ ।

౪.౨౪౩ . అవికల్పేన భావేన మునయోఽపి తథాభవన్ ॥ ౨౪౩

౪.౨౪౪ . లోకసంరక్షణార్థం తు తత్తత్త్వం తైః ప్రగోపితమ్ ।

౪.౨౪౪ . బహిః సత్స్వపి భావేషు శుద్ధ్యశుద్ధీ న నీలవత్ ॥ ౨౪౪

౪.౨౪౫ . ప్రమాతృధర్మ ఏవాయం చిదైక్యానైక్యవేదనాత్ ।

౪.౨౪౫ . యది వా వస్తుధర్మోఽపి మాత్రపేక్షానిబన్ధనః ॥ ౨౪౫

౪.౨౪౬ . సౌత్రామణ్యాం సురా హోతుః శుద్ధాన్యస్య విపర్యయః ।

౪.౨౪౬ . అనేన చోదనానాం చ స్వవాక్యైరపి బాధనమ్ ॥ ౨౪౬

౪.౨౪౭ . క్వచిత్సందర్శితం బ్రహ్మహత్యావిధినిషేధవత్ ।

౪.౨౪౭ . భక్ష్యాదివిధయోఽప్యేనం న్యాయమాశ్రిత్య చర్చితాః ॥ ౨౪౭

౪.౨౪౮ . సర్వజ్ఞానోత్తరాదౌ చ భాషతే స్మ మహేశ్వరః ।

౪.౨౪౮ . నరర్షిదేవద్రుహిణవిష్ణురుద్రాద్యుదీరితమ్ ॥ ౨౪౮

౪.౨౪౯ . ఉత్తరోత్తరవైశిష్ట్యాత్పూర్వపూర్వప్రబాధకమ్ ।

౪.౨౪౯ . న శైవం వైష్ణవైర్వాక్యైర్బాధనీయం కదాచన ॥ ౨౪౯

౪.౨౫౦ . వైష్ణవం బ్రహ్మసంభూతైర్నేత్యాది పరిచర్చయేత్ ।

౪.౨౫౦ . బాధతే యో వైపరీత్యాత్సమూఢః పాపభాగ్భవేత్ ॥ ౨౫౦

౪.౨౫౧ . తస్మాన్ముఖ్యతయా స్కన్ద లోకధర్మాన్న చాచరేత్ ।

౪.౨౫౧ . నాన్యశాస్త్రసముద్దిష్టం స్రోతస్యుక్తం నిజే చరేత్ ॥ ౨౫౧

౪.౨౫౨ . యతో యద్యపి దేవేన వేదాద్యపి నిరూపితమ్ ।

౪.౨౫౨ . తథాపి కిల సంకోచభావాభావవికల్పతః ॥ ౨౫౨

౪.౨౫౩ . సంకోచతారతమ్యేన పాశవం జ్ఞానమీరితమ్ ।

౪.౨౫౩ . వికాసతారతమ్యేన పతిజ్ఞానం తు బాధకమ్ ॥ ౨౫౩

౪.౨౫౪ . ఇదం ద్వైతమిదం నేతి పరస్పరనిషేధతః ।

౪.౨౫౪ . మాయీయభేదక్లృప్తం తత్స్యాదకాల్పనికే కథమ్ ॥ ౨౫౪

౪.౨౫౫ . ఉక్తం భర్గశిఖాయాం చ మృత్యుకాలకలాదికమ్ ।

౪.౨౫౫ . ద్వైతాద్వైతవికల్పోత్థం గ్రసతే కృతధీరితి ॥ ౨౫౫

౪.౨౫౬ . సిద్ధాన్తే లిఙ్గపూజోక్తా విశ్వాధ్వమయతావిదే ।

౪.౨౫౬ . కులాదిషు నిషిద్ధాసౌ దేహే విశ్వాత్మతావిదే ॥ ౨౫౬

౪.౨౫౭ . ఇహ సర్వాత్మకే కస్మాత్తద్విధిప్రతిషేధనే ।

౪.౨౫౭ . నియమానుప్రవేశేన తాదాత్మ్యప్రతిపత్తయే ॥ ౨౫౭

౪.౨౫౮ . జటాది కౌలే త్యాగోఽస్య సుఖోపాయోపదేశతః ।

౪.౨౫౮ . వ్రతచర్యా చ మన్త్రార్థతాదాత్మ్యప్రతిపత్తయే ॥ ౨౫౮

౪.౨౫౯ . తన్నిషేధస్తు మన్త్రార్థసార్వాత్మ్యప్రతిపత్తయే ।

౪.౨౫౯ . క్షేత్రపీఠోపపీఠేషు ప్రవేశో విఘ్నశాన్తయే ॥ ౨౫౯

౪.౨౬౦ . మన్త్రాద్యారాధకస్యాథ తల్లాభాయోపదిశ్యతే ।

౪.౨౬౦ . క్షేత్రాదిగమనాభావవిధిస్తు స్వాత్మనస్తథా ॥ ౨౬౦

౪.౨౬౧ . వైశ్వరూప్యేణ పూర్ణత్వం జ్ఞాతుమిత్యపి వర్ణితమ్ ।

౪.౨౬౧ . సమయాచారసద్భావః పాల్యత్వేనోపదిశ్యతే ॥ ౨౬౧

౪.౨౬౨ . భేదప్రాణతయా తత్తత్త్యాగాత్తత్త్వవిశుద్ధయే ।

౪.౨౬౨ . సమయాదినిషేధస్తు మతశాస్త్రేషు కథ్యతే ॥ ౨౬౨

౪.౨౬౩ . నిర్మర్యాదం స్వసంబోధం సంపూర్ణం బుధ్యతామితి ।

౪.౨౬౩ . పరకీయమిదం రూపం ధ్యేయమేతత్తు మే నిజమ్ ॥ ౨౬౩

౪.౨౬౪ . జ్వాలాదిలిఙ్గం చాన్యస్య కపాలాది తు మే నిజమ్ ।

౪.౨౬౪ . ఆదిశబ్దాత్తపశ్చర్యావేలాతిథ్యాది కథ్యతే ॥ ౨౬౪

౪.౨౬౫ . నామ శక్తిశివాద్యన్తమేతస్య మమ నాన్యథా ।

౪.౨౬౫ . గోత్రం చ గురుసంతానో మఠికాకులశబ్దితః ॥ ౨౬౫

౪.౨౬౬ . శ్రీసంతతిస్త్ర్యమ్బకాఖ్యా తదర్ధామర్దసంజ్ఞితా ।

౪.౨౬౬ . ఇత్థమర్ధచతస్రోఽత్ర మఠికాః శాంకరే క్రమే ॥ ౨౬౬

౪.౨౬౭ . యుగక్రమేణ కూర్మాద్యా మీనాన్తా సిద్ధసంతతిః ।
౪.౨౬౭ . ఆదిశబ్దేన చ ఘరం పల్లీ పీఠోపపీఠకమ్ ॥ ౨౬౭
౪.౨౬౮ . ముద్రా ఛుమ్మేతి తేషాం చ విధానం స్వపరస్థితమ్ ।
౪.౨౬౮ . తాదాత్మ్యప్రతిపత్త్యై హి స్వం సంతానం సమాశ్రయేత్ ॥ ౨౬౮
౪.౨౬౯ . భుఞ్జీత పూజయేచ్చక్రం పరసంతానినా నహి ।
౪.౨౬౯ . ఏతచ్చ మతశాస్త్రేషు నిషిద్ధం ఖణ్డనా యతః ॥ ౨౬౯
౪.౨౭౦ . అఖణ్డేఽపి పరే తత్త్వే భేదేనానేన జాయతే ।
౪.౨౭౦ . ఏవం క్షేత్రప్రవేశాది సంతాననియమాన్తతః ॥ ౨౭౦
౪.౨౭౧ . నాస్మిన్విధీయతే తద్ధి సాక్షాన్నోపయికం శివే ।
౪.౨౭౧ . న తస్య చ నిషోధో య న్న తత్తత్త్వస్య ఖణ్డనమ్ ॥ ౨౭౧
౪.౨౭౨ . విశ్వాత్మనో హి నాథస్య స్వస్మిన్రూపే వికల్పితౌ ।
౪.౨౭౨ . విధిర్ని షేధో వా శక్తౌ న స్వరూపస్య ఖణ్డనే ॥ ౨౭౨
౪.౨౭౩ . పరతత్త్వప్రవేశే తు యమేవ నికటం యదా ।
౪.౨౭౩ . ఉపాయం వేత్తి స గ్రాహ్యస్తదా త్యాజ్యోఽథ వా క్వచిత్ ॥ ౨౭౩
౪.౨౭౪ . న యన్త్రణాత్ర కార్యేతి ప్రోక్తం శ్రీత్రికశాసనే ।
౪.౨౭౪ . సమతా సర్వదేవానామోవల్లీమన్త్రవర్ణయోః ॥ ౨౭౪
౪.౨౭౫ . ఆగమనాం గతీనాం చ సర్వం శివమయం యతః ।
౪.౨౭౫ . స హ్యఖణ్డితసద్భావం శివతత్త్వం ప్రపశ్యతి ॥ ౨౭౫
౪.౨౭౬ . యో హ్యఖణ్డితసద్భావమాత్మతత్త్వం ప్రపద్యతే ।
౪.౨౭౬ . కేతకీకుసుమసౌరభే భృశం భృఙ్గ ఏవ రసికో న మక్షికా ।
౪.౨౭౬ . భైరవీయపరమాద్వయార్చనే కోఽపి రజ్యతి మహేశచోదితః ॥ ౨౭౬
౪.౨౭౭ . అస్మింశ్చ యోగే విశ్రాన్తిం కుర్వతాం భవడమ్బరః ।
౪.౨౭౭ . హిమానీవ మహాగ్రీష్మే స్వయమేవ విలీయతే ॥ ౨౭౭
౪.౨౭౮ . అలం వాతిప్రసఙ్గేన భూయసాతిప్రపఞ్చితే ।

౪.౨౭౮ . యోగ్యోఽభినవగుప్తోఽస్మిన్కోఽపి యాగవిధౌ బుధః ॥ ౨౭౮

౪.౨౭౯ . ఇత్యనుత్తరపదప్రవికాసే శాక్తమౌపయికమద్య వివిక్తమ్ ॥ ౨౭౯

చ్౫ అథ శ్రీతన్త్రాలోకే పఞ్చమమాహ్నికమ్

౫.౧ . ఆణవేన విధినా పరధామ ప్రేప్సతామథ నిరూప్యత ఏతత్ ॥ ౧

౫.౨ . వికల్పస్యైవ సంస్కారే జాతే నిష్ప్రతియోగిని ।

౫.౨ . అభీష్టే వస్తుని ప్రాప్తిర్నిశ్చితా భోగమోక్షయోః ॥ ౨

౫.౩ . వికల్పః కస్యచిత్స్వాత్మస్వాతన్త్ర్యాదేవ సుస్థిరః ।

౫.౩ . ఉపాయాన్తరసాపేక్ష్యవియోగేనైవ జాయతే ॥ ౩

౫.౪ . కస్యచిత్తు వికల్పోఽసౌ స్వాత్మసంస్కరణం ప్రతి ।

౫.౪ . ఉపాయాన్తరసాపేక్షస్తత్రోక్తః పూర్వకో విధిః ॥ ౪

౫.౫ . వికల్పో నామ చిన్మాత్రస్వభావో యద్యపి స్థితః ।

౫.౫ . తథాపి నిశ్చయాత్మాసావణోః స్వాతన్త్ర్యయోజకః ॥ ౫

౫.౬ . నిశ్చయో బహుధా చైష తత్రోపాయాశ్చ భేదినః ।

౫.౬ . అణుశబ్దేన తే చోక్తా దూరాన్తికవిభేదతః ॥ ౬

౫.౭ . తత్ర బుద్ధౌ తథా ప్రాణే దేహే చాపి ప్రమాతరి ।

౫.౭ . అపారమార్థికేఽప్యస్మిన్ పరమార్థః ప్రకాశతే ॥ ౭

౫.౮ . యతః ప్రకాశాచ్చిన్మాత్రాత్ప్రాణాద్యవ్యతిరేకవత్ ।

౫.౮ . తస్యైవ తు స్వతన్త్రత్వాద్ద్విగుణం జడచిద్వపుః ॥ ౮

౫.౯ . ఉక్తం త్రైశిరసే చైతద్దేవ్యై చన్ద్రార్ధమౌలినా ।

౫.౯ . జీవః శక్తిః శివస్యైవ సర్వత్రైవ స్థితాపి సా ॥ ౯

౫.౧౦ . స్వరూపప్రత్యయే రూఢా జ్ఞానస్యోన్మీలనాత్పరా ।

౫.౧౦ . తస్య చిద్రూపతాం సత్యాం స్వాతన్త్ర్యోల్లాసకల్పనాత్ ॥ ౧౦

౫.౧౧ . పశ్యఞ్జడాత్మతాభాగం తిరోధాయాద్వయో భవేత్ ।

౫.౧౧ . తత్ర స్వాతన్త్ర్యదృష్ట్యా వా దర్పణే ముఖబిమ్బవత్ ॥ ౧౧

౫.౧౨ . విశుద్ధం నిజచైతన్యం నిశ్చినోత్యతదాత్మకమ్ ।

౫.౧౨ . బుద్ధిప్రాణాదితో భిన్నం చైతన్యం నిశ్చితం బలాత్ ॥ ౧౨

౫.౧౩ . సత్యతస్తదభిన్నం స్యాత్తస్యాన్యోన్యవిభేదతః ।

౫.౧౩ . విశ్వరూపావిభేదిత్వం శుద్ధత్వాదేవ జాయతే ॥ ౧౩

౫.౧౪ . నిష్ఠితైకస్ఫురన్మూర్తేర్మూర్త్యన్తరవిరోధతః ।

౫.౧౪ . అన్తః సంవిది సత్సర్వం యద్యప్యపరథా ధియి ॥ ౧౪

౫.౧౫ . ప్రాణే దేహేఽథవా కస్మాత్సంక్రామేత్కేన వా కథమ్ ।

౫.౧౫ . తథాపి నిర్వికల్పేఽస్మిన్వికల్పో నాస్తి తం వినా ॥ ౧౫

౫.౧౬ . దృష్టేఽప్యదృష్టకల్పత్వం వికల్పేన తు నిశ్చయః ।

౫.౧౬ . బుద్ధిప్రాణశరీరేషు పారమేశ్వర్యమఞ్జసా ॥ ౧౬

౫.౧౭ . వికల్ప్యం శూన్యరూపే న ప్రమాతరి వికల్పనమ్ ।

౫.౧౭ . బుద్ధిర్ధ్యానమయీ తత్ర ప్రాణ ఉచ్చారణాత్మకః ॥ ౧౭

౫.౧౮ . ఉచ్చారణం చ ప్రాణాద్యా వ్యానాన్తాః పఞ్చ వృత్తయః ।

౫.౧౮ . ఆద్యా తు ప్రాణనాభిఖ్యాపరోచ్చారాత్మికా భవేత్ ॥ ౧౮

౫.౧౯ . శరీరస్యాక్షవిషయైతత్పిణ్డత్వేన సంస్థితిః ।

౫.౧౯ . తత్ర ధ్యానమయం తావదనుత్తరమిహోచ్యతే ॥ ౧౯

౫.౨౦ . యః ప్రకాశః స్వతన్త్రోఽయం చిత్స్వభావో హృది స్థితః ।

౫.౨౦ . సర్వతత్త్వమయః ప్రోక్తమేతచ్చ త్రిశిరోమతే ॥ ౨౦

౫.౨౧ . కదలీసంపుటాకారం సబాహ్యాభ్యన్తరాన్తరమ్ ।

౫.౨౧ . ఈక్షతే హృదయాన్తఃస్థం తత్పుష్పమివ తత్త్వవిత్ ॥ ౨౧

౫.౨౨ . సోమసూర్యాగ్నిసంఘట్టం తత్ర ధ్యాయేదనన్యధీః ।

౫.౨౨ . తద్ధ్యానారణిసంక్షోభాన్మహాభైరవహవ్యభుక్ ॥ ౨౨

౫.౨౩ . హృదయాఖ్యే మహాకుణ్డే జాజ్వలన్ స్ఫీతతాం వ్రజేత్ ।

౫.౨౩ . తస్య శక్తిమతః స్ఫీతశక్తేర్భైరవతేజసః ॥ ౨౩

౫.౨౪ . మాతృమానప్రమేయాఖ్యం ధామాభేదేన భావయేత్ ।

౫.౨౪ . వహ్న్యర్కసోమశక్తీనాం తదేవ త్రితయం భవేత్ ॥ ౨౪

౫.౨౫ . పరా పరాపరా చేయమపరా చ సదోదితా ।

౫.౨౫ . సృష్టిసంస్థితిసంహారైస్తాసాం ప్రత్యేకతస్త్రిధా ॥ ౨౫

౫.౨౬ . చతుర్థం చానవచ్ఛిన్నం రూపమాసామకల్పితమ్ ।

౫.౨౬ . ఏవం ద్వాదశ తా దేవ్యః సూర్యబిమ్బవదాస్థితాః ॥ ౨౬

౫.౨౭ . ఏకైకమాసాం వహ్న్యర్కసోమతచ్ఛాన్తిభాసనమ్ ।

౫.౨౭ . ఏతదానుత్తరం చక్రం హృదయాచ్చక్షురాదిభిః ॥ ౨౭

౫.౨౮ . వ్యోమభిర్నిఃసరత్యేవ తత్తద్విషయగోచరే ।

౫.౨౮ . తచ్చక్రభాభిస్తత్రార్థే సృష్టిస్థితిలయక్రమాత్ ॥ ౨౮

౫.౨౯ . సోమసూర్యాగ్నిభాసాత్మ రూపం సమవతిష్ఠతే ।

౫.౨౯ . ఏవం శబ్దాదివిషయే శ్రోత్రాదివ్యోమవర్త్మనా ॥ ౨౯

౫.౩౦ . చక్రేణానేన పతతా తాదాత్మ్యం పరిభావయేత్ ।

౫.౩౦ . అనేన క్రమయోగేన యత్ర యత్ర పతత్యదః ॥ ౩౦

౫.౩౧ . చక్రం సర్వాత్మకం తత్తత్సార్వభౌమమహీశవత్ ।

౫.౩౧ . ఇత్థం విశ్వాధ్వపటలమయత్నేనైవ లీయతే ॥ ౩౧

౫.౩౨ . భైరవీయమహాచక్రే సంవిత్తిపరివారితే ।

౫.౩౨ . తతః సంస్కారమాత్రేణ విశ్వస్యాపి పరిక్షయే ॥ ౩౨

౫.౩౩ . స్వాత్మోచ్ఛలత్తయా భ్రామ్యచ్చక్రం సంచిన్తయేన్మహత్ ।

౫.౩౩ . తతస్తద్ధాహ్యావిలయాత్తత్సంస్కారపరిక్షయాత్ ॥ ౩౩

౫.౩౪ . ప్రశామ్యద్భావయేచ్చక్రం తతః శాన్తం తతః శమమ్ ।

౫.3౪ . అనేన ధ్యానయోగేన విశ్వం చక్రే విలీయతే ॥ 3౪

౫.3౫ . తత్సంవిది తతః సంవిద్విలీనార్థైవ భాసతే ।

౫.3౫ . చిత్స్వభావ్యాత్తతో భూయః సృష్టిర్యచ్చిన్మహేశ్వరీ ॥ 3౫

౫.3౬ . ఏవం ప్రతిక్షణం విశ్వం స్వసంవిది విలాపయన్ ।

౫.3౬ . విసృజంశ్చ తతో భూయః శశ్వద్భైరవతాం వ్రజేత్ ॥ 3౬

౫.3౭ . ఏవం త్రిశూలాత్ప్రభృతి చతుష్పఞ్చారకక్రమాత్ ।

౫.3౭ . పఞ్చాశదరపర్యన్తం చక్రం యోగీ విభావయేత్ ॥ 3౭

౫.3౮ . చతుష్షష్టిశతారం వా సహస్రారమథాపి వా ।

౫.3౮ . అసంఖ్యారసహస్రం వా చక్రం ధ్యాయేదనన్యధీః ॥ 3౮

౫.3౯ . సంవిన్నాథస్య మహతో దేవస్యోల్లాసిసంవిదః ।

౫.3౯ . నైవాస్తి కాచిత్కలనా విశ్వశక్తేర్మహేశితుః ॥ 3౯

౫.౪౦ . శక్తయోఽస్య జగత్కృత్స్నం శక్తిమాంస్తు మహేశ్వరః ।

౫.౪౦ . ఇతి మాఙ్గలశాస్త్రే తు శ్రీశ్రీకణ్ఠో న్యరూపయత్ ॥ ౪౦

౫.౪౧ . ఇత్యేతత్ప్రథమోపాయరూపం ధ్యానం న్యరూపయత్ ।

౫.౪౧ . శ్రీశంభునాథో మే తుష్టస్తస్మై శ్రీసుమతిప్రభుః ॥ ౪౧

౫.౪౨ . అనయైవ దిశాన్యాని ధ్యానాన్యపి సమాశ్రయేత్ ।

౫.౪౨ . అనుత్తరోపాయధురాం యాన్యాయాన్తి క్రమం వినా ॥ ౪౨

౫.౪3 . అథ ప్రాణస్య యా వృత్తిః ప్రాణనాద్యా నిరూపితా ।

౫.౪3 . తదుపాయతయా బ్రూమోఽనుత్తరప్రవికాసనమ్ ॥ ౪3

౫.౪౪ . నిజానన్దే ప్రమాత్రంశమాత్రే హృది పురా స్థితః ।

౫.౪౪ . శూన్యతామాత్రవిశ్రాన్తేర్నిరానన్దం విభావయేత్ ॥ ౪౪

౫.౪౫ . ప్రాణోదయే ప్రమేయే తు పరానన్దం విభావయేత్ ।

౫.౪౫ . తత్రానన్తప్రమేయాంశపూరణాపాననిర్వృతః ॥ ౪౫

౫.౪౬ . పరానన్దగతస్తిష్ఠేదపానశశిశోభితః ।

౫.౪౬ . తతోఽనన్తస్ఫురన్మేయసంఘట్టైకాన్తనిర్వృతః ॥ ౪౬

౫.౪౭ . సమానభూమిమాగత్య బ్రహ్మానన్దమయో భవేత్ ।

౫.౪౭ . తతోఽపి మానమేయౌఘకలనాగ్రాసతత్పరః ॥ ౪౭

౫.౪౮ . ఉదానవహ్నౌ విశ్రాన్తో మహానన్దం విభావయత్ ।

౫.౪౮ . తత్ర విశ్రాన్తిమభ్యేత్య శామ్యత్యస్మిన్మహార్చిషి ॥ ౪౮

౫.౪౯ . నిరుపాధిర్మహావ్యాప్తిర్వ్యానాఖ్యోపాధివర్జితా ।

౫.౪౯ . తదా ఖలు చిదానన్దో యో జడానుపబృంహితః ॥ ౪౯

౫.౫౦ . నహ్యత్ర సంస్థితిః కాపి విభక్తా జడరూపిణః ।

౫.౫౦ . యత్ర కోఽపి వ్యవచ్ఛేదో నాస్తి యద్విశ్వతః స్ఫురత్ ॥ ౫౦

౫.౫౧ . యదనాహతసంవిత్తి పరమామృతబృంహితమ్ ।

౫.౫౧ . యత్రాస్తి భావనాదీనాం న ముఖ్యా కాపి సంగతిః ॥ ౫౧

౫.౫౨ . తదేవ జగదానన్దమస్మభ్యం శంభురూచివాన్ ।

౫.౫౨ . తత్ర విశ్రాన్తిరాధేయా హృదయోచ్చారయోగతః ॥ ౫౨

౫.౫౩ . యా తత్ర సమ్యగ్విశ్రాన్తిః సానుత్తరమయీ స్థితిః ।

౫.౫౩ . ఇత్యేతద్ధృదయాద్యేకస్వభావేఽపి స్వధామని ॥ ౫౩

౫.౫౪ . షట్ప్రాణోచ్చారజం రూపమథ వ్యాప్త్యా తదుచ్యతే ।

౫.౫౪ . ప్రాణదణ్డప్రయోగేన పూర్వాపరసమీకృతేః ॥ ౫౪

౫.౫౫ . చతుష్కికామ్బుజాలమ్బిలమ్బికాసౌధమాశ్రయేత్ ।

౫.౫౫ . త్రిశూలభూమిం క్రాన్త్వాతో నాడిత్రితయసఙ్గతామ్ ॥ ౫౫

౫.౫౬ . ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తిసమత్వే ప్రవిశేత్సుధీః ।

౫.౫౬ . ఏకాం వికాసినీం భూయస్త్వసంకోచాం వికస్వరామ్ ॥ ౫౬

౫.౫౭ . శ్రయేద్భ్రూబిన్దునాదాన్తశక్తిసోపానమాలికామ్ ।

౫.౫౭ . తత్రోర్ధ్వకుణ్డలీభూమౌ స్పన్దనోదరసున్దరః ॥ ౫౭

౫.౫౮ . విసర్గస్తత్ర విశ్రామ్యేన్మత్స్యోదరదశాజుషి ।

౫.౫౮ . రాసభీ వడవా యద్వత్స్వధామానన్దమన్దిరమ్ ॥ ౫౮

౫.౫౯ . వికాససంకోచమయం ప్రవిశ్య హృది హృష్యతి ।

౫.౫౯ . తద్వన్ముహుర్లీనసృష్టభావవ్రాతసునిర్భరామ్ ॥ ౫౯

౫.౬౦ . శ్రయేద్వికాససంకోచరూఢభైరవయామలామ్ ।

౫.౬౦ . ఏకీకృతమహామూలశూలవైసర్గికే హృది ॥ ౬౦

౫.౬౧ . పరస్మిన్నేతి విశ్రాన్తిం సర్వాపూరణయోగతః ।

౫.౬౧ . అత్ర తత్పూర్ణవృత్త్యైవ విశ్వావేశమయం స్థితమ్ ॥ ౬౧

౫.౬౨ . ప్రకాశస్యాత్మవిశ్రాన్తావహమిత్యేవ దృశ్యతామ్ ।

౫.౬౨ . అనుత్తరవిమర్శే ప్రాగ్వ్యాపారాదివివర్జితే ॥ ౬౨

౫.౬౩ . చిద్విమర్శపరాహంకృత్ప్రథమోల్లాసినీ స్ఫురేత్ ।

౫.౬౩ . తత ఉద్యోగసక్తేన స ద్వాదశకలాత్మనా ॥ ౬౩

౫.౬౪ . సూర్యేణాభాసయేద్భావం పూరయేదథ చర్చయేత్ ।

౫.౬౪ . అథేన్దుః షోడశకలో విసర్గగ్రాసమన్థరః ॥ ౬౪

౫.౬౫ . సంజీవన్యమృతం బోధవహ్నౌ విసృజతి స్ఫురన్ ।

౫.౬౫ . ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తిసూక్ష్మరన్ధ్రస్రుగగ్రగమ్ ॥ ౬౫

౫.౬౬ . తదేవమ[తద]మృతం దివ్యం సంవిద్దేవీషు తర్పకమ్ ।

౫.౬౬ . విసర్గామృతమేతావద్బోధాఖ్యే హుతభోజిని ॥ ౬౬

౫.౬౭ . విసృష్టం చేద్భవేత్సర్వం హుతం షోఢాధ్వమణ్డలమ్ ।

౫.౬౭ . యతోఽనుత్తరనాథస్య విసర్గః కులనాయికా ।

౫.౬౭ . తత్క్షోభః కాదిహాన్తం తత్ప్రసరస్తత్త్వపద్ధతిః ॥ ౬౭

౫.౬౮ . అం ఇతి కులేశ్వర్యా సహితో హి కులేశితా ।

౫.౬౮ . పరో విసర్గవిశ్లేషస్తన్మయం విశ్వముచ్యతే ॥ ౬౮

౫.౬౯ . విత్ప్రాణగుణదేహాన్తర్బహిర్ద్రవ్యమయీమిమామ్ ।

౫.౬౯ . అర్చయేజ్జుహుయాద్ధ్యాయేదిత్థం సంజీవనీం కలామ్ ॥ ౬౯

౫.౭౦ . ఆనన్దనాడీయుగలస్పన్దనావహితౌ స్థితః ।

౫.౭౦ . ఏనాం విసర్గనిఃష్యన్దసౌధభూమిం ప్రపద్యతే ॥ ౭౦

౫.౭౧ . శాక్తే క్షోభే కులావేశే సర్వనాడ్యగ్రగోచరే ।

౫.౭౧ . వ్యాప్తౌ సర్వాత్మసంకోచే హృదయం ప్రవిశేత్సుధీః ॥ ౭౧

౫.౭౨ . సోమసూర్యకలాజాలపరస్పరనిఘర్షతః ।

౫.౭౨ . అగ్నిషోమాత్మకే ధామ్ని విసర్గానన్ద ఉన్మిషేత్ ॥ ౭౨

౫.౭౩ . అలం రహస్యకథయా గుప్తమేతత్స్వభావతః ।

౫.౭౩ . యోగినీహృదయం తత్ర విశ్రాన్తః స్యాత్కృతీ బుధః ॥ ౭౩

౫.౭౪ . హానాదానతిరస్కారవృత్తౌ రూఢిముపాగతః ।

౫.౭౪ . అభేదవృత్తితః పశ్యేద్విశ్వం చితిచమత్కృతేః ॥ ౭౪

౫.౭౫ . అర్థక్రియార్థితాదైన్యం త్యక్త్వా బాహ్యాన్తరాత్మని ।

౫.౭౫ . ఖరూపే నిర్వృతిం ప్రాప్య ఫుల్లాం నాదదశాం శ్రయేత్ ॥ ౭౫

౫.౭౬ . వక్త్రమన్తస్తయా సమ్యక్సంవిదః ప్రవికాసయేత్ ।

౫.౭౬ . సంవిదక్షమరుచ్చక్రం జ్ఞేయాభిన్నం తతో భవేత్ ॥ ౭౬

౫.౭౭ . తజ్జ్ఞేయం సంవిదాఖ్యేన వహ్నినా ప్రవిలీయతే ।

౫.౭౭ . విలీనం తత్త్రికోణేఽస్మిఞ్శక్తివహ్నౌ విలీయతే ॥ ౭౭

౫.౭౮ . తత్ర సంవేదనోదారబిన్దుసత్తాసునిర్వృతః ।

౫.౭౮ . సంహారబీజవిశ్రాన్తో యోగీ పరమయో భవేత్ ॥ ౭౮

౫.౭౯ . అన్తర్బాహ్యే ద్వయే వాపి సామాన్యేతరసున్దరః ।

౫.౭౯ . సంవిత్స్పన్దస్త్రిశక్త్యాత్మా సంకోచప్రవికాసవాన్ ॥ ౭౯

౫.౮౦ . అసంకోచవికాసోఽపి తదాభాసనతస్తథా ।

౫.౮౦ . అన్తర్లక్ష్యో బహిర్దృష్టిః పరమం పదమశ్నుతే ॥ ౮౦

౫.౮౧ . తతః స్వాతన్త్ర్యనిర్మేయే విచిత్రార్థక్రియాకృతి ।

౫.౮౧ . విమర్శనం విశేషాఖ్యః స్పన్ద ఔన్ముఖ్యసంజ్ఞితః ॥ ౮౧

౫.౮౨ . తత్ర విశ్రాన్తిమాగచ్ఛేద్యదీర్వ్యం మన్త్రమణ్డలే ।

౫.౮౨ . శాన్త్యాదిసిద్ధయస్తత్తద్రూపతాదాత్మ్యతో యతః ॥ ౮౨

౫.౮౩ . దివ్యో యశ్చాక్షసంఘోఽయం బోధస్వాతన్త్ర్యసంజ్ఞకః ।

౫.౮౩ . సోఽనిమీలిత ఏవైతత్కుర్యాత్స్వాత్మమయం జగత్ ॥ ౮౩

౫.౮౪ . మహాసాహససంయోగవిలీనాఖిలవృత్తికః ।

౫.౮౪ . పుఞ్జీభూతే స్వరశ్మ్యోఘే నిర్భరీభూయ తిష్ఠతి ॥ ౮౪

౫.౮౫ . అకిచిచ్చిన్తకస్తత్ర స్పష్టదృగ్యాతి సంవిదమ్ ।

౫.౮౫ . యద్విస్ఫులిఙ్గాః సంసారభస్మదాహైకహేతవః ॥ ౮౫

౫.౮౬ . తదుక్తం పరమేశేన త్రిశిరోభైరవాగమే ।

౫.౮౬ . శృణు దేవి ప్రవక్ష్యామి మన్త్రభూమ్యాం ప్రవేశనమ్ ॥ ౮౬

౫.౮౭ . మధ్యనాడ్యోర్ధ్వగమనం తద్ధర్మప్రాప్తిలక్షణమ్ ।

౫.౮౭ . విసర్గాన్తపదాతీతం ప్రాన్తకోటినిరూపితమ్ ॥ ౮౭

౫.౮౮ . అధఃప్రవాహసంరోధాదూర్ధ్వక్షేపవివర్జనాత్ ।

౫.౮౮ . మహాప్రకాశముదయజ్జ్ఞానవ్యక్తిప్రదాయకమ్ ॥ ౮౮

౫.౮౯ . అనుభూయ పరే ధామ్ని మాత్రావృత్త్యా పురం విశేత్ ।

౫.౮౯ . నిస్తరఙ్గావతీర్ణా సా వృత్తిరేకా శివాత్మికా ॥ ౮౯

౫.౯౦ . చతుష్షడ్ద్విర్ద్విగుణితచక్రషట్కసముజ్జ్వలా ।

౫.౯౦ . తత్స్థం [తోన్స్థ] విచారయేత్థం ఖం ఖస్థం ఖస్థేన సంవిశేత్ ॥ ౯౦

౫.౯౧ . ఖం ఖం త్యక్త్వా ఖమారుహ్య ఖస్థం ఖం చోచ్చరేదితి ।

౫.౯౧ . ఖమధ్యాస్యాధికారేణ పదస్థాశ్చిన్మరీచయః ॥ ౯౧

౫.౯౨ . భావయేద్భావమన్తఃస్థం భావస్థో భావనిఃస్పృహః ।

౫.౯౨ . భావాభావగతీ రుద్ధ్వా భావాభావావరోధదృక్ ॥ ౯౨

౫.౯౩ . ఆత్మాణుకులమూలాని శక్తిర్వ్యాతిశ్చితీ రతిః ।

౫.౯౩ . శక్తిత్రయం ద్రష్టృదృశ్యోపరక్తం తద్వివర్జితమ్ ॥ ౯౩

౫.౯౪ . ఏతత్థం దశధా ప్రోక్తముచ్చారోచ్చారలక్షణమ్ ।

౫.౯౪ . ధామస్థం ధామమధ్యస్థం ధామోదరపుటీకృతమ్ ॥ ౯౪

౫.౯౫ . ధామ్నా తు బోధయేద్ధామ ధామ ధామాన్తగం కురు ।

౫.౯౫ . తద్ధామ ధామగత్యా తు భేద్యం ధామాన్తమాన్తరమ్ ॥ ౯౫

౫.౯౬ . భేదోపభేదభేదేన భేదః కార్యస్తు మధ్యతః ।

౫.౯౬ . ఇతి ప్రవేశోపాయోఽయమాణవః పరికీర్తితః ॥ ౯౬

౫.౯౭ . శ్రీమహేశ్వరనాథేన యో హృత్స్థేన మమోదితః ।

౫.౯౭ . శ్రీబ్రహ్మయామలే చోక్తం శ్రీమాన్ రావో దశాత్మకః ॥ ౯౭

౫.౯౮ . స్థూలః సూక్ష్మః పరో హృద్యః కణ్ఠ్యస్తాలవ్య ఏవ చ ।

౫.౯౮ . సర్వతశ్చ విభుర్యోఽసౌ విభుత్వపదదాయకః ॥ ౯౮

౫.౯౯ . జితరావో మహాయోగీ సంక్రామేత్పరదేహగః ।

౫.౯౯ . పరాం చ విన్దతి వ్యాప్తిం ప్రత్యహం హ్యభ్యసేత తమ్ ॥ ౯౯

౫.౧౦౦ . తావద్యావదరావే సా రావాల్లీయేత రావిణీ ।

౫.౧౦౦ . అత్ర భావనయా దేహగతోపాయైః పరే పథి ॥ ౧౦౦

౫.౧౦౧ . వివిక్షోః పూర్ణతాస్పర్శాత్ప్రాగానన్దః ప్రజాయతే ।

౫.౧౦౧ . తతోఽపి విద్యుదాపాతసదృశే దేహవర్జితే ॥ ౧౦౧

౫.౧౦౨ . ధామ్ని క్షణం సమావేశాదుద్భవః ప్రస్ఫుటం ప్లుతిః ।

౫.౧౦౨ . జలపాంసువదభ్యస్తసంవిద్ధేహైక్యహానితః ॥ ౧౦౨

౫.౧౦౩ . స్వబలాక్రమణాద్దేహశైథిల్యాత్కమ్పమాప్నుయాత్ ।

౫.౧౦౩ . గలితే దేహతాదాత్మ్యనిశ్చయేఽన్తర్ముఖత్వతః ॥ ౧౦౩

౫.౧౦౪ . నిద్రాయతే పురా యావన్న రూఢః సంవిదాత్మని ।

౫.౧౦౪ . తతః సత్యపదే రూఢో విశ్వాత్మత్వేన సంవిదమ్ ॥ ౧౦౪

౫.౧౦౫ . సంవిదన్ ఘూర్ణతే ఘూర్ణిర్మహావ్యాప్తిర్యతః స్మృతా ।

౫.౧౦౫ . ఆత్మన్యనాత్మాభిమతౌ సత్యామేవ హ్యనాత్మని ॥ ౧౦౫

౫.౧౦౬ . ఆత్మాభిమానో దేహాదౌ బన్ధో ముక్తిస్తు తల్లయః ।

౫.౧౦౬ . ఆదావనాత్మన్యాత్మత్వే లీనే లబ్ధే నిజాత్మని ॥ ౧౦౬

౫.౧౦౭ . ఆత్మన్యనాత్మతానాశే మహావ్యాప్తిః ప్రవర్తతే ।

౫.౧౦౭ . ఆనన్ద ఉద్భవః కమ్పో నిద్రా ఘూర్ణిశ్చ పఞ్చకమ్ ॥ ౧౦౭

౫.౧౦౮ . ఇత్యుక్తమత ఏవ శ్రీమాలినీవిజయోత్తరే ।

౫.౧౦౮ . ప్రదర్శితేఽస్మిన్నానన్దప్రభృతౌ పఞ్చకే యదా ॥ ౧౦౮

౫.౧౦౯ . యోగీ విశేత్తదా తత్తచ్చక్రేశత్వం హఠాద్వ్రజేత్ ।

౫.౧౦౯ . యథా సర్వేశినా బోధేనాక్రాన్తాపి తనుః క్వచిత్ ॥ ౧౦౯

౫.౧౧౦ . కించిత్కర్తుం ప్రభవతి చక్షుషా రూపసంవిదమ్ ।

౫.౧౧౦ . తథైవ చక్రే కుత్రాపి ప్రవేశాత్కోఽపి సంభవేత్ ॥ ౧౧౦

౫.౧౧౧ . ఆనన్దచక్రం వహ్న్యశ్రి కన్ద ఉద్భవ ఉచ్యతే ।

౫.౧౧౧ . కమ్పో హృత్తాలు నిద్రా చ ఘూర్ణిః స్యాదూర్ధ్వకుణ్డలీ ॥ ౧౧౧

౫.౧౧౨ . ఏతచ్చ స్ఫుటమేవోక్తం శ్రీమన్త్రైశిరసే మతే ।

౫.౧౧౨ . ఏవం ప్రదర్శితోచ్చారవిశ్రాన్తిహృదయం పరమ్ ॥ ౧౧౨

౫.౧౧౩ . యత్తదవ్యక్తలిఙ్గం నృశివశక్త్యవిభాగవత్ ।

౫.౧౧౩ . అత్ర విశ్వమిదం లీనమత్రాన్తఃస్థం చ గమ్యతే ॥ ౧౧౩

౫.౧౧౪ . ఇదం తల్లక్షణం పూర్ణశక్తిభైరవసంవిదః ।

౫.౧౧౪ . దేహగాధ్వసమున్మేషే సమావేశస్తు యః స్ఫుటః ॥ ౧౧౪

౫.౧౧౫ . అహన్తాచ్ఛాదితోన్మేషిభావేదంభావయుక్స చ ।

౫.౧౧౫ . వ్యక్తావ్యక్తమిదం లిఙ్గం మన్త్రవీర్యం పరాపరమ్ ॥ ౧౧౫

౫.౧౧౬ . నరశక్తిసమున్మేషి శివరూపాద్విభేదితమ్ ।

౫.౧౧౬ . యన్న్యక్కృతశివాహన్తాసమావేశం విభేదవత్ ॥ ౧౧౬

౫.౧౧౭ . విశేషస్పన్దరూపం తద్వ్యక్తం లిఙ్గం చిదాత్మకమ్ ।

౫.౧౧౭ . వ్యక్తాత్సిద్ధిప్రసవో వ్యక్తావ్యక్తాద్ద్వయం విమోక్షశ్చ ।

౫.౧౧౭ . అవ్యక్తాద్బలమాద్యం పరస్య నానుత్తరే త్వియం చర్చా ॥ ౧౧౭

౫.౧౧౮ . ఆత్మాఖ్యం యద్వ్యక్తం నరలిఙ్గం తత్ర విశ్వమర్పయతః ।

౫.౧౧౮ . వ్యక్తావ్యక్తం తస్మాద్గలితే తస్మింస్తదవ్యక్తమ్ ॥ ౧౧౮

౫.౧౧౯ . తేనాత్మలిఙ్గమేతత్పరమే శివశక్త్యణుస్వభావమయే ।

౫.౧౧౯ . అవ్యక్తే విశ్రామ్యతి నానుత్తరధామగా త్వియం చర్చా ॥ ౧౧౯

౫.౧౨౦ . ఏకస్య స్పన్దనస్యైషా త్రైధం భేదవ్యవస్థితిః ।

౫.౧౨౦ . అత్ర లిఙ్గే సదా తిష్ఠేత్పూజావిశ్రాన్తితత్పరః ॥ ౧౨౦

౫.౧౨౧ . యోగినీహృదయం లిఙ్గమిదమానన్దసున్దరమ్ ।

౫.౧౨౧ . బీజయోనిసమాపత్త్యా సూతే కామపి సంవిదమ్ ॥ ౧౨౧

౫.౧౨౨ . అత్ర ప్రయాసవిరహాత్సర్వోఽసౌ దేవతాగణః ।

౫.౧౨౨ . ఆనన్దపూర్ణే ధామ్న్యాస్తే నిత్యోదితచిదాత్మకః ॥ ౧౨౨

౫.౧౨౩ . అత్ర భైరవనాథస్య ససంకోచవికాసికా ।

౫.౧౨౩ . భాసతే దుర్ఘటా శక్తిరసంకోచవికాసినః ॥ ౧౨౩

౫.౧౨౪ . ఏతల్లిఙ్గసమాపత్తివిసర్గానన్దధారయా ।

౫.౧౨౪ . సిక్తం తదేవ సద్విశ్వం శశ్వన్నవనవాయతే ॥ ౧౨౪

౫.౧౨౫ . అనుత్తరేఽభ్యుపాయోఽత్ర తాద్రూప్యాదేవ వర్ణితః ।

౫.౧౨౫ . జ్వలితేష్వపి దీపేషు ఘర్మాంశుః కిం న భాసతే ॥ ౧౨౫

౫.౧౨౬ . అర్థేషు తద్భోగవిధౌ తదుత్థే దుఃఖే సుఖే వా గలితాభిశఙ్కమ్ ।

౫.౧౨౬ . అనావిశన్తోఽపి నిమగ్నచిత్తా జానన్తి వృత్తిక్షయసౌఖ్యమన్తః ॥ ౧౨౬

౫.౧౨౭ . సత్యేవాత్మని చిత్స్వభావమహసి స్వాన్తే తథోపక్తియాం తస్మై కుర్వతి తత్త్వచారవివశే సత్యక్షవర్గేఽపి చ ।

౫.౧౨౭ . సత్స్వర్థేషు సుఖాదిషు స్ఫుటతరం యద్భేదవన్ధ్యోదయం యోగీ తిష్ఠతి పూర్ణరశ్మివిభవస్తత్తత్త్వమాచీయతామ్ ॥ ౧౨౭

౫.౧౨౮ . ఇత్యుచ్చారవిధిః ప్రోక్తః కరణం ప్రవివిచ్యతే ।

౫.౧౨౮ . తచ్చేత్థం త్రిశిరఃశాస్త్రే పరమేశేన భాషితమ్ ॥ ౧౨౮

౫.౧౨౯ . గ్రాహ్యగ్రాహకచిద్వ్యాప్తిత్యాగాక్షేపనివేశనైః ।
౫.౧౨౯ . కరణం సప్తధా ప్రాహురభ్యాసం బోధపూర్వకమ్ ॥ ౧౨౯
౫.౧౩౦ . తద్వ్యాప్తిపూర్వమాక్షేపే కరణం స్వప్రతిష్ఠతా ।
౫.౧౩౦ . గురువక్త్రాచ్చ బోద్ధవ్యం కరణం యద్యపి స్ఫుటమ్ ॥ ౧౩౦
౫.౧౩౧ . తథాప్యాగమరక్షార్థం తదగ్రే వర్ణయిష్యతే ।
౫.౧౩౧ . ఉక్తో య ఏష ఉచ్చారస్తత్ర యోఽసౌ స్ఫురన్ స్థితః ॥ ౧౩౧
౫.౧౩౨ . అవ్యక్తానుకృతిప్రాయో ధ్వనిర్వర్ణః స కథ్యతే ।
౫.౧౩౨ . సృష్టిసంహారబీజం చ తస్య ముఖ్యం వపుర్విదుః ॥ ౧౩౨
౫.౧౩౩ . తదభ్యాసవశాద్యాతి క్రమాద్యోగీ చిదాత్మతామ్ ।
౫.౧౩౩ . తథా హ్యనచ్కే సాచ్కే వా కాదౌ సాన్తే పునఃపునః ॥ ౧౩౩
౫.౧౩౪ . స్మృతే ప్రోచ్చారితే వాపి సా సా సంవిత్ప్రసూయతే ।
౫.౧౩౪ . బాహ్యార్థసమయాపేక్షా ఘటాద్యా ధ్వనయోఽపి యే ॥ ౧౩౪
౫.౧౩౫ . తేఽప్యర్థభావనాం కుర్యుర్మనోరాజ్యవదాత్మని ।
౫.౧౩౫ . తదుక్తం పరమేశేన భైరవో వ్యాపకోఽఖిలే ॥ ౧౩౫
౫.౧౩౬ . ఇతి భైరవశబ్దస్య సంతతోచ్చారణాచ్ఛివః ।
౫.౧౩౬ . శ్రీమత్త్రైశిరసేఽప్యుక్తం మన్త్రోద్ధారస్య పూర్వతః ॥ ౧౩౬
౫.౧౩౭ . స్మృతిశ్చ స్మరణం పూర్వం సర్వభావేషు వస్తుతః ।
౫.౧౩౭ . మన్త్రస్వరూపం తద్భావ్యస్వరూపాపత్తియోజకమ్ ॥ ౧౩౭
౫.౧౩౮ . స్మృతిః స్వరూపజనికా సర్వభావేషు రఞ్జికా ।
౫.౧౩౮ . అనేకాకారరూపేణ సర్వత్రావస్థితేన తు ॥ ౧౩౮
౫.౧౩౯ . స్వస్వభావస్య సంప్రాప్తిః సంవిత్తిః పరమార్థతః ।
౫.౧౩౯ . వ్యక్తినిష్ఠా తతో విద్ధి సత్తా సా కీర్తితా పరా ॥ ౧౩౯
౫.౧౪౦ . కిం పునః సమయాపేక్షాం వినా యే బీజపిణ్డకాః ।
౫.౧౪౦ . సంవిదం స్పన్దపన్త్యేతే నేయుః సంవిదుపాయతామ్ ॥ ౧౪౦

౫.౧౪౧ . వాచ్యాభావాదుదాసీనసంవిత్సంవిత్స్వధామతః ।

౫.౧౪౧ . ప్రాణోల్లాసనిరోధాభ్యాం బీజపిణ్డేషు పూర్ణతా ॥ ౧౪౧

౫.౧౪౨ . సుఖసీత్కారసత్సమ్యక్సామ్యప్రథమసంవిదః ।

౫.౧౪౨ . సంవేదనం హి ప్రథమం స్పర్శోఽనుత్తరసంవిదః ॥ ౧౪౨

౫.౧౪౩ . హృత్కణ్ఠోష్ఠ్యత్రిధామాన్తర్నితరాం ప్రవికాసిని ।

౫.౧౪౩ . చతుర్దశః ప్రవేశో య ఏకీకృతతదాత్మకః ॥ ౧౪౩

౫.౧౪౪ . తతో విసర్గోచ్చారాంశే ద్వాదశాన్తపథావుభౌ ।

౫.౧౪౪ . హృదయేన సహైకధ్యం నయతే జపతత్పరః ॥ ౧౪౪

౫.౧౪౫ . కన్దహృత్కణ్ఠతాల్వగ్రకౌణ్డిలీప్రక్రియాన్తతః ।

౫.౧౪౫ . ఆనన్దమధ్యనాడ్యన్తః స్పన్దనం బీజమావహేత్ ॥ ౧౪౫

౫.౧౪౬ . సంహారబీజం ఖం హృత్స్థమోష్ఠ్యం ఫుల్లం స్వమూర్ధని ।

౫.౧౪౬ . తేజస్త్ర్యశ్రం తాలుకణ్ఠే బిన్దురూర్ధ్వపదే స్థితః ॥ ౧౪౬

౫.౧౪౭ . ఇత్యేనయా బుధో యుక్త్యా వర్ణజప్యపరాయణః ।

౫.౧౪౭ . అనుత్తరం పరం ధామ ప్రవిశేదచిరాత్సుధీః ॥ ౧౪౭

౫.౧౪౮ . వర్ణశబ్దేన నీలాది యద్వా దీక్షోత్తరే యథా ।

౫.౧౪౮ . సంహారన్నగ్నిమరుతో రుద్రబిన్దుయుతాన్స్మరేత్ ॥ ౧౪౮

౫.౧౪౯ . హృదయే తన్మయో లక్ష్యం పశ్యేత్సప్తదినాదథ ।

౫.౧౪౯ . విస్ఫులిఙ్గాగ్నివన్నీలపీతరక్తాదిచిత్రితమ్ ॥ ౧౪౯

౫.౧౫౦ . జాజ్వలీతి హృదమ్భోజే బీజదీపప్రబోధితమ్ ।

౫.౧౫౦ . దీపవజ్జ్వలితో బిన్దుర్భాసతే విఘనార్కవత్ ॥ ౧౫౦

౫.౧౫౧ . స్వయంభాసాత్మనానేన తాదాత్మ్యం యాత్యనన్యధీః ।

౫.౧౫౧ . శివేన హేమతాం యద్వత్తామ్రం సూతేన వేధితమ్ ॥ ౧౫౧

౫.౧౫౨ . ఉపలక్షణమేతచ్చ సర్వమన్త్రేషు లక్షయేత్ ।

౫.౧౫౨ . యద్యత్సంకల్పసంభూతం వర్ణజాలం హి భౌతికమ్ ॥ ౧౫౨

౫.౧౫౩ . తత్సంవిదాధిక్యవశాదభౌతికమివ స్థితమ్ ।
౫.౧౫౩ . అతస్తథావిధే రూపే రూఢో రోహతి సంవిది ॥ ౧౫౩
౫.౧౫౪ . అనాచ్ఛాదితరూపాయామనుపాధౌ ప్రసన్నధీః ।
౫.౧౫౪ . నీలే పీతే సుఖే దుఃఖే సంవిద్రూపమఖణ్డితమ్ ॥ ౧౫౪
౫.౧౫౫ . గురుభిర్భాషితం తస్మాదుపాయేషు విచిత్రతా ।
౫.౧౫౫ . ఉచ్చారకరణధ్యానవర్ణైరేభిః ప్రదర్శితః ॥ ౧౫౫
౫.౧౫౬ . అనుత్తరపదప్రాప్తావభ్యుపాయవిధిక్రమః ।
౫.౧౫౬ . అకించిచ్చిన్తనం వీర్యం భావనాయాం చ సా పునః ॥ ౧౫౬
౫.౧౫౭ . ధ్యానే తదపి చోచ్చారే కరణే సోఽపి తద్ధ్వనౌ ।
౫.౧౫౭ . స స్థానకల్పనే బాహ్యమితి క్రమముపాశ్రయేత్ ॥ ౧౫౭
౫.౧౫౮ . లఙ్ఘనేన పరో యోగీ మన్దబుద్ధిః క్రమేణ తు ।
౫.౧౫౮ . వీర్యం వినా యథా షణ్ఢస్తస్యాప్యస్త్యథ వా బలమ్ ।
౫.౧౫౮ . మృతదేహ ఇవేయం స్యాద్బాహ్యాన్తఃపరికల్పనా ॥ ౧౫౮
౫.౧౫౯ . ఇత్యాణవేఽనుత్తరతాభ్యుపాయః ప్రోక్తో నయః స్పష్టపథేన బాహ్యః ॥ ౧౫౯

చ్౬ అథ శ్రీతన్త్రాలోకే

౬.౧ . స్థానప్రకల్పాఖ్యతయా స్ఫుటస్తు బాహ్యోఽభ్యుపాయః ప్రవివిచ్యతేఽథ ॥ ౧
౬.౨ . స్థానభేదస్త్రిధా ప్రోక్తః ప్రాణే దేహే బహిస్తథా ।
౬.౨ . ప్రాణశ్చ పఞ్చధా దేహే ద్విధా బాహ్యాన్తరత్వతః ॥ ౨
౬.౩ . మణ్డలం స్థణ్డిలం పాత్రమక్షసూత్రం సపుస్తకమ్ ।
౬.౩ . లిఙ్గం తూరం పటః పుస్తం ప్రతిమా మూర్తిరేవ చ ॥ ౩
౬.౪ . ఇత్యేకాదశధా బాహ్యం పునస్తద్బహుధా భవేత్ ।
౬.౪ . తత్ర ప్రాణాశ్రయం తావద్విధానముపదిశ్యతే ॥ ౪

౬.౫ . అధ్వా సమస్త ఏవాయం షడ్విధోఽప్యతివిస్తృతః ।
౬.౫ . యో వక్ష్యతే స ఏకత్ర ప్రాణే తావత్ప్రతిష్ఠితః ॥ ౫
౬.౬ . అధ్వనః కలనం యత్తత్క్రమాక్రమతయా స్థితమ్ ।
౬.౬ . క్రమాక్రమౌ హి చిత్రైకకలనా భావగోచరే ॥ ౬
౬.౭ . క్రమాక్రమాత్మా కాలశ్చ పరః సంవిది వర్తతే ।
౬.౭ . కాలీ నామ పరా శక్తిః సైవ దేవస్య గీయతే ॥ ౭
౬.౮ . సైవ సంవిద్బహిః స్వాత్మగర్భీభూతౌ క్రమాక్రమౌ ।
౬.౮ . స్ఫుటయన్తీ ప్రరోహణ ప్రాణవృత్తిరితి స్థితా ॥ ౮
౬.౯ . సంవిన్మాత్రం హి యచ్ఛుద్ధం ప్రకాశపరమార్థకమ్ ।
౬.౯ . తన్మేయమాత్మనః ప్రోజ్య్య వివిక్తం భాసతే నభః ॥ ౯
౬.౧౦ . తదేవ శూన్యరూపత్వం సంవిదః పరిగీయతే ।
౬.౧౦ . నేతి నేతి విమర్శేన యోగినాం సా పరా దశా ॥ ౧౦
౬.౧౧ . స ఏవ ఖాత్మా మేయేఽస్మిన్భేదితే స్వీక్రియోన్ముఖః ।
౬.౧౧ . పతన్సముచ్ఛలత్త్వేన ప్రాణస్పన్దోర్మిసంజ్ఞితః ॥ ౧౧
౬.౧౨ . తేనాహుః కిల సంవిత్ప్రాక్ప్రాణే పరిణతా తథా ।
౬.౧౨ . అన్తఃకరణతత్త్వస్య వాయురాశ్రయతాం గతః ॥ ౧౨
౬.౧౩ . ఇయం సా ప్రాణనాశక్తిరాన్తరోద్యోగదోహదా ।
౬.౧౩ . స్పన్దః స్ఫురత్తా విశ్రాన్తిర్జీవో హృత్ప్రతిభా మతా ॥ ౧౩
౬.౧౪ . సా ప్రాణవృత్తిః ప్రాణాద్యై రూపైః పఞ్చభిరాత్మసాత్ ।
౬.౧౪ . దేహం యత్కురుతే సంవిత్పూర్ణస్తేనైష భాసతే ॥ ౧౪
౬.౧౫ . ప్రాణనావృత్తితాదాత్మ్యసంవిత్ఖచితదేహజామ్ ।
౬.౧౫ . చేష్టాం పశ్యన్త్యతో ముగ్ధా నాస్త్యన్యదితి మన్వతే ॥ ౧౫
౬.౧౬ . తామేవ బాలమూర్ఖస్త్రీప్రాయవేదితృసంశ్రితామ్ ।
౬.౧౬ . మతిం ప్రమాణీకుర్వన్తశ్చార్వాకాస్తత్త్వదర్శినః ॥ ౧౬

౬.౧౭ . తేషాం తథా భావనా చద్ధార్ఢ్యమేతి నిరన్తరమ్ ।

౬.౧౭ . తద్దేహభఙ్గే సుప్తాః స్యురాతాదృగ్వాసనాక్షయాత్ ॥ ౧౭

౬.౧౮ . తద్వాసనాక్షయే త్వేషామక్షీణం వాసనాన్తరమ్ ।

౬.౧౮ . బుద్ధం కుతశ్చిత్సంసూతే విచిత్రాం ఫలసమ్పదమ్ ॥ ౧౮

౬.౧౯ . అదార్ఢ్యశఙ్కనాత్త్వాచ్యవాసనాతాదవస్థ్యతః ।

౬.౧౯ . అన్యకర్తవ్యశైథిల్యాత్సంభావ్యానుశయత్వతః ॥ ౧౯

౬.౨౦ . అతద్రూఢాన్యజనతాకర్తవ్యపరిలోపనాత్ ।

౬.౨౦ . నాస్తిక్యవాసనామాహుః పాపాత్పాపీయసీమిమామ్ ॥ ౨౦

౬.౨౧ . అలమప్రస్తుతేనాథ ప్రకృతం ప్రవివిచ్యతే ।

౬.౨౧ . యావాన్సమస్త ఏవాయమధ్వా ప్రాణే ప్రతిష్ఠితః ॥ ౨౧

౬.౨౨ . ద్విధా చ సోఽధ్వా క్రియయా మూర్త్యా చ ప్రవిభజ్యతే ।

౬.౨౨ . ప్రాణ ఏవ శిఖా శ్రీమత్త్రిశిరస్యుదితా హి సా ॥ ౨౨

౬.౨౩ . బద్ధా యాగాదికాలే తుం నిష్కలత్వాచ్ఛివాత్మికా ।

౬.౨౩ . యతోఽహోరాత్రమధ్యేఽస్యాశ్చతుర్వింశతిధా గతిః ॥ ౨౩

౬.౨౪ . ప్రాణవిక్షేపరన్ధ్రాఖ్యశతైశ్చిత్రఫలప్రదా ।

౬.౨౪ . క్షపా శశీ తథాపానో నాద ఏకత్ర తిష్ఠతి ॥ ౨౪

౬.౨౫ . జీవాదిత్యే న చోద్గచ్ఛేత్తుట్యర్ధం సాన్ధ్యమీదృశమ్ ।

౬.౨౫ . ఊర్ధ్వవక్త్రో రవిశ్చన్ద్రోఽధోముఖో వహ్నిరన్తరే ॥ ౨౫

౬.౨౬ . మాధ్యాహ్నికీ మోక్షదా స్యాద్వ్యోమమధ్యస్థితో రవిః ।

౬.౨౬ . అనస్తమితసారో హి జన్తుచక్రప్రబోధకః ॥ ౨౬

౬.౨౭ . బిన్దుః ప్రాణో హ్యహశ్చైవ రవిరేకత్ర తిష్ఠతి ।

౬.౨౭ . మహాసన్ధ్యా తృతీయా తు సుప్రశాన్తాత్మికా స్థితా ॥ ౨౭

౬.౨౮ . ఏవం బద్ధా శిఖా యత్ర తత్తత్ఫలనియోజికా ।

౬.౨౮ . అతః సంవిది సర్వోఽయమధ్వా విశ్రమ్య తిష్ఠతి ॥ ౨౮

౬.౨౯ . అమూర్తాయాః సర్వగత్వాన్నిష్క్రియాయాశ్చ సంవిదః ।

౬.౨౯ . మూర్తిక్రియాభాసనం యత్స ఏవాధ్వా మహేశితుః ॥ ౨౯

౬.౩౦ . అధ్వా క్రమేణ యాతవ్యే పదే సంప్రాప్తికారణమ్ ।

౬.౩౦ . ద్వైతినాం భోగ్యభావాత్తు ప్రబుద్ధానాం యతోఽద్యతే ॥ ౩౦

౬.౩౧ . ఇహ సర్వత్ర శబ్దానామన్వర్థం చర్చయేద్యతః ।

౬.౩౧ . ఉక్తం శ్రీమన్నిశాచారే సంజ్ఞాత్ర త్రివిధా మతా ॥ ౩౧

౬.౩౨ . నైమిత్తికీ ప్రసిద్ధా చ తథాన్యా పారిభాషికీ ।

౬.౩౨ . పూర్వత్వే వా ప్రధానం స్యాత్తత్రాన్తర్భావయేత్తతః ॥ ౩౨

౬.౩౩ . అతోఽధ్వశబ్దస్యోక్తేయం నిరుక్తిర్న్దితాపి చేత్ ।

౬.౩౩ . క్వచిత్స్వబుద్ధ్యా సాప్యూహ్యా కియల్లేఖ్యం హి పుస్తకే ॥ ౩౩

౬.౩౪ . తత్ర క్రియాభాసనం యత్సోఽధ్వా కాలాహ్వ ఉచ్యతే ।

౬.౩౪ . వర్ణమన్త్రపదాభిఖ్యమత్రాస్తేఽధ్వత్రయం స్ఫుటమ్ ॥ ౩౪

౬.౩౫ . యస్తు మూర్త్యవభాసాంశః స దేశాధ్వా నిగద్యతే ।

౬.౩౫ . కలాతత్త్వపురాభిఖ్యమన్తర్భూతమిహ త్రయమ్ ॥ ౩౫

౬.౩౬ . త్రికద్వయేఽత్ర ప్రత్యేకం స్థూలం సూక్ష్మం పరం వపుః ।

౬.౩౬ . యతోఽస్తి తేన సర్వోఽయమధ్వా షడ్విధ ఉచ్యతే ॥ ౩౬

౬.౩౭ . షడ్విధాదధ్వనః ప్రాచ్యం యదేతత్త్రితయం పునః ।

౬.౩౭ . ఏష ఏవ స కాలాధ్వా ప్రాణే స్పష్టం ప్రతిష్ఠితః ॥ ౩౭

౬.౩౮ . తత్త్వమధ్యస్థితాత్కాలాదన్యోఽయం కాల ఉచ్యతే ।

౬.౩౮ . ఏష కాలో హి దేవస్య విశ్వాభాసనకారిణీ ॥ ౩౮

౬.౩౯ . క్రియాశక్తిః సమస్తానాం తత్త్వానాం చ పరం వపుః ।

౬.౩౯ . ఏతదీశ్వరతత్త్వం తచ్ఛివస్య వపురుచ్యతే ॥ ౩౯

౬.౪౦ . ఉద్రిక్తాభోగకార్యాత్మవిశ్వైకాత్మ్యమిదం యతః ।

౬.౪౦ . ఏతదీశ్వరరూపత్వం పరమాత్మని యత్కిల ॥ ౪౦

౬.౪౧ . తత్రప్రమాతరి మాయీయే కాలతత్త్వం నిగద్యతే ।

౬.౪౧ . శివాదిశుద్ధవిద్యాన్తం యచ్ఛివస్య స్వకం వపుః ॥ ౪౧

౬.౪౨ . తదేవ పుంసో మాయాదిరాగాన్తం కఞ్చుకీభవేత్ ।

౬.౪౨ . అనాశ్రితం యతో మాయా కలావిద్యే సదాశివః ॥ ౪౨

౬.౪౩ . ఈశ్వరః కాలనియతీ సద్విద్యా రాగ ఉచ్యతే ।

౬.౪౩ . అనాశ్రితః శూన్యమాతా బుద్ధిమాతా సదాశివః ॥ ౪౩

౬.౪౪ . ఈశ్వరః ప్రాణమాతా చ విద్యా దేహప్రమాతృతా ।

౬.౪౪ . అనాశ్రయో హి శూన్యత్వం జ్ఞానమేవ హి బుద్ధితా ॥ ౪౪

౬.౪౫ . విశ్వాత్మతా చ ప్రాణత్వం దేహే వేద్యైకతానతా ।

౬.౪౫ . తేన ప్రాణపథే విశ్వాకలనేయం విరాజతే ॥ ౪౫

౬.౪౬ . యేన రూపేణ తద్వచ్మః సద్భిస్తదవధీయతామ్ ।

౬.౪౬ . ద్వాదశాన్తావధావస్మిన్దేహే యద్యపి సర్వతః ॥ ౪౬

౬.౪౭ . ఓతప్రోతాత్మకః ప్రాణస్తథాపీత్థం న సుస్ఫుటః ।

౬.౪౭ . యత్నో జీవనమాత్రాత్మా తత్పరశ్చ ద్విధా మతః ॥ ౪౭

౬.౪౮ . సంవేద్యశ్చాప్యసంవేద్యో ద్విధేత్థం భిద్యతే పునః ।

౬.౪౮ . స్ఫుటాస్ఫుటత్వాద్ద్వైవిధ్యం ప్రత్యేకం పరిభావయేత్ ॥ ౪౮

౬.౪౯ . సంవేద్యజీవనాభిఖ్యప్రయత్నస్పన్దసున్దరః ।

౬.౪౯ . ప్రాణః కన్దాత్ప్రభృత్యేవ తథాప్యత్ర న సుస్ఫుటః ॥ ౪౯

౬.౫౦ . కన్దాధారాత్ప్రభృత్యేవ వ్యవస్థా తేన కథ్యతే ।

౬.౫౦ . స్వచ్ఛన్దశాస్త్రే నాడీనాం వాయ్వాధారతయా స్ఫుటమ్ ॥ ౫౦

౬.౫౧ . తత్రాపి తు ప్రయత్నోఽసౌ న సంవేద్యతయా స్థితః ।

౬.౫౧ . వేద్యయత్నాత్తు హృదయాత్ప్రాణచారో విభజ్యతే ॥ ౫౧

౬.౫౨ . ప్రభోః శివస్య యా శక్తిర్వామా జ్యేష్ఠా చ రౌద్రికా ।

౬.౫౨ . సతతదన్యతమావాత్మప్రాణౌ యత్నవిధాయినౌ ॥ ౫౨

౬.౫౩ . ప్రభుశక్తిః క్వచిన్ముఖ్యా యథాఙ్గమరుదీరణే ।
౬.౫౩ . ఆత్మశక్తిః క్వచిత్కన్దసంకోచస్పన్దనే యథా ॥ ౫౩
౬.౫౪ . ప్రాణశక్తిః క్వచిత్ప్రాణచారే హార్దే యథా స్ఫుటమ్ ।
౬.౫౪ . త్రయం ద్వయం వా ముఖ్యం స్యాద్యోగినామవధానినామ్ ॥ ౫౪
౬.౫౫ . అవధానాదదృష్టాంశాద్బలవత్త్వాదధేరణాత్ ।
౬.౫౫ . విపర్యయోఽపి ప్రాణాత్మశక్తీనాం ముఖ్యతాం ప్రతి ॥ ౫౫
౬.౫౬ . వామా సంసారిణామీశా ప్రభుశక్తిర్విధాయినీ ।
౬.౫౬ . జ్యేష్ఠా తు సుప్రబుద్ధానాం బుభుత్సూనాం చ రౌద్రికా ॥ ౫౬
౬.౫౭ . వామా సంసారవమనా జ్యేష్ఠా శివమయీ యతః ।
౬.౫౭ . ద్రావయిత్రీ రుజాం రౌద్రీ రోద్ధ్రీ చాఖిలకర్మణామ్ ॥ ౫౭
౬.౫౮ . సృష్ట్యాదితత్త్వమజ్ఞాత్వా న ముక్తో నాపి మోచయేత్ ।
౬.౫౮ . ఉక్తం చ శ్రీయోగచారే మోక్షః సర్వప్రకాశనాత్ ॥ ౫౮
౬.౫౯ . ఉత్పత్తిస్థితిసంహారాన్ యే న జానన్తి యోగినః ।
౬.౫౯ . న ముక్తాస్తే తదజ్ఞానబన్ధనైకాధివాసితాః ॥ ౫౯
౬.౬౦ . సృష్ట్యాదయశ్చ తే సర్వే కాలాధీనా న సంశయః ।
౬.౬౦ . స చ ప్రాణాత్మకస్తస్మాదుచ్చారః కథ్యతే స్ఫుటః ॥ ౬౦
౬.౬౧ . హృదయాత్ప్రాణచారశ్చ నాసిక్యద్వాదశాన్తతః ।
౬.౬౧ . షట్త్రింశదఙ్గులో జన్తోః సర్వస్య స్వాఙ్గులక్రమాత్ ॥ ౬౧
౬.౬౨ . క్షోదిష్ఠే వా మహిష్ఠే వా దేహే తాదృశ ఏవ హి ।
౬.౬౨ . వీర్యమోజో బలం స్పన్దః ప్రాణచారః సమం తతః ॥ ౬౨
౬.౬౩ . షట్త్రింశదఙ్గులే చారే యద్గమాగమయుగ్మకమ్ ।
౬.౬౩ . నాలికాతిథిమాసాబ్దతత్స్థజ్ఞోఽత్ర స్ఫుటం స్థితః ॥ ౬౩
౬.౬౪ . తుటిః సపాదాఙ్గులయుక్ప్రాణస్తాః షోడశోచ్ఛ్వసన్ ।
౬.౬౪ . నిఃశ్వసంశ్చాత్ర చషకః సపఞ్చాంశేఽఙ్గులేఽఙ్గులే ॥ ౬౪

౬.౬౫ . శ్వాసప్రశ్వాసయోర్నాలీ ప్రోక్తాహోరాత్ర ఉచ్యతే ।

౬.౬౫ . నవాఙ్గులామ్బుధితుటౌ ప్రహరాస్తేఽబ్ధయో దినమ్ ॥ ౬౫

౬.౬౬ . నిర్గమేఽన్తర్నిశేనేన్దూ తయోః సంధ్యే తుటేర్దలే ।

౬.౬౬ . కేతుః సూర్యే విధౌ రాహుర్భౌమాదేర్వారభాగినః ॥ ౬౬

౬.౬౭ . ప్రహరద్వయమన్యేషాం గ్రహాణాముదయోఽన్తరా ।

౬.౬౭ . సిద్ధిర్ద్వయీయసీ మోక్షోఽభిచారః పారలౌకికీ ॥ ౬౭

౬.౬౮ . ఐహికీ దూరనైకట్యాతిశయా ప్రహరాష్టకే ।

౬.౬౮ . మధ్యాహ్నమధ్యనిశయోరభిజిన్మోక్షభోగదా ॥ ౬౮

౬.౬౯ . నక్షత్రాణాం తదన్యేషాముదయో మధ్యతః క్రమాత్ ।

౬.౬౯ . నాగా లోకేశమూర్తీశా గణేశా జలతత్త్వతః ॥ ౬౯

౬.౭౦ . ప్రధానాన్తం నాయకాశ్చ విద్యాతత్త్వాధినాయకాః ।

౬.౭౦ . సకలాద్యాశ్చ కణ్ఠ్యోష్ఠ్యపర్యన్తా భైరవాస్తథా ॥ ౭౦

౬.౭౧ . శక్తయః పారమేశ్వర్యో వామశా వీరనాయకాః ।

౬.౭౧ . అష్టావష్టౌ యే యే య ఇత్థం వ్యాప్యవ్యాపకతాజుషః ॥ ౭౧

౬.౭౨ . స్థూలసూక్ష్మాః క్రమాత్తేషాముదయః ప్రహరాష్టకే ।

౬.౭౨ . దినే క్రూరాణి సౌమ్యాని రాత్రౌ కర్మాణ్యసంశయమ్ ॥ ౭౨

౬.౭౩ . క్రూరతా సౌమ్యతా వాభిసన్ధేరపి నిరూపితా ।

౬.౭౩ . దినరాత్రిక్షయే ముక్తిః సా వ్యాప్తిధ్యానయోగతః ॥ ౭౩

౬.౭౪ . తే చోక్తాః పరమేశేన శ్రీమద్వీరావలీకులే ।

౬.౭౪ . సితాసితౌ దీర్ఘహ్రస్వౌ ధర్మాధర్మౌ దినక్షపే ॥ ౭౪

౬.౭౫ . క్షీయేతే యది తద్దీక్షా వ్యాప్త్యా ధ్యానేన యోగతః ।

౬.౭౫ . అహోరాత్రః ప్రాణచారే కథితో మాస ఉచ్యతే ॥ ౭౫

౬.౭౬ . దినం కృష్ణో నిశా శుక్లః పక్షౌ కర్మసు పూర్వవత్ ।

౬.౭౬ . యాః షోడశోక్తాస్తిథయస్తాసు యే పూర్వపశ్చిమే ॥ ౭౬

౬.౭౭ . తయోస్తు విశ్రమోఽర్ధేఽర్ధే తిథ్యః పఞ్చదశేతరాః ।

౬.౭౭ . సపాదే ద్వ్యఙ్గులే తిథ్యా అహోరాత్రో విభజ్యతే ॥ ౭౭

౬.౭౮ . ప్రకాశవిశ్రమవశాత్తావేవ హి దినక్షపే ।

౬.౭౮ . సంవిత్ప్రతిక్షణం యస్మాత్ప్రకాశానన్దయోగినీ ॥ ౭౮

౬.౭౯ . తౌ క్లృప్తౌ యావతి తయా తావత్యేవ దినక్షపే ।

౬.౭౯ . యావత్యేవ హి సంవిత్తిరుదితోదితసుస్ఫుటా ॥ ౭౯

౬.౮౦ . తావానేవ క్షణః కల్పో నిమేషో వా తదస్త్వపి ।

౬.౮౦ . యావానేవోదయో విత్తేర్వేద్యైకగ్రహతత్పరః ॥ ౮౦

౬.౮౧ . తావదేవాస్తమయనం వేదితృస్వాత్మచర్వణమ్ ।

౬.౮౧ . వేద్యే చ బహిరన్తర్వా ద్వయే వాథ ద్వయోజ్ఝితే ॥ ౮౧

౬.౮౨ . సర్వథా తన్మయీభూతిర్దినం వేత్తృస్థతా నిశా ।

౬.౮౨ . వేదితా వేద్యవిశ్రాన్తో వేత్తా త్వన్తర్ముఖస్థితిః ॥ ౮౨

౬.౮౩ . పురా విచారయన్పశ్చాత్సత్తామాత్రస్వరూపకః ।

౬.౮౩ . జాగ్రద్వేదితృతా స్వప్నో వేత్తృభావః పురాతనః ॥ ౮౩

౬.౮౪ . పరః సుప్తం క్షయే రాత్రిదినయోస్తుర్యమద్వయమ్ ।

౬.౮౪ . కదాచిద్వస్తువిశ్రాన్తిసామ్యేనాత్మని చర్వణమ్ ॥ ౮౪

౬.౮౫ . వేద్యవేదకసామ్యం తత్స్యా రాత్రిదినతుల్యతా ।

౬.౮౫ . వేద్యే విశ్రాన్తిరధికా దినదైర్ఘ్యాయ తత్ర తు ॥ ౮౫

౬.౮౬ . న్యూనా స్యాత్స్వాత్మవిశ్రాన్తిర్విపరీతే విపర్యయః ।

౬.౮౬ . స్వాత్మోత్సుక్యే ప్రబుద్ధే హి వేద్యవిశ్రాన్తిరల్పికా ॥ ౮౬

౬.౮౭ . ఇత్థమేవ దివారాత్రిన్యూనాధిక్యక్రమం వదేత్ ।

౬.౮౭ . యథా దేహేష్వహోరాత్రన్యూనాధిక్యాది నో సమమ్ ॥ ౮౭

౬.౮౮ . తథా పురేష్వపీత్యేవం తద్విశేషేణ నోదితమ్ ।

౬.౮౮ . శ్రీత్రైయమ్బకసన్తానవితతామ్బరభాస్కరః ॥ ౮౮

౬.౮౯ . దినరాత్రిక్రమం మే శ్రీశంభురిత్థమపప్రథత్ ।
౬.౮౯ . శ్రీసన్తానగురుస్త్వాహ స్థానం బుద్ధాప్రబుద్ధయోః ॥ ౮౯
౬.౯౦ . హృద ఆరభ్య యత్తేన రాత్రిన్దివవిభాజనమ్ ।
౬.౯౦ . తదసత్సితపక్షేఽన్తః ప్రవేశోల్లాసభాగిని ॥ ౯౦
౬.౯౧ . అబుద్ధస్థానమేవైతద్దినత్వేన కథం భవేత్ ।
౬.౯౧ . అలం వానేన నేదం వా మమ ప్రాజ్మతమత్సరః ॥ ౯౧
౬.౯౨ . హేయే తు దర్శితే శిష్యాః సత్పథైకాన్తదర్శినః ।
౬.౯౨ . వ్యాఖ్యాతః కృష్ణపక్షో య స్తత్ర ప్రాణగతః శశీ ॥ ౯౨
౬.౯౩ . ఆప్యాయనాత్మనైకైకాం కలాం ప్రతితిథి త్యజేత్ ।
౬.౯౩ . ద్వాదశాన్తసమీపే తు యాసౌ పఞ్చదశీ తుటిః ॥ ౯౩
౬.౯౪ . సామావస్యాత్ర స క్షీణశ్చన్ద్రః ప్రాణార్కమావిశేత్ ।
౬.౯౪ . ఉక్తం శ్రీకామికాయాం చ నోర్ధ్వేఽధః ప్రకృతిః పరా ।
౬.౯౪ . అర్ధార్ధే క్రమతే మాయా ద్విఖణ్డా శివరూపిణీ ॥ ౯౪
౬.౯౫ . చన్ద్రసూర్యాత్మనా దేహం పూరయేత్త్రావిలాపయేత్ ।
౬.౯౫ . అమృతం చన్ద్రరూపేణ ద్విధా షోడశధా పునః ॥ ౯౫
౬.౯౬ . పివన్తి చ సురాః సర్వే దశపఞ్చ పరాః కలాః ।
౬.౯౬ . అమా శేషగుహాన్తఃస్థామావాస్యా విశ్వతర్పిణీ ॥ ౯౬
౬.౯౭ . ఏవం కలాః పఞ్చదశ క్షీయన్తే శశినః క్రమాత్ ।
౬.౯౭ . ఆప్యాయిన్యమృతాద్రూపతాదాత్మ్యాత్షోడశీ న తు ॥ ౯౭
౬.౯౮ . తత్ర పఞ్చదశీ యాసౌ తుటిః ప్రక్షీణచన్ద్రమాః ।
౬.౯౮ . తదూర్ధ్వగం యత్తుట్యర్ధం పక్షసంధిః స కీర్తితః ॥ ౯౮
౬.౯౯ . తస్మాద్విశ్రమతుట్యర్ధాదామావస్యం పురాదలమ్ ।
౬.౯౯ . పరం ప్రాతిపదం చార్ధమితి సంధిః స కల్ప్యతే ॥ ౯౯
౬.౧౦౦ . తత్ర ప్రాతిపదే తస్మింస్తుట్యర్ధార్ధే పురాదలమ్ ।

౬.౧౦౦ . ఆమావస్యం తిథిచ్ఛేదాత్కుర్యాత్సూర్యగ్రహం విశత్ ॥ ౧౦౦

౬.౧౦౧ . తత్రార్కమణ్డలే లీనః శశీ స్రవతి యన్మధు ।

౬.౧౦౧ . తప్తత్వాత్తత్పిబేదిన్దుసహభూః సింహికాసుతః ॥ ౧౦౧

౬.౧౦౨ . అర్కః ప్రమాణం సోమస్తు మేయం జ్ఞానక్రియాత్మకౌ ।

౬.౧౦౨ . రాహుర్మాయాప్రమాతా స్యాత్తదాచ్ఛాదనకోవిదః ॥ ౧౦౨

౬.౧౦౩ . తత ఏవ తమోరూపో విలాపయితుమక్షమః ।

౬.౧౦౩ . తత్సంఘట్టాద్వయోల్లాసో ముఖ్యో మాతా విలాపకః ॥ ౧౦౩

౬.౧౦౪ . అర్కేన్దురాహుసంఘట్టాత్త్రప్రమాణం వేద్యవేదకౌ ।

౬.౧౦౪ . అద్వయేన తత స్తేన పుణ్య ఏష మహాగ్రహః ॥ ౧౦౪

౬.౧౦౫ . అమావస్యాం వినాప్యేష సంఘట్టశ్చేన్మహాగ్రహః ।

౬.౧౦౫ . యథార్కే మేషగే రాహావశ్వినీస్థేఽశ్వినీదినే ॥ ౧౦౫

౬.౧౦౬ . ఆమావాస్యం యదా త్వర్ధం లీనం ప్రాతిపదే దలే ।

౬.౧౦౬ . ప్రతిపచ్చ విశుద్ధా స్యాత్తన్మోక్షో దూరగే విధౌ ॥ ౧౦౬

౬.౧౦౭ . గ్రాసమోక్షాన్తరే స్నానధ్యానహోమజపాదికమ్ ।

౬.౧౦౭ . లౌకికాలౌకికం భూయఃఫలం స్యాత్పారలౌకికమ్ ॥ ౧౦౭

౬.౧౦౮ . గ్రాస్యగ్రాసకతాక్షోభప్రక్షయే క్షణమావిశన్ ।

౬.౧౦౮ . మోక్షభాగ్ధ్యానపూజాది కుర్వంశ్చన్ద్రార్కయోర్గ్రహే ॥ ౧౦౮

౬.౧౦౯ . తిథిచ్ఛేద ఋణం కాసో వృద్ధిర్నిఃశ్వసనం ధనమ్ ।

౬.౧౦౯ . అయత్నజం యత్నజం తు రేచనాదథ రోధనాత్ ॥ ౧౦౯

౬.౧౧౦ . ఏవం ప్రాణే విశతి చిత్సూర్య ఇన్దుం సుధామయమ్ ।

౬.౧౧౦ . ఏకైకధ్యేన బోధాంశు కలయా పరిపూరయేత్ ॥ ౧౧౦

౬.౧౧౧ . క్రమసంపూరణాశాలిశశాఙ్కామృతసున్దరాః ।

౬.౧౧౧ . తుట్యః పఞ్చదశైతాః స్యుస్తిథయః సితపక్షగాః ॥ ౧౧౧

౬.౧౧౨ . అన్త్యాయాం పూర్ణమస్తుట్యాం పూర్వవత్పక్షసన్ధితా ।

౬.౧౧౨ . ఇన్దుగ్రహశ్చ ప్రతిపత్సన్ధౌ పూర్వప్రవేశతః ॥ ౧౧౨

౬.౧౧౩ . ఐహికం గ్రహణే చాత్ర సాధకానాం మహాఫలమ్ ।

౬.౧౧౩ . ప్రాగ్వదన్యదయం మాసః ప్రాణచారేఽబ్ద ఉచ్యతే ॥ ౧౧౩

౬.౧౧౪ . షట్సు షట్స్వఙ్గులేష్వర్కో హృదయాన్మకరాదిషు ।

౬.౧౧౪ . తిష్ఠన్మాఘాఢికం షట్కం కుర్యాత్తచ్చోత్తరాయణమ్ ॥ ౧౧౪

౬.౧౧౫ . సంక్రాన్తిత్రితయే వృత్తే భుక్తే చాష్టాదశాఙ్గులే ।

౬.౧౧౫ . మేషం ప్రాప్తే రవౌ పుణ్యం విషువత్పారలౌకికమ్ ॥ ౧౧౫

౬.౧౧౬ . ప్రవేశే తు తులాస్థేఽర్కే తదేవ విషువద్భవేత్ ।

౬.౧౧౬ . ఇహ సిద్ధిప్రదం చైతద్దక్షిణాయనగం తతః ॥ ౧౧౬

౬.౧౧౭ . గర్భతా ప్రోద్భుభూషిష్యద్భావశ్చాథోద్బుభూషుతా ।

౬.౧౧౭ . ఉద్భవిష్యత్త్వముద్భూతిప్రారమ్భోఽప్యుద్భవస్థితిః ॥ ౧౧౭

౬.౧౧౮ . జన్మ సత్తా పరిణతిర్వృద్ధిర్హ్రాసః క్షయః క్రమాత్ ।

౬.౧౧౮ . మకరాదీని తేనాత్ర క్రియా సూతే సదృక్ఫలమ్ ॥ ౧౧౮

౬.౧౧౯ . ఆముత్రికే ఝషః కుమ్భో మన్త్రాదేః పూర్వసేవనే ।

౬.౧౧౯ . చతుష్కం కిల మీనాద్యమన్తికం చోత్తరోత్తరమ్ ॥ ౧౧౯

౬.౧౨౦ . ప్రవేశే ఖలు తత్రైవ శాన్తిపుష్ట్యాదిసున్దరమ్ ।

౬.౧౨౦ . కర్మ స్యాదైహికం తచ్చ దూరదూరఫలం క్రమాత్ ॥ ౧౨౦

౬.౧౨౧ . నిర్గమే దినవృద్ధిః స్యాద్విపరీతే విపర్యయః ।

౬.౧౨౧ . వర్షేఽస్మింస్తిథయః పఞ్చ ప్రత్యఙ్గులమితి క్రమః ॥ ౧౨౧

౬.౧౨౨ . తత్రాప్యహోరాత్రవిధిరితి సర్వం హి పూర్వవత్ ।

౬.౧౨౨ . ప్రాణీయే వర్ష ఏతస్మిన్కార్తికాదిషు దక్షతః ॥ ౧౨౨

౬.౧౨౩ . పితామహాన్తం రుద్రాః స్యుర్ద్వాదశాగ్రేఽత్ర భావినః ।

౬.౧౨౩ . ప్రాణే వర్షోదయః ప్రోక్తో ద్వాదశాబ్దోదయోఽధునా ॥ ౧౨౩

౬.౧౨౪ . ఖరసాస్తిథ్య ఏకస్మిన్నేకస్మిన్నఙ్గులే క్రమాత్ ।

౬.౧౨౪ . ద్వాదశాబ్దోదయే తే చ చైత్రాద్యా ద్వాదశోదితాః ॥ ౧౨౪
౬.౧౨౫ . చైత్రే మన్త్రోదితిః సోఽపి తాలున్యుక్తోఽధునా పునః ।
౬.౧౨౫ . హృది చైత్రోదితి స్తేన తత్ర మన్త్రోదయోఽపి హి ॥ ౧౨౫
౬.౧౨౬ . ప్రత్యఙ్గులం తిథీనాం తు త్రిశతే పరికల్పితే ।
౬.౧౨౬ . సపఞ్చాంశాఙ్గులేఽబ్దః స్యాత్ప్రాణే షష్ట్యబ్దతా పునః ॥ ౧౨౬
౬.౧౨౭ . శతాని షట్సహస్రాణి చైకవింశతిరిత్యయమ్ ।
౬.౧౨౭ . విభాగః ప్రాణగః షష్టివర్షాహోరాత్ర ఉచ్యతే ॥ ౧౨౭
౬.౧౨౮ . ప్రహరాహర్నిశామాసఋత్వబ్దరవిషష్టిగః ।
౬.౧౨౮ . యశ్చేదస్త్ర యః సన్ధిః స పుణ్యో ధ్యానపూజనే ॥ ౧౨౮
౬.౧౨౯ . ఇతి ప్రాణోదయే యోఽయం కాలః శక్త్యైకవిగ్రహః ।
౬.౧౨౯ . విశ్వాత్మాన్తఃస్థితస్తస్య బాహ్యే రూపం నిరూప్యతే ॥ ౧౨౯
౬.౧౩౦ . షట్ప్రాణాశ్చషకస్తేషాం షష్టిర్నాలీ చ తాస్తథా ।
౬.౧౩౦ . తిథిస్త్రింశతా మాసస్తే ద్వాదశ తు వత్సరః ॥ ౧౩౦
౬.౧౩౧ . అబ్దం పిత్ర్యస్త్వహోరాత్ర ఉదగ్దక్షిణతోఽయనాత్ ।
౬.౧౩౧ . పితౄణాం యత్స్వమానేన వర్షం తద్దివ్యముచ్యతే ॥ ౧౩౧
౬.౧౩౨ . షష్ట్యధికం చ త్రిశతం వర్షాణామత్ర మానుషమ్ ।
౬.౧౩౨ . తచ్చ ద్వాదశభిర్హత్వా మాససంఖ్యాత్ర లభ్యతే ॥ ౧౩౨
౬.౧౩౩ . తాం పునస్త్రింశతా హత్వాహోరాత్రకల్పనా వదేత్ ।
౬.౧౩౩ . హత్వా తాం చైకవింశత్యా సహస్రైః షట్శతేన చ ॥ ౧౩౩
౬.౧౩౪ . ప్రాణసంఖ్యాం వదేత్తత్ర షష్ట్యాద్యబ్దోదయం పునః ।
౬.౧౩౪ . ఉక్తం చ గురుభిః శ్రీమద్రౌరవాదిస్వవృత్తిషు ॥ ౧౩౪
౬.౧౩౫ . దేవానాం యదహోరాత్రం మానుషాణాం స హాయనః ।
౬.౧౩౫ . శతత్రయేణ షష్ట్యా చ నృణాం విబుధవత్సరః ॥ ౧౩౫
౬.౧౩౬ . శ్రీమత్స్వచ్ఛన్దశాస్త్రే చ తదేవ మతమీక్ష్యతే ।

౬.౧౩౬ . పితౄణాం తదహోరాత్రమిత్యుపక్రమ్య పృష్ఠతః ॥ ౧౩౬

౬.౧౩౭ . ఏవం దైవస్త్వహోరాత్ర ఇతి హ్యైక్యోపసంహృతిః ।

౬.౧౩౭ . తేన యే గురవః శ్రీమత్స్వచ్ఛన్దోక్తిద్వయాదితః ॥ ౧౩౭

౬.౧౩౮ . పిత్ర్యం వర్షం దివ్యదినమూచుర్భ్రాన్తా హి తే ముధా ।

౬.౧౩౮ . దివ్యార్కాబ్దసహస్రాణి యుగేషు చతురాదితః ॥ ౧౩౮

౬.౧౩౯ . ఏకైకహాన్యా తావద్భిః శతైస్తేష్వష్ట సంధయః ।

౬.౧౩౯ . చతుర్యుగైకసప్తత్యా మన్వన్తస్తే చతుర్దశ ॥ ౧౩౯

౬.౧౪౦ . బ్రహ్మణోఽహస్తత్ర చేన్ద్రాః క్రమాద్యాన్తి చతుర్దశ ।

౬.౧౪౦ . బ్రహ్మహోఽన్తే కాలవహ్నేర్జ్వాలా యోజనలక్షిణీ ॥ ౧౪౦

౬.౧౪౧ . దగ్ధ్వా లోకత్రయం ధూమాత్త్వన్యత్రప్స్వాపయేత్త్రయమ్ ।

౬.౧౪౧ . నిరయేభ్యః పురా కాలవహ్నేర్వ్యక్తిర్యతస్తతః ॥ ౧౪౧

౬.౧౪౨ . విభురధఃస్థితోఽపీశ ఇతి శ్రీరౌరవం మతమ్ ।

౬.౧౪౨ . బ్రహ్మనిఃశ్వాసనిర్ధూతే భస్మని స్వేదవారిణా ॥ ౧౪౨

౬.౧౪౩ . తదీయేనాప్లుతం విశ్వం తిష్ఠేత్తావన్నిశాగమే ।

౬.౧౪౩ . తస్మిన్నిశావధౌ సర్వే పుద్గలాః సూక్ష్మదేహగాః ॥ ౧౪౩

౬.౧౪౪ . అగ్నివేగేరితా లోకే జనే స్యుర్లయకేవలాః ।

౬.౧౪౪ . కూష్మాణ్డహాటకాద్యాస్తు క్రీడన్తి మహదాలయే ॥ ౧౪౪

౬.౧౪౫ . నిశాక్షయే పునః సృష్టిం కురుతే తామసాదితః ।

౬.౧౪౫ . స్వకవర్షశతాన్తేఽస్య క్షయస్తద్వైష్ణవం దినమ్ ॥ ౧౪౫

౬.౧౪౬ . రాత్రిశ్చ తావతీత్యేవం విష్ణురుద్రశతాభిధాః ।

౬.౧౪౬ . క్రమాత్స్వస్వశతాన్తేషు నశ్యన్త్యత్రాణ్డలోపతః ॥ ౧౪౬

౬.౧౪౭ . అబాద్యవ్యక్తతత్త్వాన్తేష్విత్థం వర్షశతం క్రమాత్ ।

౬.౧౪౭ . దినరాత్రివిభాగః స్యాత్స్వస్వాయుఃశతమానతః ॥ ౧౪౭

౬.౧౪౮ . బ్రహ్మణః ప్రలయోల్లాససహస్రైస్తు రసాగ్నిభిః ।

౬.౧౪౮ . అవ్యక్తస్థేషు రుద్రేషు దినం రాత్రిశ్చ తావతీ ॥ ౧౪౮

౬.౧౪౯ . తదా శ్రీకణ్ఠ ఏవ స్యాత్సాక్షాత్సంహారకృత్ప్రభుః ।

౬.౧౪౯ . సర్వే రుద్రాస్తథా మూలే మాయాగర్భాధికారిణః ॥ ౧౪౯

౬.౧౫౦ . అవ్యక్తాఖ్యే హ్యవిరిఞ్చాచ్ఛ్రీకణ్ఠేన సహాసతే ।

౬.౧౫౦ . నివృత్తాధఃస్థకర్మా హి బ్రహ్మా తత్రాధరే ధియః ॥ ౧౫౦

౬.౧౫౧ . న భోక్తా జ్ఞోఽధికారే తు వృత్త ఏవ శివీభవేత్ ।

౬.౧౫౧ . స ఏషోఽవాన్తరలయస్తత్క్షయే సృష్టిరుచ్యతే ॥ ౧౫౧

౬.౧౫౨ . సాంఖ్యవేదాదిసంసిద్ధాఞ్ఛ్రీకణ్ఠస్తదహర్ముఖే ।

౬.౧౫౨ . సృజత్యేవ పునస్తేన న సమ్యఙ్ముక్తిరీదృశీ ॥ ౧౫౨

౬.౧౫౩ . ప్రధానే యదహోరాత్రం తజ్జం వర్షశతం విభోః ।

౬.౧౫౩ . శ్రీకణ్ఠస్యాయురేతచ్చ దినం కఞ్చుకవాసినామ్ ॥ ౧౫౩

౬.౧౫౪ . తత్క్రమాన్నియతిః కాలో రాగో విద్యా కలేత్యమీ ।

౬.౧౫౪ . యాన్త్యన్యోన్యం లయం తేషామాయుర్గాహనికం దినమ్ ॥ ౧౫౪

౬.౧౫౫ . తద్దినప్రక్షయే విశ్వం మాయాయాం ప్రవిలీయతే ।

౬.౧౫౫ . క్షీణాయాం నిశి తావత్యాం గహనేశః సృజేత్పునః ॥ ౧౫౫

౬.౧౫౬ . ఏవమవ్యక్తకాలం తు పరార్ధైర్దశభిర్గహి ।

౬.౧౫౬ . మాయాహస్తావతీ రాత్రిర్భవేత్ప్రలయ ఏష సః ॥ ౧౫౬

౬.౧౫౭ . మాయాకాలం పరార్ధానాం గుణయిత్వా శతేన తు ।

౬.౧౫౭ . ఐశ్వరో దివసో నాదః ప్రాణాత్మాత్ర సృజేజ్జగత్ ॥ ౧౫౭

౬.౧౫౮ . తావతీ చైశ్వరీ రాత్రిర్యత్ర ప్రాణః ప్రశామ్యతి ।

౬.౧౫౮ . ప్రాణగర్భస్థమప్యత్ర విశ్వం సౌషుమ్నవర్త్మనా ॥ ౧౫౮

౬.౧౫౯ . ప్రాణే బ్రహ్మవిలే శాన్తే సంవిద్యాప్యవశిష్యతే ।

౬.౧౫౯ . అంశాంశికాతోఽప్యేతస్యాః సూక్ష్మసూక్ష్మతరో లయః ॥ ౧౫౯

౬.౧౬౦ . గుణయిత్వైశ్వరం కాలం పరార్ధానాం శతేన తు ।

౬.౧౬౦ . సాదాశివం దినం రాత్రిర్మహాప్రలయ ఏవ చ ॥ ౧౬౦

౬.౧౬౧ . సదాశివః స్వకాలాన్తే బిన్ద్వర్ధేన్దునిరోధికాః ।

౬.౧౬౧ . ఆక్రమ్య నాదే లీయేత గృహీత్వా సచరాచరమ్ ॥ ౧౬౧

౬.౧౬౨ . నాదో నాదాన్తవృత్త్యా తు భిత్త్వా బ్రహ్మబిలం హఠాత్ ।

౬.౧౬౨ . శక్తితత్త్వే లయం యాతి నిజకాలపరిక్షయే ॥ ౧౬౨

౬.౧౬౩ . ఏతావచ్ఛక్తితత్త్వే తు విజ్ఞేయం ఖల్వహర్నిశమ్ ।

౬.౧౬౩ . శక్తిః స్వకాలవిలయే వ్యాపిన్యాం లీయతే పునః ॥ ౧౬౩

౬.౧౬౪ . వ్యాపిన్యా తద్దివారాత్రం లీయతే సాప్యనాశ్రితే ।

౬.౧౬౪ . పరార్ధకోట్యా హత్వాపి శక్తికాలమనాశ్రితే ॥ ౧౬౪

౬.౧౬౫ . దినం రాత్రిశ్చ తత్కాలే పరార్ధగుణితేఽపి చ ।

౬.౧౬౫ . సోఽపి యాతి లయం సామ్యసంజ్ఞే సామనసే పదే ॥ ౧౬౫

౬.౧౬౬ . స కాలః సామ్యసంజ్ఞః స్యాన్నిత్యోఽకల్యః కలాత్మకః ।

౬.౧౬౬ . యత్తత్సామనసం రూపం తత్సామ్యం బ్రహ్మ విశ్వగమ్ ॥ ౧౬౬

౬.౧౬౭ . అతః సామనసాత్కాలాన్నిమేషోన్మేషమాత్రతః ।

౬.౧౬౭ . తుట్యాదికం పరార్ధాన్తం సూతే సైవాత్ర నిష్ఠితమ్ ॥ ౧౬౭

౬.౧౬౮ . దశశతసహస్రమయుతం లక్షనియుతకోటి సార్బుదం వృన్దమ్ ।

౬.౧౬౮ . ఖర్వనిఖర్వే శంఖాబ్జజలధిమధ్యాన్తమథ పరార్ధం చ ॥ ౧౬౮

౬.౧౬౯ . ఇత్యేకస్మాత్ప్రభృతి హి దశధా దశధా క్రమేణ కలయిత్వా ।

౬.౧౬౯ . ఏకాదిపరార్ధాన్తేష్వష్టాదశసు స్థితిం బ్రూయాత్ ॥ ౧౬౯

౬.౧౭౦ . చత్వార ఏతే ప్రలయా ముఖ్యాః సర్గాశ్చ తత్కలాః ।

౬.౧౭౦ . భూమూలనైశశక్తిస్థాస్తదేవాణ్డచతుష్టయమ్ ॥ ౧౭౦

౬.౧౭౧ . కాలాగ్నిర్భువి సంహర్తా మాయాన్తే కాలతత్త్వరాట్ ।

౬.౧౭౧ . శ్రీకణ్ఠో మూల ఏకత్ర సృష్టిసంహారకారకః ॥ ౧౭౧

౬.౧౭౨ . తల్లయో వాన్తరస్తస్మాదేకః సృష్టిలయేశితా ।

౬.౧౭౨ . శ్రీమానఘోరః శక్త్యన్తే సంహర్తా సృష్టికృచ్చ సః ॥ ౧౭౨

౬.౧౭౩ . తత్స్రుష్టౌ సృష్టిసంహారా నిఃసంఖ్యా జగతాం యతః ।

౬.౧౭౩ . అన్తర్భూతాస్తతః శాక్తీ మహాసృష్టిరుదాహృతా ॥ ౧౭౩

౬.౧౭౪ . లయే బ్రహ్మ హరీ రుద్రశతాన్యష్టకపఞ్చకమ్ ।

౬.౧౭౪ . ఇత్యన్యోన్యం క్రమాద్యాన్తి లయం మాయాన్తకేఽధ్వని ॥ ౧౭౪

౬.౧౭౫ . మాయాతత్త్వలయే త్వేతే ప్రయాన్తి పరమం పదమ్ ।

౬.౧౭౫ . మాయోర్ధ్వే యే సితాధ్వస్థాస్తేషాం పరశివే లయః ॥ ౧౭౫

౬.౧౭౬ . తత్రాప్యుపాధికాద్భేదాల్లయే భేదం పరే విదుః ।

౬.౧౭౬ . ఏవం తాత్త్వేశ్వరే వర్గే లీనే సృష్టౌ పునః పరే ॥ ౧౭౬

౬.౧౭౭ . తత్సాధకాః శివేష్టా వా తత్స్థానమధిశేరతే ।

౬.౧౭౭ . బ్రాహ్మీ నామ పరస్యైవ శక్తిస్తాం యత్ర పాతయేత్ ॥ ౧౭౭

౬.౧౭౮ . స బ్రహ్మ విష్ణురుద్రాద్యా వైష్ణవ్యాదేరతః క్రమాత్ ।

౬.౧౭౮ . శక్తిమన్తం విహాయాన్యం శక్తిః కిం యాతి నేదృశమ్ ॥ ౧౭౮

౬.౧౭౯ . ఛాదితప్రథితాశేష శక్తిరేకః శివస్తథా ।

౬.౧౭౯ . ఏవం విసృష్టిప్రలయాః ప్రాణ ఏకత్ర నిష్ఠితాః ॥ ౧౭౯

౬.౧౮౦ . సోఽపి సంవిది సంవిచ్చ చిన్మాత్రే జ్ఞేయవర్జితే ।

౬.౧౮౦ . చిన్మాత్రమేవ దేవీ చ సా పరా పరమేశ్వరీ ॥ ౧౮౦

౬.౧౮౧ . అష్టాత్రింశం చ తత్తత్త్వం హృదయం తత్పరాపరమ్ ।

౬.౧౮౧ . తేన సంవిత్త్వమేవైతత్స్పన్దమానం స్వభావతః ॥ ౧౮౧

౬.౧౮౨ . లయోదయా ఇతి ప్రాణే షష్ట్యబ్దోదయకీర్తనమ్ ।

౬.౧౮౨ . ఇచ్ఛామాత్రప్రతిష్ఠేయం క్రియావైచిత్ర్యచర్చనా ॥ ౧౮౨

౬.౧౮౩ . కాలశక్తిస్తతో బాహ్యే నైతస్యా నియతం వపుః ।

౬.౧౮౩ . స్వప్నస్వప్నే తథా స్వప్నే సుప్తే సంకల్పగోచరే ॥ ౧౮౩

౬.౧౮౪ . సమాధౌ విశ్వసంహారసృష్టిక్రమవివేచనే ।

౬.౧౮౪ . మితోఽపి కిల కాలాంశో వితతత్వేన భాసతే ॥ ౧౮౪

౬.౧౮౫ . ప్రమాత్రభేదే భేదేఽథ చిత్రో వితతిమాప్యసౌ ।

౬.౧౮౫ . ఏవం ప్రాణే యథా కాలః క్రియావైచిత్ర్యశక్తిజః ॥ ౧౮౫

౬.౧౮౬ . తథాపానేఽపి హృదయాన్మూలపీఠవిసర్పిణి ।

౬.౧౮౬ . మూలాభిధమహాపీఠసఙ్కోచప్రవికాసయోః ॥ ౧౮౬

౬.౧౮౭ . బ్రహ్మాద్యనాశ్రితాన్తానాం చినుతే సృష్టిసంహృతీ ।

౬.౧౮౭ . శశ్వద్యద్యప్యపానోఽయ మిత్థం వహతి కింత్వసౌ ॥ ౧౮౭

౬.౧౮౮ . అవేద్యయత్నో యత్నేన యోగిభిః సముపాస్యతే ।

౬.౧౮౮ . హృత్కన్దానన్దసంకోచవికాసద్వాదశాన్తగాః ॥ ౧౮౮

౬.౧౮౯ . బ్రహ్మాదయోఽనాశ్రితాన్తాః సేవ్యన్తేఽత్ర సుయోగిభిః ।

౬.౧౮౯ . ఏతే చ పరమేశానశక్తిత్వాద్విశ్వవర్తినః ॥ ౧౮౯

౬.౧౯౦ . దేహమప్యశ్నువానాస్తత్కారణానీతి కామికే ।

౬.౧౯౦ . బాల్యయౌవనవృద్ధత్వనిధనేషు పునర్భవే ॥ ౧౯౦

౬.౧౯౧ . ముక్తౌ చ దేహే బ్రహ్మాద్యాః షడధిష్ఠానకారిణః ।

౬.౧౯౧ . తస్యాన్తే తు పరా దేవీ యత్ర యుక్తో న జాయతే ॥ ౧౯౧

౬.౧౯౨ . అనేన జ్ఞాతమాత్రేణ దీక్షానుగ్రహకృద్భవేత్ ।

౬.౧౯౨ . సమస్తకారణోల్లాసపదే సువిదితే యతః ॥ ౧౯౨

౬.౧౯౩ . అకారణం శివం విన్దేద్యత్తద్విశ్వస్య కారణమ్ ।

౬.౧౯౩ . అధోవక్త్రం త్విదం ద్వైతకలఙ్కైకాన్తశాతనమ్ ॥ ౧౯౩

౬.౧౯౪ . క్షీయతే తదుపాసాయాం యేనోర్ధ్వాధరడమ్బరః ।

౬.౧౯౪ . అత్రాపానోదయే ప్రాగ్వత్షష్ట్యబ్దోదయయోజనామ్ ॥ ౧౯౪

౬.౧౯౫ . యావత్కుర్వీత తుట్యాదేర్వ్యక్తాఙ్గులవిభాగతః ।

౬.౧౯౫ . ఏవం సమానేఽపి విధిః స హి హార్దీషు నాడిషు ॥ ౧౯౫

౬.౧౯౬ . సంచరన్సర్వతోదిక్కం దశధైవ విభావ్యతే ।

౬.౧౯౬ . దశ ముఖ్యా మహానాడీః పూరయన్నేష తద్గతాః ॥ ౧౯౬

౬.౧౯౭ . నాడ్యన్తరశ్రితా నాడీః క్రామన్దేహే సమస్థితిః ।

౬.౧౯౭ . అష్టాసు దిగ్దలేష్వేష క్రామంస్తద్దిక్పతేః క్రమాత్ ॥ ౧౯౭

౬.౧౯౮ . చేష్టితాన్యనుకుర్వాణో రౌద్రః సౌమ్యశ్చ భాసతే ।

౬.౧౯౮ . స ఏవ నాడీత్రితయే వామదక్షిణమధ్యగే ॥ ౧౯౮

౬.౧౯౯ . ఇన్ద్వర్కాగ్నిమయే ముఖ్యే చరంస్తిష్ఠత్యహర్నిశమ్ ।

౬.౧౯౯ . సార్ధనాలీద్వయం ప్రాణశతాని నవ యత్స్వతమ్ ॥ ౧౯౯

౬.౨౦౦ . తావద్వహన్నహోరాత్రం చతుర్వింశతిధా చరేత్ ।

౬.౨౦౦ . విషువద్వాసరే ప్రాతః సాంశాం నాలీం స మధ్యగః ॥ ౨౦౦

౬.౨౦౧ . వామేతరోదక్సవ్యాన్యైర్యావత్సంక్రాన్తిపఞ్చకమ్ ।

౬.౨౦౧ . ఏవం క్షీణాసు పాదోనచతుర్దశసు నాలిషు ॥ ౨౦౧

౬.౨౦౨ . మధ్యాహ్నే దక్షవిషువన్నవప్రాణశతీం వహేత్ ।

౬.౨౦౨ . దక్షోదగన్యోదగ్దక్షైః పునః సంక్రాన్తిపఞ్చకమ్ ॥ ౨౦౨

౬.౨౦౩ . నవాసుశతమేకైకం తతో విషువదుత్తరమ్ ।

౬.౨౦౩ . పఞ్చకే పఞ్చకేఽతీతే సంక్రాన్తేర్విషువద్బహిః ॥ ౨౦౩

౬.౨౦౪ . యద్వృత్తథాన్తః సఙ్క్రాన్తిర్నవప్రాణశతాని సా ।

౬.౨౦౪ . ఏవం రాత్రావపీత్యేవం విషువద్దివసాత్సమాత్ ॥ ౨౦౪

౬.౨౦౫ . ఆరభ్యాహర్నిశావృద్ధిహ్రాససఙ్క్రాన్తిగోఽప్యసౌ ।

౬.౨౦౫ . రాత్ర్యన్తదినపూర్వాంశౌ మధ్యాహ్నో దివసక్షయః ॥ ౨౦౫

౬.౨౦౬ . స శర్వర్యుదయో మధ్యముదక్తో విషుతేదృశీ ।

౬.౨౦౬ . వ్యాప్తౌ విషేర్యతో వృత్తిః సామ్యం చ వ్యాప్తిరుచ్యతే ॥ ౨౦౬

౬.౨౦౭ . తదర్వతి చ యః కాలో విషువత్తదిహోదితః ।

౬.౨౦౭ . విషువత్ప్రభృతి హ్రాసవృద్ధీ యే దినరాత్రిగే ॥ ౨౦౭

౬.౨౦౮ . తత్రక్రమేణైవ సంక్రాన్తిహ్రాసవృద్ధీ దివానిశోః ।

౬.౨౦౮ . ఇత్థం సమానమరుతో వర్ణద్వయవికల్పనమ్ ॥ ౨౦౮

౬.౨౦౯ . చార ఏకత్ర నహ్యత్ర శ్వాసప్రశ్వాసచర్చనమ్ ।

౬.౨౦౯ . సమానేఽపి తుటేః పూర్వం యావత్షష్ట్యబ్దగోచరమ్ ॥ ౨౦౯

౬.౨౧౦ . కాలసంఖ్యా సుసూక్ష్మైకచారగా గణ్యతే బుధైః ।

౬.౨౧౦ . సంధ్యాపూర్వాహ్ణమధ్యాహ్నమధ్యరాత్రాది యత్కిల ॥ ౨౧౦

౬.౨౧౧ . అన్తఃసంక్రాన్తిగం గ్రాహ్యం తన్ముఖ్యం తత్ప్లోదితేః ।

౬.౨౧౧ . ఉక్తః సమానగః కాల ఉదానే తు నిరూప్యతే ॥ ౨౧౧

౬.౨౧౨ . ప్రాణవ్యాప్తౌ యదుక్తం తదుదానేఽప్యత్ర కేవలమ్ ।

౬.౨౧౨ . నాసాశక్త్యన్తయోః స్థానే బ్రహ్మరన్ధ్రోర్ధ్వధామనీ ॥ ౨౧౨

౬.౨౧౩ . తేనోదానేఽత్ర హృదయాన్మూర్ధన్యద్వాదశాన్తగమ్ ।

౬.౨౧౩ . తుట్యాదిషష్టివర్షాన్తం విశ్వం కాలం విచారయేత్ ॥ ౨౧౩

౬.౨౧౪ . వ్యానే తు విశ్వాత్మమయే వ్యాపకే క్రమవర్జితే ।

౬.౨౧౪ . సూక్ష్మసూక్ష్మోచ్చలద్రూపమాత్రః కాలో వ్యవస్థితః ॥ ౨౧౪

౬.౨౧౫ . సృష్టిః ప్రవిలయః స్థేమా సంహారోఽనుగ్రహో యతః ।

౬.౨౧౫ . క్రమాత్ప్రాణాదికే కాలే తం తం తత్రాశ్రయేత్తతః ॥ ౨౧౫

౬.౨౧౬ . ప్రాణచారేఽత్ర యో వర్ణపదమన్త్రోదయః స్థితః ।

౬.౨౧౬ . యత్నజోఽయత్నజః సూక్ష్మః పరః స్థూలః స కథ్యతే ॥ ౨౧౬

౬.౨౧౭ . ఏకో నాదాత్మకో వర్ణః సర్వవర్ణావిభాగవాన్ ।

౬.౨౧౭ . సోఽనస్తమితరూపత్వాదనాహత ఇహోదితః ॥ ౨౧౭

౬.౨౧౮ . స తు భైరవసద్భావో మాతృసద్భావ ఏష సః ।

౬.౨౧౮ . పరా సైకాక్షరా దేవీ యత్ర లీనం చరాచరమ్ ॥ ౨౧౮

౬.౨౧౯ . హ్రస్వార్ణత్రయమేకైకం రవ్యఙ్గులమథేతరత్ ।

౬.౨౧౯ . ప్రవేశ ఇతి షడ్వర్ణాః సూర్యేన్దుపథగాః క్రమాత్ ॥ ౨౧౯

౬.౨౨౦ . ఇకారోకారయోరాదిసన్ధౌ సంధ్యక్షరద్వయమ్ ।

౬.౨౨౦ . ఏ+ఓ ఇతి ప్రవేశే తు ఐ+ఔ ఇతి ద్వయం విదుః ॥ ౨౨౦

౬.౨౨౧ . షణ్ఠార్ణాని ప్రవేశే తు ద్వాదశాన్తలలాటయోః ।

౬.౨౨౧ . గలే హృది చ బిన్ద్వర్ణవిసర్గౌ పరితఃస్థితౌ ॥ ౨౨౧

౬.౨౨౨ . కాదిపఞ్చకమాద్యస్య వర్ణస్యాన్తః సదోదితమ్ ।

౬.౨౨౨ . ఏవం సస్థానవర్ణానామన్తః సా సార్ణసన్తతిః ॥ ౨౨౨

౬.౨౨౩ . హృద్యేష ప్రాణరూపస్తు సకారో జీవనాత్మకః ।

౬.౨౨౩ . బిన్దుః ప్రకాశో హార్ణశ్చ పూరణాత్మతయా స్థితః ॥ ౨౨౩

౬.౨౨౪ . ఉక్తః పరోఽయముదయో వర్ణానాం సూక్ష్మ ఉచ్యతే ।

౬.౨౨౪ . ప్రవేశే షోడశౌన్ముఖ్యే రవయః షణ్ఠవర్జితాః ॥ ౨౨౪

౬.౨౨౫ . తదేవేన్ద్వర్కమన్త్రాన్యే వర్ణాః సూక్ష్మోదయస్త్వయమ్ ।

౬.౨౨౫ . కాలోఽర్ధమాత్రః కాదీనాం త్రయస్త్రింశత ఉచ్యతే ॥ ౨౨౫

౬.౨౨౬ . మాత్రా హ్రస్వాః పఞ్చ దీర్ఘాష్టకం ద్విస్త్రిః ప్లుతం తు ల్వా ।

౬.౨౨౬ . ఏకాశీతిమిమామర్ధమాత్రాణామాహ నో గురుః ॥ ౨౨౬

౬.౨౨౭ . యద్వశాద్భగవానేకాశీతికం మన్త్రమభ్యధాత్ ।

౬.౨౨౭ . ఏకాశీతిపదా దేవీ శక్తిః ప్రోక్తా శివాత్మికా ॥ ౨౨౭

౬.౨౨౮ . శ్రీమాతఙ్గే తథా ధర్మసంఘాతాత్మా శివో యతః ।

౬.౨౨౮ . తథా తథా పరామర్శశక్తిచక్రేశ్వరః ప్రభుః ॥ ౨౨౮

౬.౨౨౯ . స్థూలైకాశీతిపదజపరామర్శైర్విభావ్యతే ।

౬.౨౨౯ . తత ఏవ పరామర్శో యావత్యేకః సమాప్యతే ॥ ౨౨౯

౬.౨౩౦ . తావత్తత్పదముక్తం నో సుప్తిఙ్నియమయాన్త్రితమ్ ।

౬.౨౩౦ . ఏకాశీతిపదోదారవిమర్శక్తమబృంహితః ॥ ౨౩౦

౬.౨౩౧ . స్థూలోపాయః పరోపాయస్త్వేష మాత్రాకృతో లయః ।

౬.౨౩౧ . అర్ధమాత్రా నవ నవ స్యుశ్చతుర్షు చతుర్షు యత్ ॥ ౨౩౧

౬.౨౩౨ . అఙ్గులేష్వితి షట్త్రింశత్యేకాశీతిపదోదయః ।

౬.౨౩౨ . అఙ్గులే నవభాగేన విభక్తే నవమాశకాః ॥ ౨౩౨

౬.౨౩౩ . వేదా మాత్రార్ధమన్యత్తు ద్విచతుఃషఙ్గుణం త్రయమ్ ।

౬.౨౩౩ . ఏవమఙ్గులరన్ధ్రాంశచతుష్కద్వయగం లఘు ॥ ౨౩౩

౬.౨౩౪ . దీర్ఘం ప్లుతం క్రమాద్ద్విత్రిగుణమర్ధం తతోఽపి హల్ ।

౬.౨౩౪ . క్షకారస్త్వర్ధమాత్రాత్మా మాత్రికః సతథాన్తరా ॥ ౨౩౪

౬.౨౩౫ . విశ్రాన్తావర్ధమాత్రాస్య తస్మింస్తు కలితే సతి ।

౬.౨౩౫ . అఙ్గులార్ధేఽద్రిభాగేన త్వర్ధమాత్రా పురా పునః ॥ ౨౩౫

౬.౨౩౬ . క్షకారః సర్వసంయోగగ్రహణాత్మా తు సర్వగః ।

౬.౨౩౬ . సర్వవర్ణోదయాద్యన్తసన్ధిషూదయభాగ్విభుః ॥ ౨౩౬

౬.౨౩౭ . ఇత్థం షట్త్రింశకే చారే వర్ణానాముదయః ఫలే ।

౬.౨౩౭ . క్రూరే సౌమ్యే విలోమేన హాది యావదపశ్చిమమ్ ॥ ౨౩౭

౬.౨౩౮ . హృద్యకారో ద్వాదశాన్తే హకారస్తదిదం విదుః ।

౬.౨౩౮ . అహమాత్మకమద్వైతం యః ప్రకాశాత్మవిశ్రమః ॥ ౨౩౮

౬.౨౩౯ . శివశక్త్యవిభాగేన మాత్రైకాశీతికా త్వియమ్ ।

౬.౨౩౯ . ద్వాసప్తతావఙ్గులేషు ద్విగుణత్వేన సంసరేత్ ॥ ౨౩౯

౬.౨౪౦ . ఉక్తః సూక్ష్మోదయస్త్రైధం ద్విధోక్తస్తు పరోదయః ।

౬.౨౪౦ . అథ స్థూలోదయోఽర్ణానాం భణ్యతే గురుణోదితః ॥ ౨౪౦

౬.౨౪౧ . ఏకైకమర్ధప్రహరం దినే వర్గాష్టకోదయః ।

౬.౨౪౧ . రాత్రౌ చ హ్రాసవృద్ధ్యత్ర కేచిదాహుర్న కేఽపి తు ॥ ౨౪౧

౬.౨౪౨ . ఏష వర్గోదయో రాత్రౌ దివా చాప్యర్ధయామగః ।

౬.౨౪౨ . ప్రాణత్రయోదశశతీ పఞ్చాశదధికా చ సా ॥ ౨౪౨

౬.౨౪౩ . అధ్యర్ధా కిల సంక్రాన్తిర్వర్గే వర్గే దివానిశోః ।

౬.౨౪౩ . తద్వైక్యే తూదయశ్చారశతానాం సప్తవింశతిః ॥ ౨౪౩

౬.౨౪౪ . నవ వర్గాంస్తు యే ప్రాహుస్తేషాం ప్రాణశతీ స్వీన్[విః] ।

౬.౨౪౪ . సత్రిభాగైవ సంక్రాన్తిర్వర్గే ప్రత్యేకముచ్యతే ॥ ౨౪౪
౬.౨౪౫ . అహర్నిశం తద్రైక్యే తు శతానాం శ్రుతిచక్షుషీ ।
౬.౨౪౫ . స్థూలో వర్గోదయః సోఽయమథార్ణోదయ ఉచ్యతే ॥ ౨౪౫
౬.౨౪౬ . ఏకైకవర్ణే ప్రాణానాం ద్విశతం షోడశాధికమ్ ।
౬.౨౪౬ . బహిశ్చషకషట్త్రింశద్దిన ఇత్థం తథానిశి ॥ ౨౪౬
౬.౨౪౭ . శతమష్టోత్తరం తత్ర రౌద్రం శాక్తమథోత్తరమ్ ।
౬.౨౪౭ . యామలస్థితియోగే తు రుద్రశక్త్యవిభాగితా ॥ ౨౪౭
౬.౨౪౮ . దినరాత్ర్యవిభాగే తు దృగ్వహ్న్యబ్ద్యసుచారణాః ।
౬.౨౪౮ . సపఞ్చమాంశా నాడీ చ బహిర్వర్ణోదయః స్మృతః ॥ ౨౪౮
౬.౨౪౯ . ఇతి పఞ్చాశికా సేయం వర్ణానాం పరిచర్చితా ।
౬.౨౪౯ . ఏకోనాం యే తు తామాహుస్తన్మతం సంప్రచక్ష్మహే ॥ ౨౪౯
౬.౨౫౦ . వేదాశ్చారాః పఞ్చమాంశన్యూనం చారార్ధమేకశః ।
౬.౨౫౦ . వర్ణేఽధికం తద్ద్విగుణమవిభాగే దివానిశోః ॥ ౨౫౦
౬.౨౫౧ . స్థూలో వర్ణోదయః సోఽయం పురా సూక్ష్మో నిగద్యతే ॥ ౨౫౧
౬.౨౫౨ . ఇతి కాలతత్త్వముదితం శాస్త్రముఖాగమనిజానుభవసిద్ధమ్ ॥ ౨౫౨

చ్౭ అథ శ్రీతన్త్రాలోకే

౭.౧ . అథ పరమరహస్యోఽయం చక్రాణాం భణ్యతేఽభ్యుదయః ॥ ౧
౭.౨ . ఇత్యయత్నజమాఖ్యాతం యత్నజం తు నిగద్యతే ।
౭.౨ . బీజపిణ్డాత్మకం సర్వం సంవిదః స్పన్దనాత్మతామ్ ॥ ౨
౭.3 . విదధత్పరసంవిత్త్తావుపాయ ఇతి వర్ణితమ్ ।
౭.3 . యథారఘట్టచక్రాగ్రఘటీయన్త్రౌఘవాహనమ్ ॥ 3
౭.౪ . ఏకానుసంధియత్నేన చిత్రం యన్త్రోదయం భజేత్ ।

౭.౪ . ఏకానుసంధానబలాజ్జాతే మన్త్రోదయేఽనిశమ్ ॥ ౪
౭.౫ . తన్మన్త్రదేవతా యత్నాత్తాదాత్మ్యేన ప్రసీదతి ।
౭.౫ . ఖే రసైకాక్షి నిత్యోత్థే తదర్ధం ద్వికపిణ్డకే ॥ ౫
౭.౬ . త్రికే సప్త సహస్రాణి ద్విశతీత్యుదయో మతః ।
౭.౬ . చతుష్కే తు సహస్రాణి పఞ్చ చైవ చతుఃశతీ ॥ ౬
౭.౭ . పఞ్చార్ణేఽబ్ధిసహస్రాణి త్రిశతీ వింశతిస్తథా ।
౭.౭ . షట్కే సహస్రత్రితయం షట్శతీ చోదయో భవేత్ ॥ ౭
౭.౮ . సప్తకే త్రిసహస్రం తు షడశీత్యధికం స్మృతమ్ ।
౭.౮ . శతైస్తు సప్తవింశత్యా వర్ణాష్టకవికల్పితే ॥ ౮
౭.౯ . చతుర్వింశతిశత్యా తు నవార్ణేషూదయో భవేత్ ।
౭.౯ . అధిషష్ట్యేకవింశత్యా శతానాం దశవర్ణకే ॥ ౯
౭.౧౦ . ఏకాన్నవింశతిశతం చతుఃషష్టిః శివార్ణకే ।
౭.౧౦ . అష్టాదశ శతాని స్యురుదయో ద్వాదశార్ణకే ॥ ౧౦
౭.౧౧ . త్రయోదశార్ణే ద్వాషష్ట్యా శతాని కిల షోడశ ।
౭.౧౧ . త్రిచత్వారింశతా పఞ్చదశేతి భువనార్ణకే ॥ ౧౧
౭.౧౨ . చతుర్దశశతీ ఖాబ్ధిః స్యాత్పఞ్చదశవర్ణకే ।
౭.౧౨ . త్రయోదశశతీ సార్ధా షోడశార్ణే తు కథ్యతే ॥ ౧౨
౭.౧౩ . శతద్వాదశికా సప్తదశార్ణే సైకసప్తతిః ।
౭.౧౩ . అష్టాదశార్ణే విజ్ఞేయా శతద్వాదశికా బుధైః ॥ ౧౩
౭.౧౪ . చతుర్వింశతిసంఖ్యాకే చక్రే నవశతీ భవేత్ ।
౭.౧౪ . సప్తవింశతిసంఖ్యాతే తూదయోఽష్టశతాత్మకః ॥ ౧౪
౭.౧౫ . ద్వాత్రింశకే మహాచక్రే షట్శతీ పఞ్చసప్తతిః ।
౭.౧౫ . ద్విచతుర్వింశకే చక్రే సార్ధాం శతచతుష్టయీమ్ ॥ ౧౫
౭.౧౬ . ఉదయం పిణ్డయోగజ్ఞః పిణ్డమన్త్రేషు లక్షయేత్ ।

౭.౧౬ . చతుష్పఞ్చాశకే చక్రే శతానాం తు చతుష్టయమ్ ॥ ౧౬

౭.౧౭ . సప్తత్రింశత్సహార్ధేన త్రిశత్యష్టాష్టకే భవేత్ ।

౭.౧౭ . అర్ధమర్ధత్రిభాగశ్చ షట్షష్టిర్ద్విశతీ భవేత్ ॥ ౧౭

౭.౧౮ . ఏకాశీతిపదే చక్రే ఉదయః ప్రాణచారగః ।

౭.౧౮ . చక్రే తు షణ్ణవత్యాఖ్యే సపాదా ద్విశతీ భవేత్ ॥ ౧౮

౭.౧౯ . అష్టోత్తరశతే చక్రే ద్విశతస్తూదయో భవేత్ ।

౭.౧౯ . క్రమేణేత్థమిదం చక్రం షట్కృత్వో ద్విగుణం యదా ॥ ౧౯

౭.౨౦ . తతోఽపి ద్విగుణేఽష్టాంశస్యార్ధమధ్యర్ధమేకకమ్ ।

౭.౨౦ . తతోఽపి సూక్ష్మకుశలైరర్ధార్ధాదిప్రకల్పనే ॥ ౨౦

౭.౨౧ . భాగషోడశకస్థిత్యా సూక్ష్మశ్చారోఽభిలక్ష్యతే ।

౭.౨౧ . ఏవం ప్రయత్నసంరుద్ధప్రాణచారస్య యోగినః ॥ ౨౧

౭.౨౨ . క్రమేణ ప్రాణచారస్య గ్రాస ఏవోపజాయతే ।

౭.౨౨ . ప్రాణగ్రాసక్రమావాప్తకాలసంకర్షణస్థితిః ॥ ౨౨

౭.౨౩ . సంవిదేకైవ పూర్ణా స్యాజ్జ్ఞానభేదవ్యపోహనాత్ ।

౭.౨౩ . తథా హి ప్రాణచారస్య నవస్యానుదయే సతి ॥ ౨౩

౭.౨౪ . న కాలభేదజనితో జ్ఞానభేదః ప్రకల్ప్యతే ।

౭.౨౪ . సంవేద్యభేదాన్న జ్ఞానం భిన్నం శిఖరివృత్తవత్ ॥ ౨౪

౭.౨౫ . కాలస్తు భేదకస్తస్య స తు సూక్ష్మః క్షణో మతః ।

౭.౨౫ . సౌక్ష్మ్యస్య చావధిర్జ్ఞానం యావత్తిష్ఠతి స క్షణః ॥ ౨౫

౭.౨౬ . అన్యథా న స నిర్వక్తుం నిపుణైరపి పార్యతే ।

౭.౨౬ . జ్ఞానం కియద్భవేత్తావత్తదభావో న భాసతే ॥ ౨౬

౭.౨౭ . తదభావశ్చ నో తావద్యావత్తత్రాక్షవర్త్మని ।

౭.౨౭ . అర్థే వాత్మప్రదేశే వా న సంయోగవిభాగితా ॥ ౨౭

౭.౨౮ . సా చేదుదయతే స్పన్దమయీ తత్ప్రాణగా ధ్రువమ్ ।

౭.౨౮ . భవేదేవ తతః ప్రాణస్పన్దాభావే న సా భవేత్ ॥ ౨౮

౭.౨౯ . తదభావాన్న విజ్ఞానాభావః సైవం తు సైవ ధీః ।

౭.౨౯ . న చాసౌ వస్తుతో దీర్ఘా కాలభేదవ్యపోహనాత్ ॥ ౨౯

౭.౩౦ . వస్తుతో హ్యత ఏవేయం కాలం సంవిన్న సంస్పృశేత్ ।

౭.౩౦ . అత ఏకైవ సంవిత్తిర్నానారూపే తథాతథా ॥ ౩౦

౭.౩౧ . విన్దానా నిర్వికల్పాపి వికల్పో భావగోచరే ।

౭.౩౧ . స్పన్దాన్తరం న యావత్తదుదితం తావదేవ సః ॥ ౩౧

౭.౩౨ . తావానేకో వికల్పః స్యాద్వివిధం వస్తు కల్పయన్ ।

౭.౩౨ . యే త్విత్థం న విదుస్తేషాం వికల్పో నోపపద్యతే ॥ ౩౨

౭.౩౩ . స హ్యేకో న భవేత్కశ్చిత్త్రిజగత్యాపి జాతుచిత్ ।

౭.౩౩ . శబ్దారూషణయా జ్ఞానం వికల్పః కిల కథ్యతే ॥ ౩౩

౭.౩౪ . సా చ స్యాత్క్రమికైవేత్థం కిం కథం కో వికల్పయేత్ ।

౭.౩౪ . ఘట ఇత్యపి నేయాన్స్యాద్వికల్పః కా కథా స్థితౌ ॥ ౩౪

౭.౩౫ . న వికల్పశ్చ కోఽప్యస్తి యో మాత్రామాత్రనిష్ఠితః ।

౭.౩౫ . న చ జ్ఞానసమూహోఽస్తి తేషామయుగపత్స్థితేః ॥ ౩౫

౭.౩౬ . తేనాస్తఙ్గత ఏవైష వ్యవహారో వికల్పజః ।

౭.౩౬ . తస్మాత్స్పన్దాన్తరం యావన్నోదియాత్తావదేకకమ్ ॥ ౩౬

౭.౩౭ . విజ్ఞానం తద్వికల్పాత్మధర్మకోటీరపి స్పృశేత్ ।

౭.౩౭ . ఏకాశీతిపదోదారశక్త్యామర్శాత్మకస్తతః ॥ ౩౭

౭.౩౮ . వికల్పః శివతాదాయీ పూర్వమేవ నిరూపితః ।

౭.౩౮ . యథా కర్ణౌ నర్తయామీత్యేవం యత్నాత్తథా భవేత్ ॥ ౩౮

౭.౩౯ . చక్రచారగతాద్యత్నాత్తద్వత్తచ్చక్రగైవ ధీః ।

౭.౩౯ . జపహోమార్చనాదీనాం ప్రాణసామ్యమతో విధిః ॥ ౩౯

౭.౪౦ . సిద్ధామతే కుణ్డలినీశక్తిః ప్రాణసమోన్మనా ।

౭.౪౦ . ఉక్తం చ యోగినీకౌలే తదేతత్పరమేశినా ॥ ౪౦

౭.౪౧ . పదమన్త్రాక్షరే చక్రే విభాగం శక్తితత్త్వగమ్ ।

౭.౪౧ . పదేషు కృత్వా మన్త్రజ్ఞో జపాదౌ ఫలభాగ్భవేత్ ॥ ౪౧

౭.౪౨ . ద్విత్రిసప్తాష్టసంఖ్యాతం లోపయేచ్ఛతికోదయమ్ ।

౭.౪౨ . ఇతి శక్తిస్థితా మన్త్రా విద్యా వా చక్రనాయకాః ॥ ౪౨

౭.౪౩ . పదపిణ్డస్వరూపేణ జ్ఞాత్వా యోజ్యాః సదా ప్రియే ।

౭.౪౩ . నిత్యోదయే మహాతత్త్వే ఉదయస్థే సదాశివే ॥ ౪౩

౭.౪౪ . అయుక్తాః శక్తిమార్గే తు న జప్తాశ్చోదయేన యే ।

౭.౪౪ . తే న సిద్ధ్యన్తి యత్నేన జప్తాః కోటిశతైరపి ॥ ౪౪

౭.౪౫ . మాలామన్త్రేషు సర్వేషు మానసో జప ఉచ్యతే ।

౭.౪౫ . ఉపాంశుర్వా శక్త్యుదయం తేషాం న పరికల్పయేత్ ॥ ౪౫

౭.౪౬ . పదమన్త్రేషు సర్వేషు యావత్తత్పదశక్తిగమ్ ।

౭.౪౬ . శక్యతే సతతం యుక్తైస్తావజ్జప్యం తు సాధకైః ॥ ౪౬

౭.౪౭ . తావతీ తేషు వై సంఖ్యా పదేషు పదసంజ్ఞితా ।

౭.౪౭ . తావన్తముదయం కృత్వా త్రిపదోక్త్యాదితః క్రమాత్ ॥ ౪౭

౭.౪౮ . ద్వాదశాఖ్యే ద్వాదశితే చక్రే సార్ధం శతం భవేత్ ।

౭.౪౮ . ఉదయస్తద్ధి సచతుశ్చత్వారింశచ్ఛతం భవేత్ ॥ ౪౮

౭.౪౯ . షోడశాఖ్యే ద్వాదశితే ద్వానవత్యధికే శతే ।

౭.౪౯ . చారార్ధేన సమం ప్రోక్తం శతం ద్వాదశకాధికమ్ ॥ ౪౯

౭.౫౦ . షోడశాఖ్యే షోడశితే భవేచ్ఛతురశీతిగః ।

౭.౫౦ . ఉదయో ద్విశతం తద్ధి షట్పఞ్చాశత్సముత్తరమ్ ॥ ౫౦

౭.౫౧ . చారాష్టభాగాంస్త్రీనత్ర కథయన్త్యధికాన్బుధాః ।

౭.౫౧ . అష్టాష్టకే ద్వాదశితే పాదార్ధం వింశతిం వసూన్ ॥ ౫౧

౭.౫౨ . ఉదయః సప్తశతికా సాష్టా షష్టిర్యతో హి సః ।

౭.౫౨ . ఏష చక్రోదయః ప్రోక్తః సాధకానాం హితావహః ॥ ౫౨

౭.౫౩ . నిరుధ్య మానసీర్వృత్తీశ్చక్రే విశ్రాన్తిమాగతః ।

౭.౫౩ . వ్యుత్థాయ యావద్విశ్రామ్యేత్తావచ్చారోదయో హ్యయమ్ ॥ ౫౩

౭.౫౪ . పూర్ణే సముదయే త్వత్ర ప్రవేశైకాత్మ్యనిర్గమాః ।

౭.౫౪ . త్రయ ఇత్యత ఏవోక్తః సిద్ధౌ మధ్యోదయో వరః ॥ ౫౪

౭.౫౫ . ఆద్యన్తోదయనిర్ముక్తా మధ్యమోదయసంయుతాః ।

౭.౫౫ . మన్త్రవిద్యాచక్రగణాః సిద్ధిభాజో భవన్తి హి ॥ ౫౫

౭.౫౬ . మన్త్రచక్రోదయజ్ఞస్తు విద్యాచక్రోదయార్థవిత్ ।

౭.౫౬ . క్షిప్రం సిద్ధ్యేదితి ప్రోక్తం శ్రీమద్విंశతికే త్రికే ॥ ౫౬

౭.౫౭ . ద్విస్త్రిశ్చతుర్వా మాత్రాభిర్విద్యాం వా చక్రమేవ వా ।

౭.౫౭ . తత్త్వోదయయుతం నిత్యం పృథగ్భూతం జపేత్సదా ॥ ౫౭

౭.౫౮ . పిణ్డాక్షరపదైర్మన్త్రమేకైకం శక్తితత్త్వగమ్ ।

౭.౫౮ . బహ్వక్షరస్తు యో మన్త్రో విద్యా వా చక్రమేవ వా ॥ ౫౮

౭.౫౯ . శక్తిస్థం నైవ తం తత్ర విభాగస్త్వంనమోన్తగః ।

౭.౫౯ . అస్మింస్తత్త్వోదయే తస్మాదహోరాత్రస్త్రిశస్త్రిశః ॥ ౫౯

౭.౬౦ . విభజ్యతే విభాగశ్చ పునరేవ త్రిశస్త్రిశః ।

౭.౬౦ . పూర్వోదయే తు విశ్రమ్య ద్వితీయేనోల్లసేద్యదా ॥ ౬౦

౭.౬౧ . విశేచ్చార్ధర్ధికాయోగాత్తదోక్తార్ధోదయో భవేత్ ।

౭.౬౧ . యదా పూర్ణోదయాత్మా తు సమః కాలస్త్రికే స్ఫురేత్ ॥ ౬౧

౭.౬౨ . ప్రవేశవిశ్రాన్త్యుల్లాసే స్యాత్స్వాత్త్ర్యంశోదయస్తదా ।

౭.౬౨ . ఏతత్యేష కాలవిభవః ప్రాణ ఏవ ప్రతిష్ఠితః ॥ ౬౨

౭.౬౩ . స స్పదే ఖే స తచ్చిత్యాం తేనాస్యాం విశ్వనిష్ఠితిః ।

౭.౬౩ . అతః సంవిత్ప్రతిష్ఠానౌ యతో విశ్వలయోదయౌ ॥ ౬౩

౭.౬౪ . శక్త్యన్తేఽధ్వని తత్స్పన్దాసంఖ్యాతా వాస్తవీ తతః ।

౭.౬౪ . ఉక్తం శ్రీమాలినీతన్త్రే గాత్రే యత్రైవ కుత్రచిత్ ॥ ౬౪
౭.౬౫ . వికార ఉపజాయేత తత్తత్త్వం తత్త్వముత్తమమ్ ।
౭.౬౫ . ప్రాణే ప్రతిష్ఠితః కాలస్తదావిష్టా చ యత్తనుః ॥ ౬౫
౭.౬౬ . దేహే ప్రతిష్ఠితస్యాస్య తతో రూపం నిరూప్యతే ।
౭.౬౬ . చిత్స్పన్దప్రాణవృత్తీనామన్త్యా యా స్థూలతా సుషిః ॥ ౬౬
౭.౬౭ . సా నాడీరూపతామేత్య దేహం సంతానయేదిమమ్ ।
౭.౬౭ . శ్రీస్వచ్ఛన్దేఽత ఏవోక్తం యథా పర్ణం స్వతన్తుభిః ॥ ౬౭
౭.౬౮ . వ్యాప్తం తద్వత్తనుర్ద్వారద్వారిభావేన నాడిభిః ।
౭.౬౮ . పాదాఙ్గుష్ఠాదికోర్ధ్వస్థబ్రహ్మకుణ్డలికాన్తగః ॥ ౬౮
౭.౬౯ . కాలః సమస్తశ్చతురశీతావేవాఙ్గులేష్వితః ।
౭.౬౯ . ద్వాదశాన్తావధిం కించిత్సూక్ష్మకాలస్థితిం విదుః ॥ ౬౯
౭.౭౦ . షణ్ణవత్యామధః షడ్ద్విక్రమాచ్చాష్టోత్తరం శతమ్ ।
౭.౭౦ . అత్ర మధ్యమసంచారిప్రాణోదయలయాన్తరే ॥ ౭౦
౭.౭౧ . విశ్వే సృష్టిలయాస్తే తు చిత్రా వాయ్వన్తరక్రమాత్ ।
౭.౭౧ . ఇత్యేష సూక్ష్మపరిమర్శనశీలనీయశ్చక్రోదయోఽనుభవశాస్త్రదృశా మయోక్తః ॥ ౭౧

౮ అథ శీతన్త్రాలోకే అష్టమమాహ్నికం

౮.౧ . దేశాధ్వనోఽప్యథ సమాసవికాసయోగాత్సంగీయతే విధిరయం శివశాస్త్రదృష్టః ॥ ౧
౮.౨ . విచారితోఽయం కాలాధ్వా క్రియాశక్తిమయః ప్రభోః ।
౮.౨ . మూర్తివైచిత్ర్యజస్తజ్జో దేశాధ్వాథ నిరూప్యతే ॥ ౨
౮.3 . అధ్వా సమస్త ఏవాయం చిన్మాత్రే సంప్రతిష్ఠితః ।
౮.3 . యత్తత్ర నహి విశ్రాన్తం తన్నభఃకుసుమాయతే ॥ 3

౮.౪ . సంవిద్ద్వారేణ తత్స్పృష్టే శూన్యే ధియి మరుత్సు చ ।
౮.౪ . నాడీచక్రానుచక్రేషు బర్హిర్దేహేఽధ్వసంస్థితిః ॥ ౪
౮.౫ . తత్రాద్వైవం నిరూప్యోఽయం యతస్తత్ప్రక్రియాక్రమమ్ ।
౮.౫ . అనుసందధదేవ ద్రాగ్యోగీ భైరవతాం వ్రజేత్ ॥ ౫
౮.౬ . దిదృక్షయైవ సర్వార్థాన్ యదా వ్యాప్యావతిష్ఠతే ।
౮.౬ . తదా కిం బహునోక్తేన ఇత్యుక్తం స్పన్దశాసనే ॥ ౬
౮.౭ . జ్ఞాత్వా సమస్తమధ్వానం తదీశేషు విలాపయేత్ ।
౮.౭ . తాన్ దేహప్రాణధీచక్రే పూర్వవద్ఘాలయేత్క్రమాత్ ॥ ౭
౮.౮ . తత్సమస్తం స్వసంవిత్తౌ సా సంవిద్భరితాత్మికా ।
౮.౮ . ఉపాస్యమానా సంసారసాగరప్రలయానలః ॥ ౮
౮.౯ . శ్రీమహీక్షోత్తరే చైతానధ్వేశాన్ గురురబ్రవీత్ ।
౮.౯ . బ్రహ్మానన్తాత్ర్పధానాన్తం విష్ణుః పుంసః కలాన్తగమ్ ॥ ౯
౮.౧౦ . రుద్రో గ్రన్థౌ చ మాయాయామీశః సాదాఖ్యగోచరే ।
౮.౧౦ . అనాశ్రితః శివస్తస్మాద్వ్యాప్తా తద్వ్యాపకః పరః ॥ ౧౦
౮.౧౧ . ఏవం శివత్వమాపన్నమితి మత్వా న్యరూప్యత ।
౮.౧౧ . న ప్రక్రియాపరం జ్ఞానమితి స్వచ్ఛన్దశాసనే ॥ ౧౧
౮.౧౨ . త్రిశిరఃశాసనే బోధో మూలమధ్యాగ్రకల్పితః ।
౮.౧౨ . షట్త్రింశత్తత్త్వసంరమ్భః స్మృతిర్భేదవికల్పనా ॥ ౧౨
౮.౧౩ . అవ్యాహతవిభాగోఽస్మిభావో మూలం తు బోధగమ్ ।
౮.౧౩ . సమస్తతత్త్వభావోఽయం స్వాత్మన్యేవావిభాగకః ॥ ౧౩
౮.౧౪ . బోధమధ్యం భవేత్కించిదాధారాధేయలక్షణమ్ ।
౮.౧౪ . తత్త్వభేదవిభాగేన స్వభావస్థితిలక్షణమ్ ॥ ౧౪
౮.౧౫ . బోధాగ్రం తత్తు విద్భోధం నిస్తరఙ్గం బృహత్సుఖమ్ ।
౮.౧౫ . సంవిదేకాత్మతానీతభూతభావపురాదికః ॥ ౧౫

౮.౧౬ . అవ్యవచ్ఛిన్నసంవిత్తిర్భైరవః పరమేశ్వరః ।
౮.౧౬ . శ్రీదేవ్యాయామలే చోక్తం షట్త్రింశత్తత్త్వసున్దరమ్ ॥ ౧౬
౮.౧౭ . అధ్వానం షడ్విధం ధ్యాయన్సద్యః శివమయో భవేత్ ।
౮.౧౭ . యద్యప్యముష్య నాథస్య సంవిత్త్యనతిరేకిణః ॥ ౧౭
౮.౧౮ . పూర్ణస్యోర్ధ్వాదిమధ్యాన్తవ్యవస్థా నాస్తి వాస్తవీ ।
౮.౧౮ . తథాపి ప్రతిపత్తౄణాం ప్రతిపాదయితుస్తథా ॥ ౧౮
౮.౧౯ . స్వస్వరూపానుసారేణ మధ్యాదిత్వాదికల్పనాః ।
౮.౧౯ . తతః ప్రమాతృసంకల్పనియమాత్పార్థివం విదుః ॥ ౧౯
౮.౨౦ . తత్త్వం సర్వాన్తరాలస్థం యత్సర్వావరణైర్వృతమ్ ।
౮.౨౦ . తదత్ర పార్థివే తత్త్వే కథ్యతే భువనస్థితిః ॥ ౨౦
౮.౨౧ . నేతా కటాహరుద్రాణామనన్తః కామసేవినామ్ ।
౮.౨౧ . పోతారూఢో జలస్యాన్తర్మద్యపానవిఘూర్ణితః ॥ ౨౧
౮.౨౨ . స దేవం భైరవం ధ్యాయన్నాగైశ్చ పరివారితః ।
౮.౨౨ . కాలాగ్రేర్భువనం చోర్ధ్వే కోటియోజనముచ్ఛ్రితమ్ ॥ ౨౨
౮.౨౩ . లోకానాం భస్మసాద్భావభయాన్నోర్ధ్వ స వీక్షతే ।
౮.౨౩ . స చ వ్యాప్తాపి విశ్వస్య యస్మాత్ప్లుష్యన్నిమాం భువమ్ ॥ ౨౩
౮.౨౪ . నరకేభ్యః పురా వ్యక్తస్తేనాసౌ తదధో మతః ।
౮.౨౪ . దశ కోట్యో విభోర్జ్వాలా తదర్ధ శూన్యమూర్ధ్వతః ॥ ౨౪
౮.౨౫ . తదూర్ధ్వే నరకాధీశాః క్రమాద్దుఃఖైకవేదనాః ।
౮.౨౫ . శ్లో మధ్యే తదూర్ధ్వే చ స్థితా భేదాన్తరైర్వృతాః ॥ ౨౫
౮.౨౬ . అవీచికుమ్భీపాకాఖ్యరౌరవాస్తేష్వనుక్రమాత్ ।
౮.౨౬ . ఏకాదశైకాదశ చ దశేత్యన్తః శరాగ్ని తత్ ॥ ౨౬
౮.౨౭ . ప్రత్యేకమేషామేకోనా కోటిరుచ్ఛ్రితిరన్తరమ్ ।
౮.౨౭ . లక్షమత్ర ఖవేదాస్యసంఖ్యానామన్తరా స్థితిః ॥ ౨౭

౮.౨౮ . కూష్మాణ్డ ఊర్ధ్వే లక్షోనకోటిస్థానస్తదీశితా ।

౮.౨౮ . శాస్త్రవిరుద్ధాచరణాత్కృష్ణం యే కర్మ విదధతే ॥ ౨౮

౮.౨౯ . తత్ర భీమైర్లోకపురుషైః పీడ్యన్తే భోగపర్యన్తమ్ ।

౮.౨౯ . యే సకృదపి పరమేశం శివమేకాగ్రేణ చేతసా శరణమ్ ॥ ౨౯

౮.౩౦ . యాన్తి న తే నరకయుజః కృష్ణం తేషాం సుఖాల్పతాదాయి ।

౮.౩౦ . సహస్రనవకోత్సేధమేకాన్తరమథ క్రమాత్ ॥ ౩౦

౮.౩౧ . పాతాలాష్టకమేకైకమష్టమే హాటకః ప్రభుః ।

౮.౩౧ . ప్రతిలోకం నియుక్తాత్మా శ్రీకణ్ఠో హరతో బహూః ॥ ౩౧

౮.౩౨ . సిద్ధీర్దదాత్యసావేవం శ్రీమద్రౌరవశాసనే ।

౮.౩౨ . వ్రతినో యే చికర్మస్థా నిషిద్ధాచారకారిణః ॥ ౩౨

౮.౩౩ . దీక్షితా అపి యే లుప్తసమయా నచ కుర్వతే ।

౮.౩౩ . ప్రాయశ్చిత్తాంస్తథా తత్స్థా వామాచారస్య దూషకాః ॥ ౩౩

౮.౩౪ . దేవాగ్నిద్రవ్యవృత్త్యంశజీవినశ్చోత్తమస్థితాః ।

౮.౩౪ . అధఃస్థగారుడాద్యన్యమన్త్రసేవాపరాయణాః ॥ ౩౪

౮.౩౫ . తే హాటకవిభోరగ్రే కిఙ్కరా వివిధాత్మకాః ।

౮.౩౫ . తే తు తత్రాపి దేవేశం భక్త్యా చేత్పర్యుపాసతే ॥ ౩౫

౮.౩౬ . తదీశతత్త్వే లీయన్తే క్రమాచ్చ పరమే శివే ।

౮.౩౬ . అన్యథా యే తు వర్తన్తే తద్భోగనిరతాత్మకాః ॥ ౩౬

౮.౩౭ . తే కాలవహ్నిసంతాపదీనాక్రన్దపరాయణాః ।

౮.౩౭ . గుణతత్త్వే నిలీయన్తే తతః సృష్టిముఖే పునః ॥ ౩౭

౮.౩౮ . పాత్యన్తే మాతృభిర్ఘోరయాతనౌఘపురస్సరమ్ ।

౮.౩౮ . అధమాధమదేహేషు నిజకర్మానురూపతః ॥ ౩౮

౮.౩౯ . మానుషాన్తేషు తత్రాపి కేచిన్మన్త్రవిదః క్రమాత్ ।

౮.౩౯ . ముచ్యన్తేఽన్యే తు బధ్యన్తే పూర్వకృత్యానుసారతః ॥ ౩౯

౮.౪౦ . ఇత్యేష గణవృత్తాన్తో నామ్నా హులహులాదినా ।

౮.౪౦ . ప్రోక్తం భగవతా శ్రీమదానన్దాధికశాసనే ॥ ౪౦

౮.౪౧ . పాతాలోర్ధ్వే సహస్రాణి వింశతిర్యూకటాహకః ।

౮.౪౧ . సిద్ధాతన్త్రే తు పాతాలపృష్ఠే యక్షీసమావృతమ్ ॥ ౪౧

౮.౪౨ . భద్రకాల్యాః పురం యత్ర తాభిః క్రీడన్తి సాధకాః ।

౮.౪౨ . తతస్తమస్తప్తభూమిస్తతఃశూన్యం తతోఽహయః ॥ ౪౨

౮.౪౩ . ఏతాని యాతనాస్థానం గురుమన్త్రాదిదూషిణామ్ ।

౮.౪౩ . తతో భూమ్యూర్ధ్వ [మధ్య] తో మేరుః సహస్రాణి స షోడశ ॥ ౪౩

౮.౪౪ . మగ్నస్తన్మూలవిస్తారస్తద్ద్వయేనోర్ధ్వవిస్తృతిః ।

౮.౪౪ . సహస్రాబ్ధివసూచ్ఛ్రాయో హైమః సర్వామరాలయః ॥ ౪౪

౮.౪౫ . మధ్యోర్ధ్వాధః సముద్వృత్తశరావచతురశ్రకః ।

౮.౪౫ . భైరవీయం చ తల్లిఙ్గం ధరణీ చాస్య పీఠికా ॥ ౪౫

౮.౪౬ . సర్వే దేవా నిలీనా హి తత్ర తత్పూజితం సదా ।

౮.౪౬ . మధ్యే మేరుసభా ధాతుస్తదీశదిశి కేతనమ్ ॥ ౪౬

౮.౪౭ . జ్యోతిష్కశిఖరం శంభోః శ్రీకణ్ఠాంశశ్చ స ప్రభుః ।

౮.౪౭ . అవరుహ్య సహస్రాణి మనోవత్యాశ్చతుర్దశ ॥ ౪౭

౮.౪౮ . చక్రవాటశ్చతుర్దిక్కో మేరురత్ర తు లోకపాః ।

౮.౪౮ . అమరావతికేన్ద్రస్య పూర్వస్యాం దక్షిణేన తామ్ ॥ ౪౮

౮.౪౯ . అత్సరఃసిద్ధసాధ్యాస్తాముత్తరేణ వినాయకాః ।

౮.౪౯ . తేజోవతీ స్వదిశ్యగ్నేః పురీ తాం పశ్చిమేన తు ॥ ౪౯

౮.౫౦ . విశ్వేదేవా విశ్వకర్మా క్రమాత్తదనుగాశ్చ యే ।

౮.౫౦ . యామ్యాం సంయమనీ తాం తు పశ్చిమేన క్రమాత్స్థితాః ॥ ౫౦

౮.౫౧ . మాతృనన్దా స్వసంఖ్యాతా రుద్రాస్తత్సాధకాస్తథా ।

౮.౫౧ . కృష్ణాఙ్గారా నిరృతిశ్చ తాం పూర్వేణ పిశాచకాః ॥ ౫౧

౮.౫౨ . రక్షాంసి సిద్ధగన్ధర్వాస్తూత్తరేణోత్తరేణ తామ్ ।

౮.౫౨ . వారుణీ శుద్ధవత్యాఖ్యా భూతౌఘో దక్షిణేన తామ్ ॥ ౫౨

౮.౫౩ . ఉత్తరేణోత్తరేణైనాం వసువిద్యాధరాః క్రమాత్ ।

౮.౫౩ . వాయోర్గన్ధవతీ తస్యా దక్షిణే కిన్నరాః పునః ॥ ౫౩

౮.౫౪ . వీణాసరస్వతీ దేవీ నారదస్తుమ్బురుస్తథా ।

౮.౫౪ . మహోదయేన్ద్రోర్గుహ్యాః స్యుః పశ్చిమేఽస్యాః పునః పునః ॥ ౫౪

౮.౫౫ . కుబేరః కర్మదేవాశ్చ తథా తత్సాధకా అపి ।

౮.౫౫ . యశస్వినీ మహేశస్య తస్యాః పశ్చిమతో హరిః ॥ ౫౫

౮.౫౬ . దక్షిణే దక్షిణే బ్రహ్మాశ్వినౌ ధన్వన్తరిః క్రమాత్ ।

౮.౫౬ . మైరవే చక్రవాటేఽస్మిన్నేవం ముఖ్యాః పురోఽష్టధా ॥ ౫౬

౮.౫౭ . అన్తరాలగతాస్త్వన్యాః పునః షడ్వింశతిః స్మృతాః ।

౮.౫౭ . ఇష్టాపూర్తరతాః పుణ్యే వర్షేయే భారతే నరాః ॥ ౫౭

౮.౫౮ . తే మేరుగాః సకృచ్ఛమ్భుం యే వార్చన్తి యథోచితమ్ ।

౮.౫౮ . మేరోః ప్రదక్షిణాప్యోదగ్దిక్షు విష్కమ్భపర్వతాః ॥ ౫౮

౮.౫౯ . మన్దరో గన్ధమాదశ్చ విపులోఽథ సుపార్శ్వకః ।

౮.౫౯ . సితపీతనీలరక్తాస్తే క్రమాత్పాదపర్వతాః ॥ ౫౯

౮.౬౦ . ఏతైర్భువమవష్టభ్య మేరుస్తిష్ఠతి నిశ్చలః ।

౮.౬౦ . చైత్రరథనన్దనాఖ్యే వైభ్రాజం పితృవనం వనాన్యాహుః ॥ ౬౦

౮.౬౧ . రక్తోదమానససితం భద్రం చైతచ్చతుష్టయం సరసామ్ ।

౮.౬౧ . వృక్షాః కదమ్బజమ్బ్వశ్వత్థన్యగ్రోధకాః క్రమశః ॥ ౬౧

౮.౬౨ . ఏషు చ చతుర్ష్వచలేషు త్రయం త్రయం క్రమశ ఏతదామ్నాతమ్ ।

౮.౬౨ . మేర్వధో లవణాబ్ధ్యన్తం జమ్బుద్వీపః సమన్తతః ॥ ౬౨

౮.౬౩ . లక్షమాత్రః స నవధా జాతో మర్యాదపర్వతైః ।

౮.౬౩ . నిషధో హేమకూటశ్చ హిమవాన్దక్షిణే త్రయః ॥ ౬౩

౮.౬౪ . లక్షం సహస్రనవతిస్తదశీతిరితి క్రమాత్ ।

౮.౬౪ . నీలః శ్వేతస్త్రిశృఙ్గశ్చ తావన్తః సవ్యతః పునః ॥ ౬౪

౮.౬౫ . మేరోః షడేతే మర్యాదాచలాః పూర్వాపరాయతాః ।

౮.౬౫ . పూర్వతో మాల్యవాన్పశ్చాద్గన్ధమాదనసంజ్ఞితః ॥ ౬౫

౮.౬౬ . సవ్యోత్తరాయతౌ తౌ తు చతుస్త్రింశత్సహస్రకౌ ।

౮.౬౬ . అష్టావేతే తతోఽప్యన్యౌ ద్వౌ ద్వౌ పూర్వాదిషు క్రమాత్ ॥ ౬౬

౮.౬౭ . జాఠరః కూటహిమవద్యాత్రజారుధిశృఙ్గిణః ।

౮.౬౭ . ఏవం స్థితో విభాగోఽత్ర వర్షసిద్ధ్యై నిరూప్యతే ॥ ౬౭

౮.౬౮ . సమన్తాచ్చక్రవాటాధోఽనర్కేన్దు చతురశ్రకమ్ ।

౮.౬౮ . సహస్రనవవిస్తీర్ణమిలాఖ్యం త్రిముఖాయుషమ్ ॥ ౬౮

౮.౬౯ . మేరోః పశ్చిమతో గన్ధమాదో యస్తస్య పశ్చిమే ।

౮.౬౯ . కేతుమాలం కులాద్రీణాం సప్తకేన విభూషితమ్ ॥ ౬౯

౮.౭౦ . మేరోః పూర్వ మాల్యవాన్యో భద్రాశ్వస్తస్య పూర్వతః ।

౮.౭౦ . సహస్రదశకాయుస్తత్సపఞ్చకులపర్వతమ్ ॥ ౭౦

౮.౭౧ . పూర్వపశ్చిమతః సవ్యోత్తరతశ్చ క్రమాదిమే ।

౮.౭౧ . ద్వాత్రింశచ్చ చతుస్త్రింశత్సహస్రాణి నిరూపితే ॥ ౭౧

౮.౭౨ . మేరోరుదక్శృఙ్గవాన్యస్తద్బహిః కురువర్షకమ్ ।

౮.౭౨ . చాపవన్నవసాహస్రమాయుస్త్రత్ర త్రయోదశ ॥ ౭౨

౮.౭౩ . కురువర్షస్యోత్తరేఽథ వాయవ్యేఽబ్ధౌ క్రమాచ్చరాః ।

౮.౭౩ . దశ చేతి సహస్రాణి ద్వీపౌ చన్ద్రోఽథ భద్రకః ॥ ౭౩

౮.౭౪ . యౌ శ్వేతశృఙ్గిణౌ మేరోర్వామే మధ్యే హిరణ్మయమ్ ।

౮.౭౪ . తయోర్నవకవిస్తీర్ణమాయుశ్చార్ధత్రయోదశ ॥ ౭౪

౮.౭౫ . తత్ర వై వామతః శ్వేతనీలయో రమ్యకోఽన్తరే ।

౮.౭౫ . సహస్రనవవిస్తీర్ణమాయుర్ద్వాదశ తాని చ ॥ ౭౫

౮.౭౬ . మేరోర్దక్షిణతో హేమనిషధౌ యౌ తదన్తరే ।

౮.౭౬ . హర్యాఖ్యం నవసాహస్రం తత్సహస్రాధికాయుషమ్ ॥ ౭౬

౮.౭౭ . తత్రైవ దక్షిణే హేమహిమవద్ద్వితయాన్తరే ।

౮.౭౭ . కైన్నరం నవసాహస్రం తత్సహస్రాధికాయుషమ్ ॥ ౭౭

౮.౭౮ . తత్రైవ దక్షిణే మేరోర్హిమవాన్యస్య దక్షిణే ।

౮.౭౮ . భారతం నవసాహస్రం చాపవత్కర్మభోగభూః ॥ ౭౮

౮.౭౯ . ఇలావృతం కేతుభద్రం కురుహైరణ్యరమ్యకమ్ ।

౮.౭౯ . హరికిన్నరవర్షే చ భోగభూర్న తు కర్మభూః ॥ ౭౯

౮.౮౦ . అత్ర బాహుల్యతః కర్మభూభావోఽత్రాప్యకర్మణామ్ ।

౮.౮౦ . పశూనాం కర్మసంస్కారః స్యాత్తాదృగ్దృఢసంస్కృతేః ॥ ౮౦

౮.౮౧ . సంభవన్త్యప్యసంస్కారా భారతేఽన్యత్ర చాపి హి ।

౮.౮౧ . దృఢప్రాక్తనసంస్కారాదీశేచ్ఛాతః శుభాశుభమ్ ॥ ౮౧

౮.౮౨ . స్థానాన్తరేఽపి కర్మాస్తి దృష్టం తచ్చ పురాతనే ।

౮.౮౨ . తత్ర త్రేతా సదా కాలో భారతే తు చతుర్యుగమ్ ॥ ౮౨

౮.౮౩ . భారతే నవఖణ్డం చ సాముద్రేణామ్బసాత్ర చ ।

౮.౮౩ . స్థలం పఞ్చశతీ తద్వజ్జలం చేతి విభజ్యతే ॥ ౮౩

౮.౮౪ . ఇన్ద్రః కశేరుస్తామ్రాభో నాగీయః ప్రాగ్గభస్తిమాన్ ।

౮.౮౪ . సౌమ్యగాన్ధర్వవారాహాః కన్యాఖ్యం చాసముద్రతః ॥ ౮౪

౮.౮౫ . కన్యాద్వీపే చ నవమే దక్షిణేనాబ్ధిమధ్యగాః ।

౮.౮౫ . ఉపద్వీపాః షట్కులాద్రిసప్తకేన విభూషితే ॥ ౮౫

౮.౮౬ . అఙ్గయవమలయశఙ్కుః కుముదవరాహౌ చ మలయగోఽగస్త్య ।

౮.౮౬ . తత్రైవ చ త్రికూటే లఙ్కా షడమీ హ్యుపద్వీపాః ॥ ౮౬

౮.౮౭ . ద్వీపోపద్వీపగాః ప్రాయో మ్లేచ్ఛా నానావిధా జనాః ।

౮.౮౭ . ముక్తాకాఞ్చనరత్నాఢ్యా ఇతి శ్రీరురుశాసనే ॥ ౮౭

౮.౮౮ . భారతే యత్కృతం కర్మ క్షపితం వాప్యవీచితః ।
౮.౮౮ . శివాన్తం తేన ముక్తిర్వా కన్యాఖ్యే తు విశేషతః ॥ ౮౮
౮.౮౯ . మహాకాలాదికా రుద్రకోటిరత్రైవ భారతే ।
౮.౮౯ . గఙ్గాదిపఞ్చశతికా జన్మ తేనాత్ర దుర్లభమ్ ॥ ౮౯
౮.౯౦ . అన్యవర్షేషు పశువద్భోగాత్కర్మాతివాహనమ్ ।
౮.౯౦ . ప్రాప్యం మనోరథాతీతమపి భారతజన్మనామ్ ॥ ౯౦
౮.౯౧ . నానావర్ణాశ్రమాచారసుఖదుఃఖవిచిత్రతా ।
౮.౯౧ . కన్యాద్వీపే యత స్తేన కర్మభూః సేయముత్తమా ॥ ౯౧
౮.౯౨ . పుంసా సితాసితాన్యత్ర కుర్వతాం కిల సిద్ధ్యతః ।
౮.౯౨ . పరాపరౌ స్వర్నిరయావితి రౌరవవార్తికే ॥ ౯౨
౮.౯౩ . ఏవం మేరోరధో జమ్బూరభితో యః స విస్తరాత్ ।
౮.౯౩ . స్యాత్సప్తదశధా ఖణ్డైర్నవభిస్తు సమాసతః ॥ ౯౩
౮.౯౪ . మనోః స్వాయంభువస్యాసన్ సుతా దశ తతస్త్రయః ।
౮.౯౪ . ప్రావ్రజన్నథ జమ్బ్వాఖ్యే రాజా యోఽగ్నీధ్రనామకః ॥ ౯౪
౮.౯౫ . తస్యాభవన్నవ సుతాస్తతోఽయం నవఖణ్డకః ।
౮.౯౫ . నాభిర్యో నవమస్తస్య నప్తా భరత ఆర్షభిః ॥ ౯౫
౮.౯౬ . తస్యాష్టౌ తనయాః సాకం కన్యయా నవమోంఽశకః ।
౮.౯౬ . భుక్తైస్తైర్నవధా తస్మాల్లక్షయోజనమాత్రకాత్ ॥ ౯౬
౮.౯౭ . లక్షైకమాత్రో లవణస్తద్బాహ్యేఽస్య పురోఽద్రయః ।
౮.౯౭ . ఋషభో దున్దుభిర్ధూమ్రః కఙ్కద్రోణేన్దవో హ్యుదక్ ॥ ౯౭
౮.౯౮ . వరాహనన్దనాశోకాః పశ్చాత్సహబలాహకౌ ।
౮.౯౮ . దక్షిణ చక్రమైనాకౌ వాడవోఽన్తస్తయోః స్థితః ॥ ౯౮
౮.౯౯ . అబ్ధేర్దక్షిణతః ఖాక్షిసహస్రాతిక్రమాద్గిరిః ।
౮.౯౯ . విద్యుత్వాంస్త్రిసహస్రోచ్ఛ్రిదాయామోఽత్ర ఫలాశినః ॥ ౯౯

౮.౧౦౦ . మలదిగ్ధా దీర్ఘకేశశ్మశ్రవో గోసధర్మకాః ।

౮.౧౦౦ . నగ్నాః సంవత్సరాశీతిజీవినస్తృణభోజినః ॥ ౧౦౦

౮.౧౦౧ . నిర్యన్త్రాణి సదా తత్ర ద్వారాణి బిలసిద్ధయే ।

౮.౧౦౧ . ఇత్యేతద్గురుభిర్గీతం శ్రీమద్రౌరవశాసనే ॥ ౧౦౧

౮.౧౦౨ . ఇత్థం య ఏష లవణసముద్రః ప్రతిపాదితః ।

౮.౧౦౨ . తద్బహిః షడమీ ద్వీపాః ప్రత్యేకం స్వార్ణవైర్వృతాః ॥ ౧౦౨

౮.౧౦౩ . క్రమద్విగుణితాః షడ్భిర్మనుపుత్రైరధిష్ఠితాః ।

౮.౧౦౩ . శాకకుశక్రౌఞ్చాః శల్మలిగోమేధాబ్జమితి షడ్ద్వీపాః ।

౮.౧౦౩ . క్షీరదధిసర్పిరైక్షవమదిరామధురామ్బుకాః షడమ్బుధయః ॥ ౧౦౩

౮.౧౦౪ . మేధాతిథిర్వపుష్మాఞ్జ్యోతిష్మాన్ద్యుతిమతా హవీ రాజా ।

౮.౧౦౪ . సంవర ఇతి శాకాదిషు జమ్బుద్వీపే న్యరూపి చాగ్నీధ్రః ॥ ౧౦౪

౮.౧౦౫ . గిరిసప్తకపరికల్పితతావత్ఖణ్డాస్తు పఞ్చ శాకాద్యాః ।

౮.౧౦౫ . పుష్కరసంజ్ఞో ద్విదలో హరియమవరుణేన్ద్రవోఽత్ర పూర్వాదౌ ॥ ౧౦౫

౮.౧౦౬ . త్రిపఞ్చాశచ్చ లక్షాణి ద్వికోట్యయుతపఞ్చకమ్ ।

౮.౧౦౬ . స్వాద్వర్ణవాన్తం మేర్వర్ధాద్యోజననామియం ప్రమా ॥ ౧౦౬

౮.౧౦౭ . సప్తమజలధేర్బాహ్యే హైమీ భూః కోటిదశకమథ లక్షమ్ ।

౮.౧౦౭ . ఉచ్ఛ్రిత్యా విస్తారాదయుతం లోకేతరాచలః కథితః ॥ ౧౦౭

౮.౧౦౮ . లోకాలోకదిగష్టక సంస్థం రుద్రాష్టకం సలోకేశమ్ ।

౮.౧౦౮ . కేవలమిత్యపి కేచిల్లోకాలోకాన్తరే రవిర్న బహిః ॥ ౧౦౮

౮.౧౦౯ . పితృదేవపథావస్యోదగ్దక్షిణగౌ స్వజాత్పరే వీథ్యౌ ।

౮.౧౦౯ . భానోరుత్తరదక్షిణమయనద్వయమేతదేవ కథయన్తి ॥ ౧౦౯

ఽసర్వేషాముత్తరో మేరుర్లోకాలోకశ్చ దక్షిణః.ఽ

౮.౧౧౦ . ఉదయాస్తమయావిత్థం సూర్యస్య పరిభావయేత్ ॥ ౧౧౦

౮.౧౧౧ . అర్ధరాత్రోఽమరావత్యాం యామ్యాయామస్తమేవ చ ।

౮.౧౧౧ . మధ్యన్దినం తద్వారుణ్యాం సౌమ్యే సూర్యోదయః స్మృతః ॥ ౧౧౧

౮.౧౧౨ . ఉదయో యోఽమరావత్యాం సోఽర్ధరాత్రో యమాలయే ।

౮.౧౧౨ . కేఽస్తం సౌమ్యే చ మధ్యాహ్న ఇత్థం సూర్యగతాగతే ॥ ౧౧౨

౮.౧౧౩ . పఞ్చత్రిం శత్కోటిసంఖ్యా లక్షాణ్యేకోనవింశతిః ।

౮.౧౧౩ . చత్వారింశత్సహస్రాణి ధ్వాన్తం లోకాచలాద్బహిః ॥ ౧౧౩

౮.౧౧౪ . సప్తసాగరమానస్తు గర్భోదాఖ్యః సముద్రరాట్ ।

౮.౧౧౪ . లోకాలోకస్య పరతో యద్గర్భే నిఖిలైవ భూః ॥ ౧౧౪

౮.౧౧౫ . సిద్ధాతన్త్రేఽత్ర గర్భాబ్ధేస్తీరే కౌశేయసంజ్ఞితమ్ ।

౮.౧౧౫ . మణ్డలం గరుడస్తత్ర సిద్ధపక్షసమావృతః ॥ ౧౧౫

౮.౧౧౬ . క్రీడన్తిం పర్వతాగ్రే తే నవ చాత్ర కులాద్రయః ।

౮.౧౧౬ . తత ఉష్ణోదకాస్త్రింశన్నద్యఃపాతాలగాస్తతః ॥ ౧౧౬

౮.౧౧౭ . చతుర్దిక్షు మిరోద్యానం యోగినీసేవితం సదా ।

౮.౧౧౭ . తతో మేరుస్తతో నాగా మేఘా హేమాణ్డకం తతః ॥ ౧౧౭

౮.౧౧౮ . బ్రహ్మణోఽణ్డకటాహేన మేరోరర్ధేన కోటయః ।

౮.౧౧౮ . పఞ్చాశదేవం దశసు దిచు భూర్లోకసంజ్ఞితమ్ ॥ ౧౧౮

౮.౧౧౯ . పశుఖగమృగతరుమానుషసరీసృపైః షడ్భిరేష భూర్లోకః ।

౮.౧౧౯ . వ్యాప్తః పిశాచరక్షోగన్ధర్వాణాం సయక్షాణామ్ ॥ ౧౧౯

౮.౧౨౦ . విద్యాభృతాం చ కిం వా బహునా సర్వస్య భూతసర్గస్య ।

౮.౧౨౦ . అభిమానతో యథేష్టం భోగస్థానం నివాసశ్చ ॥ ౧౨౦

౮.౧౨౧ . భువర్లోకస్తథా త్వార్కాల్లక్షమేకం తదన్తరే ।

౮.౧౨౧ . దశ వాయుపథాస్తే చ ప్రత్యేకమయుతాన్తరాః ॥ ౧౨౧

౮.౧౨౨ . ఆద్యో వాయుపథస్తత్ర వితతః పరిచర్చ్యతే ।

౮.౧౨౨ . పఞ్చాశద్యోజనోర్ధ్వే స్యాదృతర్ద్ధిర్నామ మారుతః ॥ ౧౨౨

౮.౧౨౩ . ఆప్యాయకః స జన్తూనాం తతః ప్రాచేతసో భవేత్ ।

౮.౧౨౩ . పఞ్చాశద్యోజనాదూర్ధ్వ తస్మాదూర్ధ్వ శతేన తు ॥ ౧౨౩

౮.౧౨౪ . సేనానీవాయురత్రైతే మూకమేఘాస్తడిన్ముచః ।

౮.౧౨౪ . యే మహ్యాః క్రోశమాత్రేణ తిష్ఠన్తి జలవర్షిణః ॥ ౧౨౪

౮.౧౨౫ . తేభ్య ఊర్ధ్వ శతాన్మేఘా భేకాదిప్రాణివర్షిణః ।

౮.౧౨౫ . పఞ్చాశదూర్ధ్వమోఘోఽత్ర విషవారిప్రవర్షిణః ॥ ౧౨౫

౮.౧౨౬ . మేఘాః స్కన్దోద్భవాశ్చాన్యే పిశాచా ఓఘమారుతే ।

౮.౧౨౬ . తతః పఞ్చాశదూర్ధ్వం స్యుర్మేఘా మారకసంజ్ఞకాః ॥ ౧౨౬

౮.౧౨౭ . తత్ర స్థానే మహాదేవజన్మానస్తే వినాయకాః ।

౮.౧౨౭ . యే హరన్తి కృతం కర్మ నరాణామకృతాత్మనామ్ ॥ ౧౨౭

౮.౧౨౮ . పఞ్చాశదూర్ధ్వం వజ్రాఙ్కో వాయురత్రోపలామ్బుదాః ।

౮.౧౨౮ . విద్యాధరాధమాశ్చాత్ర వజ్రాఙ్కే సంప్రతిష్ఠితాః ॥ ౧౨౮

౮.౧౨౯ . యే విద్యాపౌరుషే యే చ శ్మశానాదిప్రసాధనే ।

౮.౧౨౯ . మృతాస్తత్సిద్ధిసిద్ధాస్తే వజ్రాంకే మరుతి స్థితాః ॥ ౧౨౯

౮.౧౩౦ . పఞ్చాశదూర్ధ్వం వజ్రాంకాద్వైద్యుతోఽశనివర్షిణః ।

౮.౧౩౦ . అబ్ధా అప్సరసశ్చాత్ర యే చ పుణ్యకృతో నరాః ॥ ౧౩౦

౮.౧౩౧ . భృగౌ వహ్నౌ జలే యే చ సంగ్రామే చానివర్తినః ।

౮.౧౩౧ . గోగ్రహే వధ్యమోక్షే వా మృతాస్తే వైద్యుతే స్థితాః ॥ ౧౩౧

౮.౧౩౨ . వైద్యుతాద్రైవతస్తావాంస్తత్ర పుష్టివహామ్బుదాః ।

౮.౧౩౨ . ఊర్ధ్వం చ రోగామ్బుముచః సంవర్తాస్తదనన్తరే ॥ ౧౩౨

౮.౧౩౩ . రోచనాఞ్జనభస్మాదిసిద్ధాస్తత్రైవ రైవతే ।

౮.౧౩౩ . క్రోధోదకముచాం స్థానం విషావర్తః స మారుతః ॥ ౧౩౩

౮.౧౩౪ . పఞ్చాశదూర్ధ్వం తత్రైవ దుర్దినాబ్దా హుతాశజాః ।

౮.౧౩౪ . విద్యాధరవిశేషాశ్చ తథా యే పరమేశ్వరమ్ ॥ ౧౩౪

౮.౧౩౫ . గాన్ధర్వేణ సదార్చన్తి విషావర్తేఽథ తే స్థితాః ।

౮.౧౩౫ . విషావర్తాచ్చ్యుతాదూర్ధ్వ దుర్జయః శ్వాససంభవః ॥ ౧౩౫

౮.౧౩౬ . బ్రహ్మణోఽత్ర స్థితా మేఘాః ప్రలయే వాతకారిణః ।

౮.౧౩౬ . పుష్కరాబ్ధా వాయుగమా గన్ధర్వాశ్చ పరావహే ॥ ౧౩౬

౮.౧౩౭ . జీమూతమేఘాస్తత్సంజ్ఞాస్తథా విద్యాధరోత్తమాః ।

౮.౧౩౭ . యే చ రూపవ్రతా లోకా ఆవహే తే ప్రతిష్ఠితాః ॥ ౧౩౭

౮.౧౩౮ . మహావహే త్వీశకృతాః ప్రజాహితకరామ్బుదాః ।

౮.౧౩౮ . మహాపరివహే మేఘాః కపాలోత్థా మహేశితుః ॥ ౧౩౮

౮.౧౩౯ . మహాపరివహాస్తోఽయమమృతర్ద్వేః ప్రాజ్మరుత్పథః ।

౮.౧౩౯ . అగ్నికన్యా మాతరశ్చ రుద్రశక్త్యా త్వధిష్ఠితాః ॥ ౧౩౯

౮.౧౪౦ . ద్వితీయే తత్పరే సిద్ధచారణా నిజకర్మజాః ।

౮.౧౪౦ . తుర్యే దేవాయుధాన్యష్టౌ దిగ్గజాః పఞ్చమే పునః ॥ ౧౪౦

౮.౧౪౧ . షష్ఠే గరుత్మానన్యస్మిఞ్ఝఞ్ఝాన్యత్ర వృషో విభుః ।

౮.౧౪౧ . దక్షస్తు నవమే బ్రహ్మశక్త్యా సమధితి[ని]ష్ఠితః ॥ ౧౪౧

౮.౧౪౨ . దశమే వసవో రుద్రా ఆదిత్యాశ్చ మరుత్పథే ।

౮.౧౪౨ . నవయోజనసాహస్రో విగ్రహోఽర్కస్య మణ్డలమ్ ॥ ౧౪౨

౮.౧౪౩ . త్రిగుణం జ్ఞానశక్తిః సా తపత్యర్కతయా ప్రభోః ।

౮.౧౪౩ . స్వర్లోకస్తు భువర్లోకాద్ధ్రువాన్తం పరిభాష్యతే ॥ ౧౪౩

౮.౧౪౪ . సూర్యాల్లక్షేణ శీతాంశుః క్రియాశక్తిః శివస్య సా ।

౮.౧౪౪ . చన్ద్రాల్లక్షేణ నాక్షత్రం తతో లక్షద్వయేన తు ॥ ౧౪౪

౮.౧౪౫ . ప్రత్యేకం భౌమతః సూర్యసుతాన్తే పఞ్చకం విదుః ।

౮.౧౪౫ . సౌరాల్లక్షేణ సప్తర్షివర్గస్తస్మాద్ధ్రువస్తథా ॥ ౧౪౫

౮.౧౪౬ . బ్రహ్మైవాపరరూపేణ బ్రహ్మస్థానే ధ్రువోఽచలః ।

౮.౧౪౬ . మేధీభూతో విమానానాం సర్వేషాముపరి ధ్రువః ॥ ౧౪౬

౮.౧౪౭ . అత్ర బద్ధాని సర్వాణ్యప్యూహ్యన్తేఽనిలమణ్డలే ।

౮.౧౪౭ . స్వస్సప్త మారుతస్కన్ధా ఆమేఘాద్యాః ప్రధానతః ॥ ౧౪౭

౮.౧౪౮ . ఇతశ్చ క్రతుహోత్రాది కృత్వా జ్ఞానవివర్జితాః ।

౮.౧౪౮ . స్వర్యాన్తి తత్క్షయే లోకం మానుష్యం పుణ్యశేషతః ॥ ౧౪౮

౮.౧౪౯ . ఏవం భూమేర్ధ్రువాన్తం స్యాల్లక్షాణి దశ పఞ్చ చ ।

౮.౧౪౯ . ద్వే కోటీ పఞ్చ చాశీతిర్లక్షాణి స్వర్గతో మహాన్ ॥ ౧౪౯

౮.౧౫౦ . మార్కణ్డాద్యా ఋషిమునిసిద్ధాస్త్రత్ర ప్రతిష్ఠితాః ।

౮.౧౫౦ . నివర్తితాధికారాశ్చ దేవా మహతి సంస్థితాః ॥ ౧౫౦

౮.౧౫౧ . మహాన్తరాలే తత్రాన్యే త్వధికారభుజో జనాః ।

౮.౧౫౧ . అష్టౌ కోట్యో మహల్లోకాజ్జనోఽత్ర కపిలాదయః ॥ ౧౫౧

౮.౧౫౨ . తిష్ఠన్తి సాధ్యాస్తత్రైవ బహవః సుఖభాగినః ।

౮.౧౫౨ . జనాత్తపోర్కకోట్యోఽత్ర సనకాద్యా మహాధియః ॥ ౧౫౨

౮.౧౫౩ . ప్రజాపతీనాం తత్రాధికారో బ్రహ్మాత్మజన్మనామ్ ।

౮.౧౫౩ . బ్రహ్మలయస్తు తపసః సత్యః షోడశ కోటయః ॥ ౧౫౩

౮.౧౫౪ . తత్ర స్థితః స స్వయమ్భూర్విశ్వమావిష్కరోత్యదః ।

౮.౧౫౪ . సత్యే వేదాస్తథా చాన్యే కర్మధ్యానేన భావితాః ॥ ౧౫౪

౮.౧౫౫ . ఆనన్దనిష్ఠాస్త్రత్రోర్ధ్వేకోటిర్ద్వైరిఞ్చమాసనమ్ ।

౮.౧౫౫ . బ్రహ్మసనాత్కోటియుగ్మం పురం విష్ణోర్నిరూపితమ్ ॥ ౧౫౫

౮.౧౫౬ . ధ్యానపూజాజపైర్విష్ణోర్భక్తా గచ్ఛన్తి తత్పదమ్ ।

౮.౧౫౬ . వైష్ణవాత్సప్తకోటీభిర్భువనం పరమేశితుః ॥ ౧౫౬

౮.౧౫౭ . రుద్రస్య సృష్టిసంహారకర్తుర్బ్రహ్మణ్డవర్త్మని ।

౮.౧౫౭ . దీక్షాజ్ఞానవిహీనా యే లిఙ్గారాధనతత్పరాః ॥ ౧౫౭

౮.౧౫౮ . తే యాన్త్యణ్డాన్తరే రౌద్రం పురం నాధః కదాచన ।

౮.౧౫౮ . తత్స్థాః సర్వే శివం యాన్తి రుద్రాః శ్రీకణ్ఠదీక్షితాః ॥ ౧౫౮

౮.౧౫౯ . అధికారక్షయే సాకం రుద్రకన్యాగణేన తే ।

ర.౧౪౯ . పురం పురం చ రుద్రోర్ధ్వముత్తరోత్తరవృద్ధితః ॥ ౧౪౯

ర.౧౬౦ . బ్రహ్మాణ్డాధశ్చ రుద్రోర్ధ్వ దణ్డపాణేః పురం స చ ।

ర.౧౬౦ . శివేచ్ఛయా దృణాత్యణ్డం మోక్షమార్గ కరోతి చ ॥ ౧౬౦

ర.౧౬౧ . శర్వరుద్రౌ భీమభవావుగ్రో దేవో మహానథ ।

ర.౧౬౧ . ఈశాన ఇతి భూర్లోకాత్సప్త లోకేశ్వరాః శివాః ॥ ౧౬౧

ర.౧౬౨ . స్థూలైర్విశేషైరారబ్ధాః సప్త లోకాః పరే పునః ।

ర.౧౬౨ . సూక్ష్మైరితి గురుశ్చైవ రురౌ సమ్యఙ్న్యరూపయత్ ॥ ౧౬౨

ర.౧౬౩ . యే బ్రహ్మణాదిసర్గే స్వశరీరాన్నిర్మితాః ప్రభూతాఖ్యాః ।

ర.౧౬౩ . స్థూలాః పఞ్చ విశేషాః సప్తామీ తన్మయా లోకాః ॥ ౧౬౩

ర.౧౬౪ . పరతో లిఙ్గాధారైః సూక్ష్మైస్తన్మాత్రజైర్మహాభూతైః ।

ర.౧౬౪ . లోకానామావరణైర్విష్టభ్య పరస్పేరణ గన్ధాద్యైః ॥ ౧౬౪

ర.౧౬౫ . కాలాగ్నేర్దణ్డపాణ్యన్తమష్టానవతికోటయః ।

ర.౧౬౫ . అత ఊర్ధ్వం కటాహో౽ణ్డే స ఘనః కోటియోజనమ్ ॥ ౧౬౫

ర.౧౬౬ . పఞ్చాశత్కోటయశ్చోర్ధ్వం భూపృష్ఠాదధరం తథా ।

ర.౧౬౬ . ఏవం కోటిశతం భూః స్యాత్సౌవర్ణస్తణ్డులస్తతః ॥ ౧౬౬

ర.౧౬౭ . శతరుద్రావధిర్ఘ్నఫట్భేదయేత్తత్తు దుఃశమమ్ ।

ర.౧౬౭ . ప్రతిదిక్కం దశ దశేత్యేవం రుద్రశతం బహిః ॥ ౧౬౭

ర.౧౬౮ . బ్రహ్మాణ్డాధారకం తచ్చ స్వప్రభావేణ సర్వతః ।

ర.౧౬౮ . అణ్డస్వరూపం గురుభిశ్చోక్తం శ్రీరౌరవాదిషు ॥ ౧౬౮

ర.౧౬౯ . వ్యక్తేరభిముఖీభూతః ప్రచ్యుతః శక్తిరూపతః ।

ర.౧౬౯ . ఆవాపవాననిర్భక్తో వస్తుపిణ్డో౽ణ్డ ఉచ్యతే ॥ ౧౬౯

ర.౧౭౦ . తమోలేశానువిద్ధస్య కపాలం సత్త్వముత్తరమ్ ।

ర.౧౭౦ . రజో౽నువిద్ధం నిర్కృష్టం సత్త్వమస్యాధరం తమః ॥ ౧౭౦

ర.౧౭౧ . వస్తుపిణ్డ ఇతి ప్రోక్తం శివశక్తిసమూహభాక్ ।

౮.౧౭౧ . అణ్డః స్యాదితి తద్వ్యక్తౌ సంముఖీభావ ఉచ్యతే ॥ ౧౭౧

౮.౧౭౨ . తథాపి శివమగ్నానాం శక్తీనామణ్డతా భవేత్ ।

౮.౧౭౨ . తదర్థ వాక్యమపరం తా హి న చ్యుతశక్తితః ॥ ౧౭౨

౮.౧౭౩ . తన్వక్షాదౌ మా ప్రసాఙ్క్షీదణ్డతేతి పదాన్తరమ్ ।

౮.౧౭౩ . తన్వక్షాదిషు నైవాస్తే కస్యాప్యావాపనం యతః ॥ ౧౭౩

౮.౧౭౪ . తన్వక్షసముదాయత్వే కథమేకత్వమిత్యతః ।

౮.౧౭౪ . అనిర్భక్త ఇతి ప్రోక్తం సాజాత్యపరిదర్శకమ్ ॥ ౧౭౪

౮.౧౭౫ . వినాపి వస్తుపిణ్డాఖ్యపదేనైకైకశో భవేత్ ।

౮.౧౭౫ . తత్త్వేష్వణ్డస్వభావత్వం నన్వేవమపి కిం న తత్ ॥ ౧౭౫

౮.౧౭౬ . గుణతన్మాత్రభూతౌఘమయే తత్త్వే ప్రసజ్యతే ।

౮.౧౭౬ . ఉచ్యతే వస్తుశబ్దేన తన్వక్షభువనాత్మకమ్ ॥ ౧౭౬

౮.౧౭౭ . రూపముక్తం యతస్తేన తత్సమూహోఽణ్డ ఉచ్యతే ।

౮.౧౭౭ . భవేచ్చ తత్సమూహత్వం పత్యుర్విశ్వవపుర్భృతః ॥ ౧౭౭

౮.౧౭౮ . తదర్థ భేదకాన్యన్యాన్యుపాత్తానీతి దర్శితమ్ ।

౮.౧౭౮ . తావన్మాత్రాస్వవస్థాసు మాయాధీనేఽధ్వమణ్డలే ॥ ౧౭౮

౮.౧౭౯ . మా భూదణ్డత్వమిత్యాహురన్యే భేదకయోజనమ్ ।

౮.౧౭౯ . ఇత్థముక్తవిరిఞ్చాణ్డమృతో రుద్రాః శతం హి యత్ ॥ ౧౭౯

౮.౧౮౦ . తేషాం స్వే పతయో రుద్రా ఏకాదశ మహార్చిషః ।

౮.౧౮౦ . అనన్తోఽథ కపాల్యాగ్నిర్యమనైరృతకౌ బలః ॥ ౧౮౦

౮.౧౮౧ . శీఘ్రో నిధీశో విద్యేశః శమ్భుః సవీరభద్రకః ।

౮.౧౮౧ . మధు మధుకృతః కదమ్బం కేసరజాలాని యద్వదావృణతే ॥ ౧౮౧

౮.౧౮౨ . తద్వత్తే శివరుద్రా బ్రహ్మాణ్డమసంఖ్యపరివారాః ।

౮.౧౮౨ . శరాష్టనియుతం కోటిరిత్యేషాం సన్నివేశనమ్ ॥ ౧౮౨

౮.౧౮౩ . శ్రీకణ్ఠాధిష్ఠితాస్తే చ సృజన్తి సంహరన్తి చ ।

౮.౧౮౩ . ఈశ్వరత్వం దివిషదామితి రౌరవవార్త్తికే ॥ ౧౮౩

౮.౧౮౪ . సిద్ధాతన్త్రే తు హేమాణ్డాచ్చతకోటేర్బహిః శతమ్ ।

౮.౧౮౪ . అణ్డానాం క్రమశో ద్విద్విగుణం రూప్యాదియోజితమ్ ॥ ౧౮౪

౮.౧౮౫ . తేషు క్రమేణ బ్రహ్మణః సంస్యుర్ద్విగుణజీవితాః ।

౮.౧౮౫ . క్షీయన్తే క్రమశస్తే చ తదన్తే తత్త్వమమ్మయమ్ ॥ ౧౮౫

౮.౧౮౬ . ధరాతోఽత్ర జలాది స్యాదుత్తరోత్తరతః క్రమాత్ ।

౮.౧౮౬ . దశధాహఙ్కృతాన్తం ధీస్తస్యాః స్యాచ్ఛతధా తతః ॥ ౧౮౬

౮.౧౮౭ . సహస్రధా వ్యక్తమతః పౌంస్నం దశసహస్రధా ।

౮.౧౮౭ . నియతిర్లక్షధా తస్మాత్తస్యాస్తు దశలక్షధా ॥ ౧౮౭

౮.౧౮౮ . కలాన్తం కోటిధా తస్మాన్మాయా విద్దశకోటిధా ।

౮.౧౮౮ . ఈశ్వరః శతకోటిః స్యాత్తస్మాత్కోటిసహస్రధా ॥ ౧౮౮

౮.౧౮౯ . సాదాఖ్యం వ్యశ్నుతే తచ్చ శక్తిర్వ్యృన్దేన సంఖ్యయా ।

౮.౧౮౯ . వ్యాపినీ సర్వమధ్వానం వ్యాప్యదేవీ వ్యవస్థితా ॥ ౧౮౯

౮.౧౯౦ . అప్రమేయం తతః శుద్ధం శివతత్త్వం పరం విదుః ।

౮.౧౯౦ . జలాదేః శివతత్త్వాన్తం న దృష్టం కేనచిచ్చివాత్ ॥ ౧౯౦

౮.౧౯౧ . ఋతే తతః శివజ్ఞానం పరమం మోక్షకారణమ్ ।

౮.౧౯౧ . తథా చాహ మహాదేవః శ్రీమత్స్వచ్ఛన్దశాసనే ॥ ౧౯౧

౮.౧౯౨ . నాన్యథా మోక్షమాయాతి పశుర్జ్ఞానశతైరపి ।

౮.౧౯౨ . శివజ్ఞానం న భవతి దీక్షామప్రాప్య శాఙ్కరీమ్ ॥ ౧౯౨

౮.౧౯౩ . ప్రాక్తనీ పారమేశీ సా పౌరుషేయీ చ సా పునః ।

౮.౧౯౩ . శతరుద్రోర్ధ్వతో భద్రకాల్యా నీలప్రభం జయమ్ ॥ ౧౯౩

౮.౧౯౪ . న యజ్ఞదానతపసా ప్రాప్యం కాల్యాః పురం జయమ్ ।

౮.౧౯౪ . తద్భక్తాస్తత్ర గచ్ఛన్తి తన్మణ్డలసుదీక్షితాః ॥ ౧౯౪

౮.౧౯౫ . నిర్బీజదీక్షయా మోక్షం దదాతి పరమేశ్వరీ ।

౮.౧౯౫ . విద్యేశావరణే దీక్షాం యావతీం కురుతే నృణామ్ ॥ ౧౯౫

౮.౧౯౬ . తావతీం గతిమాయాన్తి భువనేఽత్ర నివేశితాః ।

౮.౧౯౬ . తతః కోట్యా వీరభద్రో యుగాన్తాగ్నిసమప్రభః ॥ ౧౯౬

౮.౧౯౭ . విజయాఖ్యం పురం చాస్య యే స్మరన్తో మహేశ్వరమ్ ।

౮.౧౯౭ . జలేషు మరుషు చాగ్నౌ శిరశ్ఛేదేన వా మృతాః ॥ ౧౯౭

౮.౧౯౮ . తే యాన్తి బోధమైశానం వీరభద్రం మహాద్యుతిమ్ ।

౮.౧౯౮ . వైరభద్రోర్ధ్వతః కోటిర్విష్కమ్భాద్విస్తృతం త్రిధా ॥ ౧౯౮

౮.౧౯౯ . రుద్రాణ్డం సాలిలం త్వణ్డం శక్రచాపాకృతి స్థితమ్ ।

౮.౧౯౯ . ఆ వీరభద్రభువనాద్భద్రకాల్యాలయాత్తథా ॥ ౧౯౯

౮.౨౦౦ . త్రయోదశభిరన్యైశ్చ భువనైరుపశోభితమ్ ।

౮.౨౦౦ . తతో భువః సహాద్రేః పూర్గన్ధతన్మాత్రధారణాత్ ॥ ౨౦౦

౮.౨౦౧ . మృతా గచ్ఛన్తి తాం భూమిం ధరిత్ర్యాః పరమాం బుధాః ।

౮.౨౦౧ . అబ్ధేః పురం తతస్త్వాప్యం రసతన్మాత్రధారణాత్ ॥ ౨౦౧

౮.౨౦౨ . తతః శ్రియః పురం రుద్రక్రీడావతరణేష్వథ ।

౮.౨౦౨ . ప్రయాగాదౌ శ్రీగిరౌ చ విశేషాన్మరణేన తత్ ॥ ౨౦౨

౮.౨౦౩ . సారస్వతం పురం తస్మాచ్ఛబ్దబ్రహ్మవిదాం పదమ్ ।

౮.౨౦౩ . రుద్రోచితాస్తా ముఖ్యత్వాద్రుద్రేభ్యోఽన్యాస్తథా స్థితాః ॥ ౨౦౩

౮.౨౦౪ . పురేషు బహుధా గఙ్గా దేవాదౌ శ్రీః సరస్వతీ ।

౮.౨౦౪ . లకులాద్యమరేశాన్తా అష్టావప్సు సురాధిపాః ॥ ౨౦౪

౮.౨౦౫ . తతస్తు తైజసం తత్త్వం శివాగ్నేరత్ర సంస్థితిః ।

౮.౨౦౫ . తే చైనం వహ్నిమాయాన్తి వాహ్నీం యే ధారణాం శ్రితాః ॥ ౨౦౫

౮.౨౦౬ . భైరవాదిహరీన్ద్వన్తం తైజసే నాయకాష్టకమ్ ।

౮.౨౦౬ . ప్రాణస్య భువనం వాయోర్దశధా దశధా తు తత్ ॥ ౨౦౬

౮.౨౦౭ . ధ్యాత్వా త్యక్త్వాథ వా ప్రాణాన్ కృత్వా తత్రైవ ధారణామ్ ।

౮.౨౦౭ . తం విశన్తి మహాత్మానో వాయుభూతాః ఖమూర్తయః ॥ ౨౦౭

౮.౨౦౮ . భీమాదిగయపర్యన్తమష్టకం వాయుతత్త్వగమ్ ।

౮.౨౦౮ . ఖతత్త్వే భువనం వ్యోమ్నః ప్రాప్యం తద్వ్యోమధారణాత్ ॥ ౨౦౮

౮.౨౦౯ . వస్త్రాపదాన్తం స్థాణ్వాది వ్యోమతత్త్వే సురాష్టకమ్ ।

౮.౨౦౯ . అదీక్షితా యే భూతేషు శివతత్త్వాభిమానినః ॥ ౨౦౯

౮.౨౧౦ . జ్ఞానహీనా అపి ప్రౌఢధారణాస్తేఽణ్డతో బహిః ।

౮.౨౧౦ . ధరాబ్ధితేజోఽనిలఖపురగా దీక్షితాశ్చ వా ॥ ౨౧౦

౮.౨౧౧ . తావత్సంస్కారయోగార్థం న పరం పదమీహితుమ్ ।

౮.౨౧౧ . తథావిధావతారేషు మృతాశ్చాయతనేషు యే ॥ ౨౧౧

౮.౨౧౨ . తత్పదం తే సమాసాద్య క్రమాద్యాన్తి శివాత్మతామ్ ।

౮.౨౧౨ . పునః పునరిదం చోక్తం శ్రీమద్దేవ్యాఖ్యయామలే ॥ ౨౧౨

౮.౨౧౩ . శ్రీకామికాయాం కశ్మీరవర్ణనే చోక్తవాన్విభుః ।

౮.౨౧౩ . సురేశ్వరీమహాధామ్ని యే మ్రియన్తే చ తత్పురే ॥ ౨౧౩

౮.౨౧౪ . బ్రాహ్మణాద్యాః సఙ్కరాన్తాః పశవః స్థావరాన్తగాః ।

౮.౨౧౪ . రుద్రజాతయ ఏవైతే ఇత్యాహ భగవాఞ్ఛివః ॥ ౨౧౪

౮.౨౧౫ . ఆకాశావరణాదూర్ధ్వమహఙ్కారాదధః ప్రియే ।

౮.౨౧౫ . తన్మాత్రాదిమనోఽన్తానాం పురాణి శివశాసనే ॥ ౨౧౫

౮.౨౧౬ . పఞ్చవర్ణయుతం గన్ధతన్మాత్రమణ్డలం మహత్ ।

౮.౨౧౬ . ఆచ్ఛాద్య యోజనానేకకోటిభిః స్థితమన్తరా ॥ ౨౧౬

౮.౨౧౭ . ఏవం రసాదిమాత్రాణాం మణ్డలాని స్వవర్ణత ।

౮.౨౧౭ . శర్వో భవః పశుపతిరీశో భీమ ఇతి క్రమాత్ ॥ ౨౧౭

౮.౨౧౮ . తన్మాత్రేశా యదిచ్ఛాతః శబ్దాద్యాః ఖాదికారిణః ।

౮.౨౧౮ . తతః సూర్యేన్దువేదానాం మణ్డలాని విభుర్మహాన్ ॥ ౨౧౮

౮.౨౧౯ . ఉగ్రశ్చేత్యేషు పతయస్తేభ్యోఽర్కేన్దూ సయాజకౌ ।

౮.౨౧౯ . ఇత్యష్టౌ తనవః శంభోర్యాః పరాః పరికీర్తితాః ॥ ౨౧౯

౮.౨౨౦ . అపరా బ్రహ్మణోఽణ్డే తా వ్యాప్య సర్వం వ్యవస్థితాః ।

౮.౨౨౦ . కల్పే కల్పే ప్రసూయన్తే ధరాద్యాస్తాభ్య ఏవ తు ॥ ౨౨౦

౮.౨౨౧ . తతో వాగాదికర్మాక్షయుక్తం కరణమణ్డలమ్ ।

౮.౨౨౧ . అగ్నీన్ద్రవిష్ణుమిత్రాః సబ్రహ్మాణ స్తేషు నాయకాః ॥ ౨౨౧

౮.౨౨౨ . ప్రకాశమణ్డలం తస్మాచ్చ్యుతం బుద్ధ్యక్షపఞ్చకమ్ ।

౮.౨౨౨ . దిగ్విద్యుదర్కవరుణభువః శ్రోత్రాదిదేవతాః ॥ ౨౨౨

౮.౨౨౩ . ప్రకాశమణ్డలాదూర్ధ్వం స్థితం పఞ్చార్థమణ్డలమ్ ।

౮.౨౨౩ . మనోమణ్డలమేతస్మాత్సోమేనాధిష్ఠితం యతః ॥ ౨౨౩

౮.౨౨౪ . బాహ్యదేవేష్వధిష్ఠాతా సామైశ్వర్యసుఖాత్మకః ।

౮.౨౨౪ . మనోదేవస్తతో దివ్యః సోమో విభురుదీరితః ॥ ౨౨౪

౮.౨౨౫ . తతోఽపి సకలాక్షాణాం యోనేర్బుద్ధ్యక్షజన్మనః ।

౮.౨౨౫ . స్థూలాదిచ్ఛగలాన్తాష్టయుక్తం చాహఙ్కృతేః పురమ్ ॥ ౨౨౫

౮.౨౨౬ . బుద్ధితత్త్వం తతో దేవయోన్యష్టకపురాధిపమ్ ।

౮.౨౨౬ . పైశాచప్రభృతిబ్రాహ్మపర్యన్తం తచ్చ కీర్తితమ్ ॥ ౨౨౬

౮.౨౨౭ . ఏతాని దేవయోనీనాం స్థానాన్యేవ పురాణ్యతః ।

౮.౨౨౭ . అవతీర్యాత్మజన్మానం ధ్యాయన్తః సంభవన్తి తే ॥ ౨౨౭

౮.౨౨౮ . పరమేశనియోగాచ్చ చోద్యమానాశ్చ మాయయా ।

౮.౨౨౮ . నియామితా నియత్యా చ బ్రహ్మణోఽవ్యక్తజన్మనః ॥ ౨౨౮

౮.౨౨౯ . వ్యజ్యన్తే తేన సర్గాదౌ నామరూపైరనేకధా ।

౮.౨౨౯ . స్వాంశనైవ మహాత్మానో న త్యజన్తి స్వకేతనమ్ ॥ ౨౨౯

౮.౨౩౦ . ఉక్తం చ శివతనావిదమధికారపదస్థితేన గురుణా నః ।

౮.౨౩౦ . అష్టానాం దేవానాం శక్త్యావిర్భావయోనయో హ్యేతాః ॥ ౨౩౦

౮.౨౩౧ . తనుభోగాః పునరేషామధః ప్రభూతాత్మకాః ప్రోక్తాః ।

౮.౨౩౧ . చత్వారింశత్తుల్యోపభోగదేశాధికాని భువనాని ॥ ౨౩౧

౮.౨౩౨ . సాధనభేదాత్కేవలమష్టకపఞ్చకతయోక్తాని ।

౮.౨౩౨ . ఏతాని భక్తియోగప్రాణత్యాగాదిగమ్యాని ॥ ౨౩౨

౮.౨౩౩ . తేషూమాపతిరేవ ప్రభుః స్వతన్త్రేన్ద్రియో వికరణాత్మా ।

౮.౨౩౩ . తరతమయోగేన తతోఽపి దేవయోన్యష్టకం లక్ష్యం తు ॥ ౨౩౩

౮.౨౩౪ . లోకానామక్షాణి చ విషయపరిచ్ఛిత్తికరణాని ।

౮.౨౩౪ . గన్ధాదేర్మహదన్తాదేకాధిక్యేన జాతమైశ్వర్యమ్ ॥ ౨౩౪

౮.౨౩౫ . అణిమాద్యాత్మకమస్మిన్పైశాచాద్యే విరిఞ్చాన్తే ।

౮.౨౩౫ . జ్ఞాత్వైవం శోధయేద్బుద్ధిం సార్ధం పుర్యష్టకేన్ద్రియైః ॥ ౨౩౫

౮.౨౩౬ . క్రోధేశాష్టకమానీలం సంవర్తాద్యం తతో విదుః ।

౮.౨౩౬ . తేజోష్టకం బలాధ్యక్షప్రభృతిక్రోధనాష్టకాత్ ॥ ౨౩౬

౮.౨౩౭ . అకృతాది తతో బుద్ధౌ యోగాష్టకముదాహృతమ్ ।

౮.౨౩౭ . స్వచ్ఛన్దశాసనే తత్తు మూలే శ్రీపూర్వశాసనే ॥ ౨౩౭

౮.౨౩౮ . యోగాష్టకపదే యత్తు సోమే శ్రీకణ్ఠమేవ చ ।

౮.౨౩౮ . తతో మాయాపురం భూయః శ్రీకణ్ఠస్య చ కథ్యతే ॥ ౨౩౮

౮.౨౩౯ . తేన ద్వితీయం భువనం తయోః ప్రత్యేకముచ్యతే ।

౮.౨౩౯ . తత్ర మాయాపురం దేవ్యా యయా విశ్వమధిష్ఠితమ్ ॥ ౨౩౯

౮.౨౪౦ . ప్రతికల్పం నామభేదైర్భణ్యతే సా మహేశ్వరీ ।

౮.౨౪౦ . ఉమాపతేః పురం పశ్చాన్మాతృభిః పరివారితమ్ ॥ ౨౪౦

౮.౨౪౧ . శ్రీకణ్ఠ ఏవ పరయా మూర్త్యోమాపతిరుచ్యతే ।

౮.౨౪౧ . బ్రాహ్మ్యైశీ స్కన్దజా హారీ వారాహ్యైన్ద్రీ సవిచ్చికా [చర్చికా] ॥ ౨౪౧

౮.౨౪౨ . పీతా శుక్లా పీతనీలే నీలా శుక్లారుణా క్రమాత్ ।

౮.౨౪౨ . అగ్నీశసౌమ్యయామ్యాప్యపూర్వనైరృతగాస్తు తాః ॥ ౨౪౨

౮.౨౪౩ . అంశేన మానుషే లోకే ధాత్రా తా హ్యవతారితాః ।

౮.౨౪౩ . స్వచ్ఛన్దాస్తాః పరాశ్చాన్యాః పరే వ్యోమ్ని వ్యవస్థితాః ॥ ౨౪౩

౮.౨౪౪ . స్వచ్ఛన్దం తా ని షేవన్తే సప్తధేయముమా యతః ।

౮.౨౪౪ . ఉమాపతిపురస్యోర్ధ్వ స్థితం మూర్త్యష్టకం పరమ్ ॥ ౨౪౪

౮.౨౪౫ . శర్వాదికం యస్య సృష్టిర్ధరాద్యా యాజకాన్తతః ।

౮.౨౪౫ . తాభ్య ఈశానమూర్తిర్యా సా మేరౌ సంప్రతిష్ఠితా ॥ ౨౪౫

౮.౨౪౬ . శ్రీకణ్ఠః స్ఫటికాద్రౌ సా వ్యాప్తా తన్వష్టకైర్జగత్ ।

౮.౨౪౬ . యే యోగం సగుణం శమ్భోః సంయతాః పర్యుపాసతే ॥ ౨౪౬

౮.౨౪౭ . తన్మణ్డలం వా దృష్ట్వైవ ముక్తద్వైతా హ్యతత్రయాః ।

౮.౨౪౭ . గుణానామాధరౌత్తర్యాచ్ఛుద్ధాశుద్ధత్వసంస్థితేః ॥ ౨౪౭

౮.౨౪౮ . తారతమ్యాచ్చ యోగస్య భేదాత్ఫలవిచిత్రతా ।

౮.౨౪౮ . తతో భోగఫలావాప్తిభేదాద్భేదోఽయముచ్యతే ॥ ౨౪౮

౮.౨౪౯ . మూర్త్యష్టకోపరిష్టాత్తు సుశివా ద్వాదశోదితాః ।

౮.౨౪౯ . వామాద్యేకశివాన్తాస్తే కుఙ్కుమాభాః సుతేజసః ॥ ౨౪౯

౮.౨౫౦ . తదూర్ధ్వ వీరభద్రాఖ్యో మణ్డలాధిపతిః స్థితః ।

౮.౨౫౦ . యత్ర [స్త] త్సాయుజ్యమాపన్నః స తేన సహ మోదతే ॥ ౨౫౦

౮.౨౫౧ . తతోఽప్యఙ్గుష్ఠమాత్రాన్తం మహాదేవాష్టకం భవేత్ ।

౮.౨౫౧ . బుద్ధితత్త్వమిదం ప్రోక్తం దేవయోన్యష్టకాదితః ॥ ౨౫౧

౮.౨౫౨ . మహాదేవాష్టకాన్తే తద్యోగాష్టకమిహోదితమ్ ।

౮.౨౫౨ . తత్ర శ్రైకణ్ఠముక్తం యత్తస్యైవోమాపతిస్తథా ॥ ౨౫౨

౮.౨౫౩ . మూర్తయః సుశివా వీరో మహాదేవాష్టకం వపుః ।

౮.౨౫౩ . ఉపరిష్టాద్ధియోఽధశ్చ ప్రకృతేర్గుణసంజ్ఞితమ్ ॥ ౨౫౩

౮.౨౫౪ . తత్త్వం తత్ర తు సంక్షుబ్ధా గుణాః ప్రసువతే ధియమ్ ।

౮.౨౫౪ . న వైషమ్యమనాపన్నం కారణం కార్యసూతయే ॥ ౨౫౪

౮.౨౫౫ . గుణసామ్యాత్మికా తేన ప్రకృతిః కారణం భవేత్ ।

౮.౨౫౫ . నన్వేవం సాపి సంక్షోభం వినా తాన్విషమాన్గుణాన్ ॥ ౨౫౫

౮.౨౫౬ . కథం సువీత తత్రాద్యే క్షోభే స్యాదనవస్థితిః ।

౮.౨౫౬ . సాంఖ్యస్య దోష ఏవాయం యది వా తేన తే గుణాః ॥ ౨౫౬

౮.౨౫౭ . అవ్యక్తమిష్టాః సామ్యం తు సఙ్గమాత్రం న చేతరత్ ।

౮.౨౫౭ . అస్మాకం తు స్వతన్త్రేశతథేచ్ఛాక్షోభసంగతమ్ ॥ ౨౫౭

౮.౨౫౮ . అవ్యక్తం బుద్ధితత్త్వస్య కారణం క్షోభితా గుణాః ।

౮.౨౫౮ . నను తత్త్వేశ్వరేచ్ఛాతో యః క్షోభః ప్రకృతేః పురా ॥ ౨౫౮

౮.౨౫౯ . తదేవ బుద్ధితత్త్వం స్యాత్కిమన్యైః కల్పితైర్గుణైః ।

౮.౨౫౯ . నైతత్కారణతారూపపరామర్శావరోధి యత్ ॥ ౨౫౯

౮.౨౬౦ . క్షోభాన్తరం తతః కార్య బీజోచ్ఛూనాఙ్కురాదివత్ ।

౮.౨౬౦ . క్రమాత్తమోరజఃసత్త్వే గురూణాం పఙ్క్తయః స్థితాః ॥ ౨౬౦

౮.౨౬౧ . తిస్రో ద్వాత్రింశదేకాతస్త్రింశదప్యేకవింశతిః ।

౮.౨౬౧ . స్వజ్ఞనయోగబలతః క్రీడన్తో ద్రైశికోత్తమాః ॥ ౨౬౧

౮.౨౬౨ . త్రినేత్రాః పాశనిర్ముక్తాస్తేఽత్రానుగ్రహకారిణః ।

౮.౨౬౨ . బుద్ధేశ్చ గుణపర్యన్తముభే సప్తాధికే శతే ॥ ౨౬౨

౮.౨౬౩ . రుద్రాణాం భువనానాం చ ముఖ్యతోఽన్యే తదన్తరే ।

౮.౨౬౩ . యోగాష్టకం గుణస్కన్ధే ప్రోక్తం శివతనౌ పునః ॥ ౨౬౩

౮.౨౬౪ . యోనీరతీత్య గౌణే స్కన్ధే స్యుర్యోగదాతారః ।

౮.౨౬౪ . అకృతకృతవిభువిరిఞ్చా హరిర్గుహః క్రమవశాత్తతో దేవీ ॥ ౨౬౪

౮.౨౬౫ . కరణాన్యణిమాదిగుణాః కార్యాణి ప్రత్యయప్రపఞ్చశ్చ ।

౮.౨౬౫ . అవ్యక్తాదుత్పన్నా గుణాశ్చ సత్త్వాదయోఽమీషామ్ ॥ ౨౬౫

౮.౨౬౬ . ధర్మజ్ఞానవిరాగానైశ్వర్యం తత్ఫలాని వివిధాని ।

౮.౨౬౬ . యచ్ఛన్తి గుణేభ్యోఽమీ పురుషేభ్యో యోగదాతారః ॥ ౨౬౬

౮.౨౬౭ . తేభ్యః పరతో భువనం సత్త్వాదిగుణాసనస్య దేవస్య ।

౮.౨౬౭ . సకలజగదేకమాతుర్భర్తుః శ్రీకణ్ఠనాథస్య ॥ ౨౬౭

౮.౨౬౮ . యేనోమాగుహనీలబ్రహ్మఋభుక్షకృతాకృతాదిభువనేషు ।

౮.౨౬౮ . గ్రహరూపిణ్యా శక్త్యా ప్రాభ్వ్యాధిష్ఠాని భూతాని ॥ ౨౬౮

౮.౨౬౯ . ఉపసంజిహీర్షురిహ యశ్చతురాననపఙ్కజం సమావిశ్య ।

౮.౨౬౯ . దగ్ధ్వా చతురో లోకాఞ్జనలోకాన్నిర్మిణోతి పునః ॥ ౨౬౯

౮.౨౭౦ . యస్యేచ్ఛాతః సత్త్వాదిగుణశరీరా విసృజతి రుద్రాణీ ।

౮.౨౭౦ . అనుకల్పం రుద్రాణ్యా వేదీ తత్రేజ్యతేఽనుకల్పేన ॥ ౨౭౦

౮.౨౭౧ . పశుపతిరిన్ద్రోపేన్ద్రవిరిఞ్చైరథ తదుపలమ్భతో దేవైః ।

౮.౨౭౧ . గన్ధర్వయక్షరాక్షసపితృమునిభిశ్చిత్రితాస్తథా యాగాః ॥ ౨౭౧

౮.౨౭౨ . గుణానాం యత్పరం సామ్యం తదవ్యక్తం గుణోర్ధ్వతః ।

౮.౨౭౨ . క్రోధేశచణ్డసంవర్తా జ్యోతిఃపిఙ్గలసూరకౌ ॥ ౨౭౨

౮.౨౭౩ . పఞ్చాన్తకైకవీరౌ చ శిఖోదశ్చాష్ట తత్ర తే ।

౮.౨౭౩ . గహనం పురుషనిధానం ప్రకృతిర్మూలం ప్రధానమవ్యక్తమ్ ॥ ౨౭౩

౮.౨౭౪ . గుణకారణమిత్యేతే మాయాప్రభవస్య పర్యాయాః ।

౮.౨౭౪ . యావన్తః క్షేత్రజ్ఞాః సహజాగన్తుకమలోపదిగ్ధచితః ॥ ౨౭౪

౮.౨౭౫ . తే సర్వేఽత్ర వినిహితా రుద్రాశ్చ తదుత్థభోగభుజః ।

౮.౨౭౫ . మూఢవివృత్తవిలీనైః కరణైః కేచిత్తు వికరణకాః ॥ ౨౭౫

౮.౨౭౬ . అకృతాధిష్ఠానతయా కృత్యాశక్తాని మూఢాని ।

౮.౨౭౬ . ప్రతినియతవిషయభాఞ్జి స్ఫుటాని శాస్త్రే వివృత్తాని ॥ ౨౭౬

౮.౨౭౭ . భగ్నాని మహాప్రలయే సృష్టౌ నోత్పాదితాని లీనాని ।

౮.౨౭౭ . ఇచ్ఛాధీనాని పునర్వికరణసంజ్ఞాని కార్యమప్యేవమ్ ॥ ౨౭౭

౮.౨౭౮ . పుంస్తత్త్వే తుష్టినవకం సిద్ధయోఽష్టౌ చ తత్పురః ।

౮.౨౭౮ . తావత్య ఏవాణిమాదిభువనాష్టకమేవ చ ॥ ౨౭౮

౮.౨౭౯ . అతత్త్వే తత్త్వబుద్ధ్యా యః సన్తోషస్తుష్టిరత్ర సా ।

౮.౨౭౯ . హేయోఽప్యాదేయధీః సిద్ధిః తథా చోక్తం హి కాపిలైః ॥ ౨౭౯

౮.౨౮౦ . ఆధ్యాత్మికాశ్చతస్రః ప్రకృత్యుపాదానకాలభాగ్యాఖ్యాః ।

౮.౨౮౦ . పఞ్చ విషయోపరమతోఽర్జనరక్షాసఙ్గసంక్షయవిఘాత్రైః ॥ ౨౮౦

౮.౨౮౧ . ఊహః శబ్దోఽధ్యయనం దుఃఖవిఘాతాస్త్రయః సుహృత్ప్రాప్తిః ।

౮.౨౮౧ . దానం చ సిద్ధయోఽష్టౌ సిద్ధేః పూర్వోఽఙ్కుశస్త్రివిధః ॥ ౨౮౧

౮.౨౮౨ . అణిమాద్యూర్ధ్వతస్తిస్రః పఙ్క్త్యో గురుశిష్యగాః ।

౮.౨౮౨ . తత్రాపి త్రిగుణచ్ఛాయాయోగాత్త్రిత్వముదాహృతమ్ ॥ ౨౮౨

౮.౨౮౩ . నాడీవిద్యాష్టకం చోర్ధ్వం పఙ్క్తీనాం స్యాదిడాదికమ్ ।

౮.౨౮౩ . పుంసి నాదమయీ శక్తిః ప్రసరాఖ్యా చ యత్స్థితా ॥ ౨౮౩

౮.౨౮౪ . న హ్యకర్తా పుమాన్కర్తుః కారణత్వం చ సంస్థితమ్ ।

౮.౨౮౪ . అకర్తర్యపి వా పుంసి సహకారితయా స్థితే ॥ ౨౮౪

౮.౨౮౫ . శేషకార్యాత్మతైష్టవ్యాన్యథా సత్కార్యహానితః ।

౮.౨౮౫ . తస్మాత్తథావిధే కార్యే యా శక్తిః పురుషస్య సా ॥ ౨౮౫

౮.౨౮౬ . తావన్తి రూపాణ్యాదాయ పూర్ణతామధిగచ్ఛతి ।

౮.౨౮౬ . నాడ్యష్టకోర్ధ్వే కథితం విగ్రహాష్టకముచ్యతే ॥ ౨౮౬

౮.౨౮౭ . కార్యం హేతుర్దుఃఖం సుఖం చ విజ్ఞానసాధ్యకరణాని ।

౮.౨౮౭ . సాధనమితి విగ్రహతాయుగష్టకం భవతి పుంస్తత్త్వే ॥ ౨౮౭

౮.౨౮౮ . భువనం దేహధర్మాణాం దశానాం విగ్రహాష్టకాత్ ।

౮.౨౮౮ . అహింసా సత్యమస్తేయం బ్రహ్మకల్కాక్రుధో గురోః ॥ ౨౮౮

౮.౨౮౯ . శుశ్రూషాశౌచసన్తోషా ఋజుతేతి దశోదితాః ।

౮.౨౮౯ . పుంస్తత్త్వ ఏవ గన్ధాన్తం స్థితం షోడశకం పునః ॥ ౨౮౯

౮.౨౯౦ . ఆరభ్య దేహపాశాఖ్యం పురం బుద్ధిగుణాస్తతః ।

౮.౨౯౦ . తత్రైవాష్టావహంకారస్త్రిధా కామాదికాస్తథా ॥ ౨౯౦

౮.౨౯౧ . పాశా ఆగన్తుకగాణేశవైద్యేశ్వరభేదితాః ।

౮.౨౯౧ . త్రివిధాస్తే స్థితాః పుంసి మోక్షమార్గోపరోధకాః ॥ ౨౯౧

౮.౨౯౨ . యత్కించిత్పరమాద్వైతసంవిత్స్వాతన్త్ర్యసున్దరాత్ ।

౮.౨౯౨ . పరాచ్చివాదుక్తరూపాదన్యత్త్వాశ ఉచ్యతే ॥ ౨౯౨

౮.౨౯౩ . తదేవం పుంస్త్వమాపన్నే పూర్ణేఽపి పరమేశ్వరే ।

౮.౨౯౩ . తత్స్వరూపాపరిజ్ఞానం చిత్రం హి పురుషాస్తతః ॥ ౨౯౩

౮.౨౯౪ . ఉక్తానుక్తాస్తు యే పాశాః పరతన్త్రోక్తలక్షణాః ।

౮.౨౯౪ . తే పుంసి సర్వే తాంస్తత్ర శోధయన్ముచ్యతే భవాత్ ॥ ౨౯౪

౮.౨౯౫ . పుంస ఊర్ధ్వ తు నియతిస్తత్రస్థాః శంకరా దశ ।

౮.౨౯౫ . హేమాభాః సుసితాః కాలతత్త్వే తు దశ తే శివాః ॥ ౨౯౫

౮.౨౯౬ . కోటిః షోడశసాహస్రం ప్రత్యేకం పరివారిణః ।

౮.౨౯౬ . రాగే వీరేశభువనం గుర్వన్తేవాసినాం పురమ్ ॥ ౨౯౬

౮.౨౯౭ . పురం చాశుద్ధవిద్యాయాం స్యాచ్ఛక్తినవకోజ్జ్వలమ్ ।

౮.౨౯౭ . మనోన్మన్యన్తగాస్తాశ్చ వామాద్యాః పరికీర్తితాః ॥ ౨౯౭

౮.౨౯౮ . కలాయాం స్యాన్మహాదేవత్రయస్య పురముత్తమమ్ ।

౮.౨౯౮ . తతో మాయా త్రిపుటికా ముఖ్యతోఽనన్తకోటిభిః ॥ ౨౯౮

౮.౨౯౯ . ఆక్రాన్తా సా భగబిలైః ప్రోక్తం శైవ్యాం తనౌ పునః ।

౮.౨౯౯ . అఙ్గుష్ఠమాత్రపర్యన్తం మహాదేవాష్టకం నిశి ॥ ౨౯౯

౮.౩౦౦ . చక్రాష్టకాధిపత్యేన తథా శ్రీమాలినీమతే ।

౮.౩౦౦ . వామాద్యాః పురుషాదౌ యే ప్రోక్తాః శ్రీపూర్వశాసనే ॥ ౩౦౦

౮.౩౦౧ . తే మాయాతత్త్వ ఏవోక్తాస్తనౌ శైవ్యామనన్తతః ।

౮.౩౦౧ . కపాలవ్రతినః స్వాఙ్గహోతారః కష్టతాపసాః ॥ ౩౦౧

౮.౩౦౨ . సర్వాభయాః ఖఙ్గధారావ్రతాస్తత్త్వవేదినః ।

౮.౩౦౨ . క్రమాత్తత్త్వమాయాన్తి యత్రేశోఽనన్త ఉచ్యతే ॥ ౩౦౨

౮.౩౦౩ . ఉక్తం చ తస్య పరతః స్థానమనన్తాధిపస్య దేవస్య ।

౮.౩౦౩ . స్థితివిలయసర్గకర్తుర్గుహాభగద్వారపాలస్య ॥ ౩౦౩
౮.౩౦౪ . ధర్మానణిమాదిగుణాఞ్జ్ఞానాని తపఃసుఖాని యోగాంశ్చ ।
౮.౩౦౪ . మాయాబిలాత్ప్రదత్తే పుంసాం నిష్కృష్య నిష్కృష్య ॥ ౩౦౪
౮.౩౦౫ . తచ్ఛక్తీద్ధస్వబలా గుహాధికారాన్ధకారగుణదీపాః ।
౮.౩౦౫ . సర్వేఽనన్తప్రముఖా దీప్యన్తే శతభవప్రముఖాన్తాః ॥ ౩౦౫
౮.౩౦౬ . సోఽవ్యక్తమధిష్ఠాయ ప్రకరోతి జగన్నియోగతః శమ్భోః ।
౮.౩౦౬ . శుద్ధాశుద్ధస్రోతోఽధికారహేతుః శివో యస్మాత్ ॥ ౩౦౬
౮.౩౦౭ . శివగుణయోగే తస్మిన్మహతి పదే యే ప్రతిష్ఠితాః ప్రథమమ్ ।
౮.౩౦౭ . తేఽనన్తాదేర్జగతః సర్గస్థితివిలయకర్తారః ॥ ౩౦౭
౮.౩౦౮ . మాయాబిలమిదముక్తం పరతస్తు గుహా జగద్యోనిః ।
౮.౩౦౮ . ఉత్పత్త్యా తేష్వస్యాః పతిశక్తిక్షోభమనువిధీయమానేషు ॥ ౩౦౮
౮.౩౦౯ . యోనివివరేషు నానాకామసమృద్ధేషు భగసంజ్ఞా ।
౮.౩౦౯ . కామయతే పతిరేనామిచ్ఛానువిధాయినీం యదా దేవీమ్ ॥ ౩౦౯
౮.౩౧౦ . ప్రతిభగమవ్యక్తాద్యాః ప్రజాస్తదాస్యాః ప్రజాయన్తే ।
౮.౩౧౦ . తేషామతిసూక్ష్మాణామేతావత్త్వం న వర్ణ్యతే విధిషు ॥ ౩౧౦
౮.౩౧౧ . అవవరకాణ్యేకస్మిన్యద్వత్సాలే బహూని బద్ధాని ।
౮.౩౧౧ . యోనిబిలాన్యేకస్మింస్తద్వన్మాయాశిరఃసాలే ॥ ౩౧౧
౮.౩౧౨ . మాయాపటలైః సూక్ష్మైః కుడ్యైః పిహితాః పరస్పరమదృశ్యాః ।
౮.౩౧౨ . నివసన్తి తత్ర రుద్రాః సుఖినః ప్రతిబిలమసంఖ్యాతాః ॥ ౩౧౨
౮.౩౧౩ . స్థానే సాయుజ్యగతాః సామీప్యగతాః పరే సలోకస్థాః ।
౮.౩౧౩ . ప్రతిభువనమేవమయం నివాసినాం గురుభిరుద్దిష్టః ॥ ౩౧౩
౮.౩౧౪ . అపి సర్వసిద్ధవాచః క్షీయేరన్దీర్ఘకాలముద్గీర్ణాః ।
౮.౩౧౪ . న పునర్యోన్యానన్త్యాదుచ్యన్తే స్రోతసాం సంఖ్యాః ॥ ౩౧౪
౮.౩౧౫ . తస్మాన్నిరయాద్యేకం యత్ప్రోక్తం ద్వారపాలపర్యన్తమ్ ।

౮.౩౧౫ . స్రోత స్తేనాన్యాన్యపి తుల్యవిధానాని వేద్యాని ॥ ౩౧౫

౮.౩౧౬ . అవ్యక్తకలే గుహయా ప్రకృతికలాభ్యాం వికార ఆత్మీయః ।

౮.౩౧౬ . ఓతః ప్రోతో వ్యాప్తః కలితః పూర్ణః పరిక్షిప్తః ॥ ౩౧౬

౮.౩౧౭ . మధ్యే పుటత్రయం తస్యా రుద్రాః షడధరేఽన్తరే ।

౮.౩౧౭ . ఏక ఊర్ధ్వే చ పఞ్చేతి ద్వాదశైతే నిరూపితాః ॥ ౩౧౭

౮.౩౧౮ . గహనాసాధ్యౌ హరిహరదశేశ్వరౌ త్రికలగోపతీ షడిమే ।

౮.౩౧౮ . మధ్యేఽనన్తః క్షేమో ద్విజేశవిద్యేశవిశ్వశివాః ॥ ౩౧౮

౮.౩౧౯ . ఇతి పఞ్చ తేషు పఞ్చసు షట్సు చ పుటగేషు తత్పరావృత్త్యా ।

౮.౩౧౯ . పరివర్తతే స్థితిః కిల దేవోఽనన్తస్తు సర్వథా మధ్యే ॥ ౩౧౯

౮.౩౨౦ . ఊర్ధ్వాధరగకపాలకపుటషట్కయుగేన తత్పరావృత్త్యా ।

౮.౩౨౦ . మధ్యతోఽష్టాభిర్దిక్స్త్రైర్వ్యాప్తో గ్రన్థిర్మతఙ్గశాస్త్రోక్తః ॥ ౩౨౦

౮.౩౨౧ . శ్రీసారశాసనే పునరేషా షట్పుటతయా వినిర్దిష్టా ।

౮.౩౨౧ . గ్రన్థ్యాఖ్యమిదం తత్త్వం మాయాకార్యం తతో మాయా ॥ ౩౨౧

౮.౩౨౨ . మాయాతత్త్వం విభు కిల గహనమరూపం సమస్తవిలయపదమ్ ।

౮.౩౨౨ . తత్ర న భువనవిభాగో యుక్తో గ్రన్థావసౌ తస్మాత్ ॥ ౩౨౨

౮.౩౨౩ . మాయాతత్త్వాధిపతిః సోఽనన్తః సముదితాన్విచార్యాణూన్ ।

౮.౩౨౩ . యుగపత్క్షోభయతి నిశాం సా సూతే సంపుటైరనన్తైః స్వైః ॥ ౩౨౩

౮.౩౨౪ . తేన కలాదిధరాన్తం యదుక్తమావరణజాలమఖిలం తత్ ।

౮.౩౨౪ . నిఃసంఖ్యం చ విచిత్రం మాయైవైకా త్వభిన్నేయమ్ ॥ ౩౨౪

౮.౩౨౫ . ఉక్తం శ్రీపూర్వశాస్త్రే చ ధరావ్యక్తాత్మకం ద్వయమ్ ।

౮.౩౨౫ . అసంఖ్యాతం నిశాశక్తిసంజ్ఞం త్వేకస్వరూపకమ్ ॥ ౩౨౫

౮.౩౨౬ . పాశాః పురోక్తాః ప్రణవాః పఞ్చమానాష్టకం మునేః ।

౮.౩౨౬ . కులం యోనిశ్చ వాగీశీ యస్యాం జాతో న జాయతే ॥ ౩౨౬

౮.౩౨౭ . దీక్షాకాలేఽధరాధ్వస్థశుద్ధౌ యచ్చాధరాధ్వగమ్ ।

౮.3౨౭ . అనన్తస్య సమీపే తు తత్సర్వం పరినిష్ఠితమ్ ॥ 3౨౭

౮.3౨౮ . సాధ్యో దాతా దమనో ధ్యానో భస్మేతి బిన్దవః పఞ్చ ।

౮.3౨౮ . పఞ్చార్ధగుహ్యరుద్రాఙ్కుశహృదయలక్షణం చ సవ్యూహమ్ ॥ 3౨౮

౮.3౨౯ . ఆకర్షాదర్శౌ చేత్యష్టకమేతత్ప్రమాణానామ్ ।

౮.3౨౯ . అలుప్తవిభవాః సర్వే మాయాతత్త్వాధికారిణః ॥ 3౨౯

౮.330 . మాయామయశరీరాస్తే భోగం స్వం పరిభుఞ్జతే ।

౮.330 . ప్రలయాన్తే హ్యనన్తేన సంహృతాస్తే త్వహర్ముఖే ॥ 330

౮.33౧ . అన్యానన్తప్రసాదేన విబుధా అపి తం పరమ్ ।

౮.33౧ . సుప్తబుద్ధం మన్యమానాః స్వతన్త్రమ్మన్యతాజడాః ॥ 33౧

౮.33౨ . స్వాత్మానమేవ జానన్తి హేతుం మాయాన్తరాలగాః ।

౮.33౨ . అతః పరం స్థితా మాయా దేవీ జన్తువిమోహినీ ॥ 33౨

౮.333 . దేవదేవస్య సా శక్తిరతిదుర్ఘటకారితా ।

౮.333 . నిర్వైరపరిపన్థిన్యా తయా భ్రమితబుద్ధయః ॥ 333

౮.33౪ . ఇదం తత్త్వమిదం నేతి వివదన్తీహ వాదినః ।

౮.33౪ . గురుదేవాగ్నిశాస్త్రేషు యే న భక్తా నరాధమాః ॥ 33౪

౮.33౫ . సత్పథం తాన్పరిత్యాజ్య సోత్పథం నయతి ధ్రువమ్ ।

౮.33౫ . అసద్యుక్తివిచారజ్ఞాఞ్ఛుష్కతర్కావలమ్బినః ॥ 33౫

౮.33౬ . భ్రమయత్యేవ తాన్మాయా హ్యమోక్షే మోక్షలిప్సయా ।

౮.33౬ . శివదీక్షాసినా ఛిన్నా శివజ్ఞానాసినా తథా ॥ 33౬

౮.33౭ . న ప్రరోహేత్పునర్నాన్యో హేతుస్తచ్ఛేదనం ప్రతి ।

౮.33౭ . మహామాయోర్ధ్వతః శుద్ధా మహావిద్యాథ మాతృకా ॥ 33౭

౮.33౮ . వాగీశ్వరీ చ తత్రస్థం వామాదినవసత్పురమ్ ।

౮.33౮ . వామా జ్యేష్ఠా రౌద్రీ కాలీ కలవికరణీబలవికారికే తథా ॥ 33౮

౮.33౯ . మథనీ దమనీ మనోన్మనీ చ త్రిదృశః పీతాః సమస్తాస్తాః ।

ర.౩౩౯ . సప్తకోట్యో ముఖ్యమన్త్రా విద్యాతత్త్వేఽత్ర సంస్థితాః ॥ ౩౩౯

ర.౩౪౦ . ఏకైకార్బుదలక్షాంశాః పద్మాకారపురా ఇహ ।

ర.౩౪౦ . విద్యారాజ్ఞ్యస్త్రిగుణ్యాద్యాః సప్త సప్తార్బుదేశ్వరాః ॥ ౩౪౦

ర.౩౪౧ . విద్యాతత్త్వోర్ధ్వమైశం తు తత్త్వం తత్ర క్రమోర్ధ్వగమ్ ।

ర.౩౪౧ . శిఖణ్డ్యాద్యమనన్తాన్తం పురాష్టకయుతం పురమ్ ॥ ౩౪౧

ర.౩౪౨ . శిఖణ్డీ శ్రీగలో మూర్తిరేకనేత్రైకరుద్రకౌ ।

ర.౩౪౨ . శివోత్తమః సూక్ష్మరుద్రోఽనన్తో విద్యేశ్వరాష్టకమ్ ॥ ౩౪౨

ర.౩౪౩ . క్రమాదూర్ధ్వోర్ధ్వసంస్థానం సప్తానాం నాయకో విభుః ।

ర.౩౪౩ . అనన్త ఏవ ధ్యేయశ్చ పూజ్యశ్చాప్యుత్తరోత్తరః ॥ ౩౪౩

ర.౩౪౪ . ముఖ్యమన్త్రేశ్వరాణాం యత్సార్ధం కోటిత్రయం స్థితమ్ ।

ర.౩౪౪ . తన్నాయకా ఇమే తేన విద్యేశాశ్చక్రవర్తినః ॥ ౩౪౪

ర.౩౪౫ . ఉక్తం చ గురుభిరిత్థం శివతన్వాద్యేషు శాసనేష్వేతత్ ।

ర.౩౪౫ . భగబిలశతకలితగుహామూర్ధాసనగోఽష్టశక్తియుగ్దేవః ॥ ౩౪౫

ర.౩౪౬ . గహనాద్యం నిరయాన్తం సృజతి చ రుద్రాంశ్చ వినియుఙ్క్తే ।

ర.౩౪౬ . ఉద్ధరతి మనోన్మన్యా పుంసస్తేష్వేవ భవతి మధ్యస్థః ॥ ౩౪౬

ర.౩౪౭ . తే తేనోదస్తచితః పరతత్త్వాలోచనేఽభినివిశన్తే ।

ర.౩౪౭ . స పునరధః పథవర్తిష్వధికృత ఏవాణుషు శివేన ॥ ౩౪౭

ర.౩౪౮ . అవసితపతివినియోగః సార్ధమనేకాత్మమన్త్రకోటీభిః ।

ర.౩౪౮ . నిర్వాత్యనన్తనాథస్తద్ధామావిశతి సూక్ష్మరుద్రస్తు ॥ ౩౪౮

ర.౩౪౯ . అనుగృహ్యాణుమపూర్వం స్థాపయతి పతిః శిఖణ్డినః స్థానే ।

ర.౩౪౯ . ఇత్యష్టౌ పరిపాట్యా యావద్ధామాని యాతి గురురేకః ॥ ౩౪౯

ర.౩౫౦ . తావదసంఖ్యాతానాం జన్తూనాం నిర్వృతిం కురుతే ।

ర.౩౫౦ . తేఽష్టావపి శక్త్యష్టకయోగామలజలరుహాసనాసీనాః ॥ ౩౫౦

ర.౩౫౧ . ఆలోకయన్తి దేవం హృదయస్థం కారణం పరమమ్ ।

ర.3౫౧ . తం భగవన్తమనన్తం ధ్యాయన్తః స్వహృది కారణం శాన్తమ్ ॥ 3౫౧

ర.3౫౨ . సప్తానుధ్యాయన్త్యపి మన్త్రాణాం కోటయః శుద్ధాః ।

ర.3౫౨ . మాయాదిరవీచ్యన్తో భవస్త్వనన్తాదిరుచ్యతేఽప్యభవః ॥ 3౫౨

ర.3౫3 . శివశుద్ధగుణాధీకారాన్తః సోఽప్యేష హేయశ్చ ।

ర.3౫3 . అత్రాపి యతో దృష్టానుగ్రాహ్యాణాం నియోజ్యతా శైవీ ॥ 3౫3

ర.3౫౪ . ఇష్టా చ తన్నివృత్తిర్వ్యభవస్త్వధరే న భూయతే యస్మాత్ ।

ర.3౫౪ . పత్యురపసర్పతి యతః కారణతా కార్యతా చ సిద్ధేభ్యః ॥ 3౫౪

ర.3౫౫ . కఞ్చుకవచ్చివసిద్ధౌ తావతిభవసంజ్ఞయాతిమధ్యస్థౌ ।

ర.3౫౫ . ధర్మజ్ఞానవిరాగైశ్యచతుష్టయపురం తు యత్ ॥ 3౫౫

ర.3౫౬ . రూపావరణసంజ్ఞం తత్తత్త్వేఽస్మిన్నైశ్వరే విదుః ।

ర.3౫౬ . వామా జ్యేష్ఠా చ రౌద్రీతి భువనత్రయశోభితమ్ ॥ 3౫౬

ర.3౫౭ . సూక్ష్మావరణమాఖ్యాతమీశతత్త్వే గురూత్తమైః ।

ర.3౫౭ . ఐశాత్సాదాశివం జ్ఞానక్రియాయుగలమణ్డితమ్ ॥ 3౫౭

ర.3౫౮ . శుద్ధావరణమిత్యాహురుక్తా శుద్ధావృతేః పరమ్ ।

ర.3౫౮ . విద్యావృతిస్తతో భావాభావశక్తిద్వయోజ్జ్వలా ॥ 3౫౮

ర.3౫౯ . శక్త్యావృతిః ప్రమాణాఖ్యా తతః శాస్త్రే నిరూపితా ।

ర.3౫౯ . శక్త్యావృతేస్తు తేజస్విధ్రువేశాభ్యామలఙ్కృతమ్ ॥ 3౫౯

ర.3౬౦ . తేజస్వ్యావరణం వేదపురా మానావృతిస్తతః ।

ర.3౬౦ . మానావృతేః సుశుద్ధావృత్పురత్రితయశోభితా ॥ 3౬౦

ర.3౬౧ . సుశుద్ధావరణాదూర్ధ్వ శైవమేకపురం భవేత్ ।

ర.3౬౧ . శివావృతేరూర్ధ్వమాహుర్మోక్షావరణసంజ్ఞితమ్ ॥ 3౬౧

ర.3౬౨ . అస్యాం మోక్షావృతౌ రుద్రా ఏకాదశ నిరూపితాః ।

ర.3౬౨ . మోక్షావరణతస్త్వేకపురమావరణం ధ్రువమ్ ॥ 3౬౨

ర.3౬3 . ఊర్ధ్వే ధ్రువావృతేరిచ్ఛావరణం తత్ర తే శివాః ।

౮.3౬3 . ఈశ్వరేచ్చాగృహాన్తస్థాస్తత్పురం చైకముచ్యతే ॥ 3౬3

౮.3౬౪ . ఇచ్చావృతేః ప్రబుద్ధాఖ్యం దిగ్రుద్రాష్టకచర్చితమ్ ।

౮.3౬౪ . ప్రబుద్ధావరణాదూర్ధ్వ సమయావరణం మహత్ ॥ 3౬౪

౮.3౬౫ . భువనైః పఞ్చభిర్గర్భీకృతానన్తసమావృతి ।

౮.3౬౫ . సామయాత్సౌశివం తత్ర సాదాఖ్యం భువనం మహత్ ॥ 3౬౫

౮.3౬౬ . తస్మిన్సదాశివో దేవస్తస్య సవ్యాపసవ్యయోః ।

౮.3౬౬ . జ్ఞానక్రియే పరేచ్చా తు శక్తిరుత్సఙ్గగామినీ ॥ 3౬౬

౮.3౬౭ . సృష్ట్యాదిపఞ్చకృత్యాని కురుతే స తయేచ్ఛయా ।

౮.3౬౭ . పఞ్చ బ్రహ్మాణ్యఙ్గషట్కం సకలాద్యష్టకం శివాః ॥ 3౬౭

౮.3౬౮ . దశాష్టాదశ రుద్రాశ్చ తైరేవ సుశివో వృతః ।

౮.3౬౮ . సద్యో వామాఘోరౌ పురుషేశౌ బ్రహ్మపఞ్చకం హృదయమ్ ॥ 3౬౮

౮.3౬౯ . మూర్ధశిఖావర్మదృగస్త్రమఙ్గాని షట్ప్రాహుః ।

౮.3౬౯ . సకలాకలశూన్యైః సహ కలాఢ్యఖమలఙ్కృతే క్షపణమన్త్యమ్ ॥ 3౬౯

౮.3౭౦ . కణ్ఠ్యోష్ఠ్యమష్టమం కిల సకలాష్టకమేతదామ్నాతమ్ ।

౮.3౭౦ . ఓం కారశివౌ దీప్తో హేత్వీశదశేశకౌ సుశివకాలౌ ॥ 3౭౦

౮.3౭౧ . సూక్ష్మసుతేజఃశర్వాః శివాః దశైతేఽత్ర పూర్వాదేః ।

౮.3౭౧ . విజయో నిఃశ్వాసశ్చ స్వాయమ్భువో వహ్నివీరరౌరవకాః ॥ 3౭౧

౮.3౭౨ . ముకుటవిసరేన్దువిన్దుప్రోద్గీతా లలితసిద్ధరుద్రౌ చ ।

౮.3౭౨ . సన్తానశివౌ పరకిరణపారమేశా ఇతి స్మృతా రుద్రాః ॥ 3౭౨

౮.3౭3 . సర్వేషామేతేషాం జ్ఞానాని విదుః స్వతుల్యనామాని ।

౮.3౭3 . మన్త్రమునికోటిపరివృత మథ విభువామాదిరుద్రతచ్ఛక్తియుతమ్ ॥ 3౭3

౮.3౭౪ . తారాదిశక్తిజుష్టం సుశివాసనమతిసితకజమసంఖ్యదలమ్ ।

౮.3౭౪ . యః శక్తిరుద్రవర్గః పరివారే విష్టరే చ సుశివస్య ॥ 3౭౪

౮.3౭౫ . ప్రత్యేకమస్య నిజనిజపరివారే పరార్ధకోటయోఽసంఖ్యాః ।

౮.౩౭౫ . మాయామలనిర్ముక్తాః కేవలమధికారమాత్రసంరుద్ధాః ॥ ౩౭౫

౮.౩౭౬ . సుశివావరణే రుద్రాః సర్వజ్ఞాః సర్వశక్తిసమ్పూర్ణాః ।

౮.౩౭౬ . అధికారబన్ధవిలయే శాన్తాః శివరూపిణో పునర్భవినః ॥ ౩౭౬

౮.౩౭౭ . ఊర్ధ్వే బిన్ద్వావృతిర్దీప్తా తత్ర తత్ర పద్మం శశిప్రభమ్ ।

౮.౩౭౭ . శాన్త్యతీతః శివస్తత్ర తచ్ఛక్త్యుత్సఙ్గభూషితః ॥ ౩౭౭

౮.౩౭౮ . నివృత్త్యాదికలావర్గపరివారసమావృతః ।

౮.౩౭౮ . అసంఖ్యరుద్రతచ్ఛక్తిపురకోటిభిరావృతః ॥ ౩౭౮

౮.౩౭౯ . శ్రీమన్మతఙ్గశాస్త్రే చ లయాఖ్యం తత్త్వముత్తమమ్ ।

౮.౩౭౯ . పారిభాషికమిత్యేతన్నామ్నా బిన్దురిహోచ్యతే ॥ ౩౭౯

౮.౩౮౦ . చతుర్మూర్తిమయం శుభ్రం యత్తత్సకలనిష్కలమ్ ।

౮.౩౮౦ . తస్మిన్భోగః సముద్దిష్ట ఇత్యత్రేదం చ వర్ణితమ్ ॥ ౩౮౦

౮.౩౮౧ . నివృత్త్యాదేః సుసూక్ష్మత్వాద్ధరాద్యైరబ్దదేహతా ।

౮.౩౮౧ . మాతుః స్ఫూర్జన్మహాజ్ఞానలీనత్వాన్న విభావ్యతే ॥ ౩౮౧

౮.౩౮౨ . ఉద్రిక్తతైజసత్వేన హేమ్నో భూపరమాణవః ।

౮.౩౮౨ . యథా పృథఙ్న భాన్త్యేవమూర్ధ్వాధోరుద్రదేహగాః ॥ ౩౮౨

౮.౩౮౩ . బిన్దూర్ధ్వేఽర్ధేన్దురేతస్య కలా జ్యోత్స్నా చ తద్వతీ ।

౮.౩౮౩ . కాన్తిః ప్రభా చ విమలా పఞ్చైతా రోధికాస్తతః ॥ ౩౮౩

౮.౩౮౪ . రున్ధనీ రోధనీ రోద్ధ్రీ జ్ఞానబోధా తమోపహా ।

౮.౩౮౪ . ఏతాః పఞ్చ కలాః ప్రాహుర్నిరోధిన్యాం గురూత్తమాః ॥ ౩౮౪

౮.౩౮౫ . అర్ధమాత్రః స్మృతో బిన్దుర్వ్యోమరూపీ చతుష్కలః ।

౮.౩౮౫ . తదర్ధమర్ధచన్ద్రస్తదష్టాంశేన నిరోధికా ॥ ౩౮౫

౮.౩౮౬ . హేతూన్బ్రహ్మాదికాన్ రున్ద్ధే రోధికాం తాం త్యజేత్తతః ।

౮.౩౮౬ . నిరోధికామిమాం భిత్త్వా సాదాఖ్యం భువనం పరమ్ ॥ ౩౮౬

౮.౩౮౭ . పరరూపేణ యత్రాస్తే పఞ్చమన్త్రమహాతనుః ।

ర.౩౮౭ . ఇత్యర్ధేన్దునిరోధ్యన్తబిన్ద్వావృత్యూర్ధ్వతో మహాన్ ॥ ౩౮౭

ర.౩౮౮ . నాదః కిఞ్జల్కసదృశో మహద్భిః పురుషైర్వృతః ।

ర.౩౮౮ . చత్వారి భువనాన్యత్ర దిక్షు మధ్యే చ పఞ్చమమ్ ॥ ౩౮౮

ర.౩౮౯ . ఇన్ధికా దీపికా చైవ రోధికా మోచికోర్ధ్వగా ।

ర.౩౮౯ . మధ్యేఽత్ర పద్మం తత్రోర్ధ్వగామీ తచ్ఛక్తిభిర్వృతః ॥ ౩౮౯

ర.౩౯౦ . నాదోర్ధ్వతస్తు సౌషుమ్నం తత్ర తచ్ఛక్తిభృత్ప్రభుః ।

ర.౩౯౦ . తదీశః పిఙ్గలేలాభ్యాం వృతః సవ్యాపసవ్యయోః ॥ ౩౯౦

ర.౩౯౧ . యా ప్రభోరఙ్కగా దేవీ సుషుమ్నా శశిసప్రభా ।

ర.౩౯౧ . గ్రథితోఽధ్వా తయా సర్వ ఊర్ధ్వశ్చాధస్తనస్తథా ॥ ౩౯౧

ర.౩౯౨ . నాదఃసుషుమ్నాధారస్తు భిత్త్వా విశ్వమిదం జగత్ ।

ర.౩౯౨ . అధఃశక్త్యా వినిర్గచ్ఛేదూర్ధ్వశక్త్యా చ మూర్ధతః ॥ ౩౯౨

ర.౩౯౩ . నాడ్యా బ్రహ్మబిలే లీనః సోఽవ్యక్తధ్వనిరక్షరః ।

ర.౩౯౩ . నదన్సర్వేషు భూతేషు శివశక్త్యా హ్యధిష్ఠితః ॥ ౩౯౩

ర.౩౯౪ . సుషుమ్నోర్ధ్వే బ్రహ్మబిలసంజ్ఞయావరణం త్రిదృక్ ।

ర.౩౯౪ . తత్ర బ్రహ్మా సితః శూలీ పఞ్చాస్యః శశిశేఖరః ॥ ౩౯౪

ర.౩౯౫ . తస్యోత్సఙ్గే పరా దేవీ బ్రహ్మణీ మోక్షమార్గగా ।

ర.౩౯౫ . రోద్ధ్రీ దాత్రీ చ మోక్షస్య తాం భిత్త్వా చోర్ధ్వకుణ్డలీ ॥ ౩౯౫

ర.౩౯౬ . శక్తిః సుప్తాహిసదృశీ సా విశ్వాధార ఉచ్యతే ।

ర.౩౯౬ . తస్యాం సూక్ష్మా సుసూక్ష్మా చ తథాన్యే అమృతామితే ॥ ౩౯౬

ర.౩౯౭ . మధ్యతో వ్యాపినీ తస్యాం వ్యాపీశో వ్యాపినీధరః ।

ర.౩౯౭ . శక్తితత్త్వమిదం యస్య ప్రపఞ్చోఽయం ధరాన్తకః ॥ ౩౯౭

ర.౩౯౮ . శివతత్త్వం తతస్తత్ర చతుర్దిక్కం వ్యవస్థితాః ।

ర.౩౯౮ . వ్యాపీ వ్యోమాత్మకోఽనన్తోఽనాథస్తచ్ఛక్తిభాగినః ॥ ౩౯౮

ర.౩౯౯ . మధ్యే త్వనాశ్రితం తత్ర దేవదేవో హ్యనాశ్రితః ।

౮.౩౯౯ . తచ్చక్షుష్యత్సఙ్ఘభృత్సూర్యశతకోటిసమప్రభః ॥ ౩౯౯

౮.౪౦౦ . శివతత్త్వోర్ధ్వతః శక్తిః పరా సా సమనాహ్వయా ।

౮.౪౦౦ . సర్వేషాం కారణానాం సా కర్తృభూతా వ్యవస్థితా ॥ ౪౦౦

౮.౪౦౧ . బిభర్త్యణ్డాన్యనేకాని శివేన సమధిష్ఠితా ।

౮.౪౦౧ . తదారూఢః శివః కృత్యపఞ్చకం కురుతే ప్రభుః ॥ ౪౦౧

౮.౪౦౨ . సమనా కరణం తస్య హేతుకర్తుర్మహేశితుః ।

౮.౪౦౨ . అనాశ్రితం తు వ్యాపారే నిమిత్తం హేతురుచ్యతే ॥ ౪౦౨

౮.౪౦౩ . తయాధితిష్ఠతి విభుః కారణానాం తు పఞ్చకమ్ ।

౮.౪౦౩ . అనాశ్రితోఽనాథమయమనన్తం ఖవపుః సదా ॥ ౪౦౩

౮.౪౦౪ . స వ్యాపినం ప్రేరయతి స్వశక్త్యా కరణేన తు ।

౮.౪౦౪ . కర్మరూపా స్థితా మాయా యదధః శక్తికుణ్డలీ ॥ ౪౦౪

౮.౪౦౫ . నాదబిన్ద్వాదికం కార్యమిత్యాదిజగదుద్భవః ।

౮.౪౦౫ . యత్సదాశివపర్యన్తం పార్థివాద్యం చ శాసనే ॥ ౪౦౫

౮.౪౦౬ . తత్సర్వం ప్రాకృతం ప్రోక్తం వినాశోత్పత్తిసంయుతమ్ ।

౮.౪౦౬ . అథ సకలభువనమానం యన్మహ్యం నిగదితం నిజైర్గురుభిః ॥ ౪౦౬

౮.౪౦౭ . తద్వక్ష్యతే సమాసాద్బుద్ధౌ యేనాశు సఙ్క్రామేత్ ।

౮.౪౦౭ . అణ్డస్యాన్తరనన్తః కాలః కూష్మాణ్డహాటకౌ బ్రహ్మాహరీ ॥ ౪౦౭

౮.౪౦౮ . రుద్రాః శతం సవీరం బహిర్నివృత్తిస్తు సాష్టశతభువనా స్యాత్ ।

౮.౪౦౮ . జలతేజఃసమీరనభోఽహంకృద్ధీమూలసప్తకే ప్రత్యేకమ్ ॥ ౪౦౮

౮.౪౦౯ . అష్టౌ షట్పఞ్చాశద్భువనా తేన ప్రతిష్ఠేతి కలా కథితా ।

౮.౪౦౯ . అత్ర ప్రాహుః శోధ్యానష్టౌ కేచిన్నిజాష్టకాధిపతీన్ ॥ ౪౦౯

౮.౪౧౦ . అన్యే తు సమస్తానాం శోధ్యత్వం వర్ణయన్తి భువనానామ్ ।

౮.౪౧౦ . శ్రీభూతిరాజమిశ్రా గురవః ప్రాహుః పునర్బహీ రుద్రశతమ్ ॥ ౪౧౦

౮.౪౧౧ . అష్టావన్తః సాకం శర్వేణేతీదృశీ నివృత్తిరియం స్యాత్ ।

ర.౪౧౧ . రుద్రాః కాలీ వీరో ధరాబ్ధిలక్ష్మ్యః సరస్వతీ గుహ్యమ్ ॥ ౪౧౧

ర.౪౧౨ . ఇత్యష్టకం జలేఽనౌ వహ్న్యతిగుహ్యద్వయం మరుతి వాయోః ।

ర.౪౧౨ . స్వపురం గయాది ఖే చ వ్యోమ పవిత్రాష్టకం చ భువనయుగమ్ ॥ ౪౧౨

ర.౪౧౩ . అభిమానేఽహఙ్కారచ్ఛగలాద్యష్టకమథాన్తరా నభోఽహంకృత్ ।

ర.౪౧౩ . తన్మాత్రార్కేన్దుశ్రతిపురాష్టకం బుద్ధికర్మదేవానామ్ ॥ ౪౧౩

ర.౪౧౪ . దశ తన్మాత్రసమూహే భువనం పునరక్షవర్గవినిపతితే ।

ర.౪౧౪ . మనసశ్చేత్యభిమానే ద్వావింశతిరేవ భువనానామ్ ॥ ౪౧౪

ర.౪౧౫ . ధియి దైవీనామష్టౌ క్రుత్తేజో యోగసంజ్ఞకం త్రయం తదుమా ।

ర.౪౧౫ . తత్పతిరథ మూర్త్యష్టకసుశివద్వాదశకవీరభద్రాః స్యుః ॥ ౪౧౫

ర.౪౧౬ . తదథ మహాదేవాష్టకమితి బుద్ధౌ సప్తదశ సంఖ్యా ।

ర.౪౧౬ . గుణతత్త్వే పఙ్క్తిత్రయమితి షట్పఞ్చాశతం పురాణి విదుః ॥ ౪౧౬

ర.౪౧౭ . యద్యపి గుణసామ్యాత్మని మూలే క్రోధేశ్వరాష్టకం తథాపి ధియి ।

ర.౪౧౭ . తచ్ఛోధితమితి గణనాం న పునః ప్రాప్తం ప్రతిష్ఠాయామ్ ॥ ౪౧౭

ర.౪౧౮ . ఇతి జలతత్త్వాన్మూలం తత్త్వచతుర్వింశతిః ప్రతిష్ఠాయామ్ ।

ర.౪౧౮ . అమ్బాదితుష్టివర్గస్తారాద్యాః సిద్ధయోఽణిమాదిగణః ॥ ౪౧౮

ర.౪౧౯ . గురవో గురుశిష్యా ఋషివర్గ ఇడాదిశ్చ విగ్రహాష్టకయుక్ ।

ర.౪౧౯ . గన్ధాదివికారపురం బుద్ధిగుణాష్టకమహంక్రియా విషయగుణాః ॥ ౪౧౯

ర.౪౨౦ . కామాదిసప్తవింశకమాగన్తు తథా గణేశవిద్యేశమయౌ ।

ర.౪౨౦ . ఇతి పాశేషు పురత్రయమిత్థం పురుషేఽత్ర భువనషోడశకమ్ ॥ ౪౨౦

ర.౪౨౧ . నియతౌ శఙ్కరదశకం కాలే శివదశకమితి పురద్వితయమ్ ।

ర.౪౨౧ . రాగే సుహృష్టభువనం గురుశిష్యపురం చ విత్కలాయుగలే ॥ ౪౨౧

ర.౪౨౨ . భువనం భువనం నిశి పుటపురత్రయం వాక్పురం ప్రమాణపురమ్ ।

ర.౪౨౨ . ఇతి సప్తవింశతిపురా విద్యా పురుషాదితత్త్వసప్తకయుక్ ॥ ౪౨౨

ర.౪౨౩ . వామేశరూపసూక్ష్మం శుద్ధం విద్యాథ శక్తితేజస్విమితిః ।

ర.౪౨౩ . సువిశుద్ధిశివౌ మోక్ష ధువేషిసంబుద్ధసమయసౌశివసంజ్ఞాః ॥ ౪౨౩

ర.౪౨౪ . సప్తదశపురా శాన్తా విద్యేశసదాశివపురత్రితయయుక్తా ।

ర.౪౨౪ . బిన్ద్వర్ధేన్దునిరోధ్యః పరసౌశివమిన్ధికాదిపురసౌషుమ్నే ॥ ౪౨౪

ర.౪౨౫ . పరనాదో బ్రహ్మబిలం సూక్ష్మాదియుతోర్ధ్వకుణ్డలీ శక్తిః ।

ర.౪౨౫ . వ్యాపివ్యోమానన్తానాథానాశ్రితపురాణి పఞ్చ తతః ॥ ౪౨౫

ర.౪౨౬ . షష్ఠం చ పరమమనాశ్రితమథ సమనాభువనషోడశీ యది వా ।

ర.౪౨౬ . బిన్ద్వావరణం పరసౌశివం చ పఞ్చేన్ధికాదిభువనాని ॥ ౪౨౬

ర.౪౨౭ . సౌషుమ్నం బ్రహ్మబిలం కుణ్డలినీ వ్యాపిపఞ్చకం సమనా ।

ర.౪౨౭ . ఇతి షోడశభువనేయం తత్త్వయుగం శాన్త్యతీతా స్యాత్ ॥ ౪౨౭

ర.౪౨౮ . శ్రీమన్మతఙ్గశాస్త్రే చ క్రమోఽయం పురపూగగః ।

ర.౪౨౮ . కాలాగ్నిర్నరకాః ఖాబ్ధియుతం ముఖ్యతయా శతమ్ ॥ ౪౨౮

ర.౪౨౯ . కూష్మాణ్డః సప్తపాతాలీ సప్తలోకీ మహేశ్వరః ।

ర.౪౨౯ . ఇత్యణ్డమధ్యం తద్బాహ్యే శతం రుద్రా ఇతి స్థితాః ॥ ౪౨౯

ర.౪౩౦ . స్థానానాం ద్విశతీ భూమిః సప్తపఞ్చాశతా యుతా ।

ర.౪౩౦ . పఞ్చాష్టకస్య మధ్యాద్ద్వాత్రింశద్భూతచతుష్టయే ॥ ౪౩౦

ర.౪౩౧ . తన్మాత్రేషు చ పఞ్చ స్యుర్విశ్వేదేవాస్తతోఽష్టకమ్ ।

ర.౪౩౧ . పఞ్చమం సేన్ద్రియే గర్వే బుద్ధౌ దేవాష్టకం గుణే ॥ ౪౩౧

ర.౪౩౨ . యోగాష్టకం క్రోధసంజ్ఞం మూలే కాలే సనైయతే ।

ర.౪౩౨ . పతద్రుగాద్యాశ్చాఙ్గుష్ఠమాత్రాద్యా రాగతత్త్వగాః ॥ ౪౩౨

ర.౪౩౩ . ద్వాదశైకశివాద్యాః స్యుర్విద్యాయాం కలనే దశ ।

ర.౪౩౩ . వామాద్యాస్త్రిశతీ సేయం త్రిపర్వణ్యబ్ధిరస్యయుక్ ॥ ౪౩౩

ర.౪౩౪ . శైవాః కేచిదిహానన్తాః శ్రీకణ్ఠా ఇతి సంగ్రహః ।

ర.౪౩౪ . యత్ర యదా పరభోగాన్ బుభుక్షతే తత్ర యోజనం కార్యమ్ ॥ ౪౩౪

ర.౪౩౫ . శోధనమథ తద్దానౌ శేషం త్వన్తర్గతం కార్యమ్ ।

౮.౪౩౫ . ఇత్యాగమం ప్రథయితుం దర్శితమేతద్వికల్పితం తేన ॥ ౪౩౫

౮.౪౩౬ . అన్యేఽపి బహువికల్పాః స్వధియాచార్యైః సమభ్యూహ్యాః ।

౮.౪౩౬ . శ్రీపూర్వశాసనే పునరష్టాదశాధికం శతం కథితమ్ ॥ ౪౩౬

౮.౪౩౭ . తదిహ ప్రధానమధికం సంక్షేపేణోచ్యతే శోధ్యమ్ ।

౮.౪౩౭ . కాలాగ్నిః కూష్మాణ్డో నరకేశో హాటకోఽథ భూతలపః ॥ ౪౩౭

౮.౪౩౮ . బ్రహ్మా మునిలోకేశో రుద్రాః పఞ్చాన్తరాలస్థాః ।

౮.౪౩౮ . అధరేఽనన్తః ప్రాచ్యాః కపాలివహ్న్యన్తనిరృతిబలాఖ్యాః ॥ ౪౩౮

౮.౪౩౯ . లఘునిధిపతివిద్యాధిపశమ్భూర్ధ్వాన్తం సవీరభద్రపతి ।

౮.౪౩౯ . ఏకాదశభిర్వాహ్యే బ్రహ్మాణ్డం పఞ్చభిస్తథాన్తరికైః ॥ ౪౩౯

౮.౪౪౦ . ఇతి షోడశపురమేతన్నివృత్తికలయేహ కలనీయమ్ ।

౮.౪౪౦ . లకులీశభారభూతీ దిణ్డ్యాషాఢీ చ పుష్కరనిమేషౌ ॥ ౪౪౦

౮.౪౪౧ . ప్రభాససురేశావితి సలిలే ప్రత్యాత్మకం సపరివారే ।

౮.౪౪౧ . భైరవకేదారమహాకాలా మధ్యామ్రజల్పాఖ్యాః ॥ ౪౪౧

౮.౪౪౨ . శ్రీశైలహరిశ్చన్ద్రావితి గుహ్యాష్టకమిదం మహసి ।

౮.౪౪౨ . భీమేన్ద్రాట్టహాసవిమలకనఖలనాఖలకురుస్థితిగయాఖ్యాః ॥ ౪౪౨

౮.౪౪౩ . అతిగుహ్యాష్టకమేతన్మరుతి చ సతన్మాత్రకే చ సాక్షే చ ।

౮.౪౪౩ . స్థాణుసువర్ణాఖ్యౌ కిల భద్రో గోకర్ణకో మహాలయకః ॥ ౪౪౩

౮.౪౪౪ . అవిముక్తరుద్రకోటీ వస్త్రాపద ఇత్యదః పవిత్రం ఖే ।

౮.౪౪౪ . స్థూలస్థూలేశశఙ్కుశ్రుతికాలఞ్జరాశ్చ మణ్డలభృత్ ॥ ౪౪౪

౮.౪౪౫ . మాకోటాణ్డద్వితయచ్ఛగలాణ్డా అష్టకం హ్యహఙ్కారే ।

౮.౪౪౫ . అన్యేఽహఙ్కారాన్తస్తన్మాత్రాణీన్ద్రియాణి చాప్యాహుః ॥ ౪౪౫

౮.౪౪౬ . ధియి యోన్యష్టకముక్తం ప్రకృతౌ యోగాష్టకం కిలాకృతప్రభృతి ।

౮.౪౪౬ . ఇతి సప్తాష్టకభువనా ప్రతిష్ఠితిః సలిలతో హి మూలాన్తా ॥ ౪౪౬

౮.౪౪౭ . నరి వామో భీమోగ్రౌ భవేశవీరాః ప్రచణ్డగౌరీశౌ ।

౮.౪౪౭ . అజసానన్తైకశివౌ విద్యాయాం క్రోధచణ్డయుగ్మం స్యాత్ ॥ ౪౪౭

౮.౪౪౮ . సంవర్తో జ్యోతిరథో కలానియత్యాం చ సూరపఞ్చాన్తౌ ।

౮.౪౪౮ . వీరశిఖీశశ్రీకణ్ఠసంజ్ఞమేతత్త్రయం చ కాలే స్యాత్ ॥ ౪౪౮

౮.౪౪౯ . సమహాతేజా వామో భవోద్భవశ్చైకపిఙ్గలేశానౌ ।

౮.౪౪౯ . భువనేశపురఃసరకావఙ్గుష్ఠ ఇమే నిశి స్థితా హ్యష్టౌ ॥ ౪౪౯

౮.౪౫౦ . అష్టావింశతిభువనా విద్యా పురుషాన్నిశాన్తమియమ్ ।

౮.౪౫౦ . హాలాహలరుద్రక్రుదమ్బికాఘోరికాః సవామాః స్యుః ॥ ౪౫౦

౮.౪౫౧ . విద్యాయాం విద్యేశాస్త్వష్టావీశే సదాశివే పఞ్చ ।

౮.౪౫౧ . వామా జ్యేష్ఠా రౌద్రీ శక్తిః సకలా చ శోన్తయమ్ ॥ ౪౫౧

౮.౪౫౨ . అష్టాదశ భువనా స్యాత్శాన్త్యతీతా త్వభువనైవ ।

౮.౪౫౨ . ఇతి దేశాధ్వవిభాగః కథితః శ్రీశమ్భునా సమాదిష్టః ॥ ౪౫౨

౮౯ శ్రీతన్త్రాలోకస్య నవమమాహ్నికమ్

౯.౧ . అథ తత్త్వప్రవిభాగో విస్తరతః కథ్యతే క్రమప్రాప్తః ॥ ౧

౯.౨ . యాన్యుక్తాని పురాణ్యమూని వివిధైభదైర్యదేష్వన్వితం రూపం భాతి పరం ప్రకాశనివిడం దేవః స ఏకః శివః ।

౯.౨ . తత్స్వాతన్త్ర్యరసాత్పునః శివపదాద్భేదే విభాతే పరం యద్రూపం బహుధానుగామి తదిదం తత్త్వం విభోః శాసనే ॥ ౨

౯.3 . తథాహి కాలసదనాద్వీరభద్రపురాన్తగమ్ ।

౯.3 . ధృతికాఠిన్యగరిమాద్యవభాసాద్ధరాత్మతా ॥ 3

౯.౪ . ఏవం జలాదితత్త్వేషు వాచ్యం యావత్సదాశివే ।

౯.౪ . స్వస్మిన్కార్యేఽథ ధర్మౌఘే యద్వాపి స్వసదృగ్గుణే ॥ ౪

౯.౫ . ఆస్తే సామాన్యకల్పేన తననాద్వ్యాప్తృభావతః ।

౯.౫ . తత్తత్త్వం క్రమశః పృథ్వీప్రధానం పుంశివాదయః ॥ ౫

౯.౬ . దేహానాం భువనానాం చ న ప్రసఙ్గస్తతో భవేత్ ।
౯.౬ . శ్రీమన్మతఙ్గశాస్త్రాదౌ తదుక్తం పరమేశినా ॥ ౬
౯.౭ . తత్రైషాం దర్శ్యతే దృష్టః సిద్ధయోగీశ్వరీమతే ।
౯.౭ . కార్యకారణభావో యః శివేచ్ఛాపరికల్పితః ॥ ౭
౯.౮ . వస్తుతః సర్వభావానాం కర్తేశానః పరః శివః ।
౯.౮ . అస్వతన్త్రస్య కర్తృత్వం నహి జాతూపపద్యతే ॥ ౮
౯.౯ . స్వతన్త్రతా చ చిన్మాత్రవపుషః పరమేశితుః ।
౯.౯ . స్వతన్త్రం చ జడం చేతి తదన్యోన్యం విరుధ్యతే ॥ ౯
౯.౧౦ . జాడ్యం ప్రమాతృతన్త్రత్వం స్వాత్మసిద్ధిమపి ప్రతి ।
౯.౧౦ . న కర్తృత్వాదృతే చాన్యత్కారణత్వం హి లభ్యతే ॥ ౧౦
౯.౧౧ . తస్మిన్సతి హి తద్భావ ఇత్యపేక్షైకజీవితమ్ ।
౯.౧౧ . నిరపేక్షేషు భావేషు స్వాత్మనిష్ఠతయా కథమ్ ॥ ౧౧
౯.౧౨ . స పూర్వమథ పశ్చాత్స ఇతి చేత్పూర్వపశ్చిమౌ ।
౯.౧౨ . స్వభావేఽనతిరిక్తౌ చేత్సమ ఇత్యవశిష్యతే ॥ ౧౨
౯.౧౩ . బీజమఙ్కుర ఇత్యస్మిన్ సతత్త్వే హేతుతద్వతోః ।
౯.౧౩ . ఘటః పటశ్చేతి భవేత్కార్యకారణతా న కిమ్ ॥ ౧౩
౯.౧౪ . బీజమఙ్కురపత్రాదితయా పరిణమేత చేత్ ।
౯.౧౪ . అతత్స్వభావవపుషః స స్వభావో న యుజ్యతే ॥ ౧౪
౯.౧౫ . స తత్స్వభావ ఇతి చేత్తర్హి బీజాఙ్కురా నిజే ।
౯.౧౫ . తావత్యేవ న విశ్రాన్తౌ తదన్యాత్యన్తసంభవాత్ ॥ ౧౫
౯.౧౬ . తతశ్చ చిత్రాకారోఽసౌ తావాన్కశ్చిత్ప్రసజ్యతే ।
౯.౧౬ . అస్తు చేత్స జడేఽన్యోన్యవిరుద్ధాకారసంభవః ॥ ౧౬
౯.౧౭ . క్రమేణ చిత్రాకారోఽస్తు జడః కిం ను విరుధ్యతే ।
౯.౧౭ . క్రమోఽక్రమో వా భావస్య న స్వరూపాధికో భవేత్ ॥ ౧౭

౯.౧౮ . తథోపలమ్భమాత్రం తౌ ఉపలమ్భశ్చ కిం తథా ।

౯.౧౮ . ఉపలబ్ధాపి విజ్ఞానస్వభావో యోఽస్య సోఽపి హి ॥ ౧౮

౯.౧౯ . క్రమోపలమ్భరూపత్వాత్క్రమేణోపలభేత చేత్ ।

౯.౧౯ . తస్య తర్హి క్రమః కోఽసౌ తదన్యానుపలమ్భతః ॥ ౧౯

౯.౨౦ . స్వభావ ఇతి చేన్నాసౌ స్వరూపాదధికో భవేత్ ।

౯.౨౦ . స్వరూపానధికస్యాపి క్రమస్య స్వస్వభావతః ॥ ౨౦

౯.౨౧ . స్వాతన్త్ర్యాద్భాసనం స్యాచ్చేత్కిమన్యద్బ్రూమహే వయమ్ ।

౯.౨౧ . ఇత్థం శ్రీశివ ఏవైకః కర్తేతి పరిభాష్యతే ॥ ౨౧

౯.౨౨ . కర్తృత్వం చైతదేతస్య తథామాత్రావభాసనమ్ ।

౯.౨౨ . తథావభాసనం చాస్తి కార్యకారణభావగమ్ ॥ ౨౨

౯.౨౩ . యథా హి ఘటసాహిత్యం పటస్యాప్యవభాసతే ।

౯.౨౩ . తథా ఘటానన్తరతా కిం తు సా నియమోజ్ఝితా ॥ ౨౩

౯.౨౪ . అతో యన్నియమేనైవ యస్మాదాభాత్యనన్తరమ్ ।

౯.౨౪ . తత్తస్య కారణం బ్రూమః సతి రూపాన్వయేఽధికే ॥ ౨౪

౯.౨౫ . నియమశ్చ తథారూపభాసనామాత్రసారకః ।

౯.౨౫ . బీజాదఙ్కుర ఇత్యేవం భాసనం నహి సర్వదా ॥ ౨౫

౯.౨౬ . యోగీచ్ఛానన్తరోద్భూతతథాభూతాఙ్కురో యతః ।

౯.౨౬ . ఇష్టే తథావిధాకారే నియమో భాసతే యతః ॥ ౨౬

౯.౨౭ . స్వప్నే ఘటపటాదీనాం హేతుతద్వత్స్వభావతా ।

౯.౨౭ . భాసతే నియమేనైవ బాధాశూన్యేన తావతి ॥ ౨౭

౯.౨౮ . తతో యావతి యాద్రూప్యాన్నియమో బాధవర్జితః ।

౯.౨౮ . భాతి తావతి తాద్రూప్యాద్దృఢహేతుఫలాత్మతా ॥ ౨౮

౯.౨౯ . తథాభూతే చ నియమే హేతుతద్వత్త్వకారిణి ।

౯.౨౯ . వస్తుతశ్చిన్మయస్యైవ హేతుతా తద్ధి సర్వగమ్ ॥ ౨౯

౯.3౦ . అత ఏవ ఘటోద్భూతౌ సామగ్రీ హేతురుచ్యతే ।
౯.3౦ . సామగ్రీ చ సమగ్రాణాం యద్యేకం నేష్యతే వపుః ॥ 3౦
౯.3౧ . హేతుభేదాన్న భేదః స్యాత్ఫలే తచ్చాసమఞ్జసమ్ ।
౯.3౧ . యద్యస్యానువిధత్తే తామన్వయవ్యతిరేకితామ్ ॥ 3౧
౯.3౨ . తత్తస్య హేతు చేత్సోఽయం కుణ్ఠతర్కో న నః ప్రియః ।
౯.3౨ . సమగ్రాశ్చ యథా దణ్డసూత్రచక్రకరాదయః ॥ 3౨
౯.33 . దూరాశ్చ భావినశ్చేత్థం హేతుత్వేనేతి మన్మహే ।
౯.33 . యది తత్ర భవేన్మేరుర్భవిష్యన్వాపి కశ్చన ॥ 33
౯.3౪ . న జాయేత ఘటో నూనం తత్రత్యత్యూహవ్యపోహితః ।
౯.3౪ . యథా చ చక్రం నియతే దేశే కాలే చ హేతుతామ్ ॥ 3౪
౯.3౫ . యాతి కర్కిసుమేర్వాద్యాస్తద్వత్స్వస్థావధి స్థితాః ।
౯.3౫ . తథా చ తేషాం హేతునాం సంయోజనవియోజనే ॥ 3౫
౯.3౬ . నియతే శివ ఏవైకః స్వతన్త్రః కర్తృతామియాత్ ।
౯.3౬ . కుమ్భకారస్య యా సంవిత్చక్రదణ్డాదియోజనే ॥ 3౬
౯.3౭ . శివ ఏవ హి సా యస్మాత్సంవిదః కా విశిష్టతా ।
౯.3౭ . కౌమ్భకారీ తు సంవిత్తిరవచ్ఛేదావభాసనాత్ ॥ 3౭
౯.3౮ . భిన్నకల్పా యది క్షేప్యా దణ్డచక్రాదిమధ్యతః ।
౯.3౮ . తస్మాదేకైకనిర్మాణే శివో విశ్వైకవిగ్రహః ॥ 3౮
౯.3౯ . కర్తేతి పుంసః కర్తృత్వాభిమానోఽపి విభోః కృతిః ।
౯.3౯ . అత ఏవ తథాభానపరమార్థతయా స్థితేః ॥ 3౯
౯.౪౦ . కార్యకారణభావస్య లోకే శాస్త్రే చ చిత్రతా ।
౯.౪౦ . మాయాతోఽవ్యక్తకలయోరితి రౌరవసంగ్రహే ॥ ౪౦
౯.౪౧ . శ్రీపూర్వే తు కలాతత్త్వాదవ్యక్తమితి కథ్యతే ।
౯.౪౧ . తత ఏవ నిశాఖ్యానాత్కలీభూతాదలిఙ్గకమ్ ॥ ౪౧

౯.౪౨ . ఇతి వ్యాఖ్యాస్మదుక్తేఽస్మిన్సతి న్యాయేఽతినిష్ఫలా ।

౯.౪౨ . లోకే చ గోమయాత్కీటాత్సంకల్పాత్స్వప్నతః స్మృతేః ॥ ౪౨

౯.౪౩ . యోగీచ్ఛాతో ద్రవ్యమన్త్రప్రభావాదేశ్చ వృశ్చికః ।

౯.౪౩ . అన్య ఏవ స చేత్కామం కుతశ్చిత్స్వవిశేషతః ॥ ౪౩

౯.౪౪ . స తు సర్వత్ర తుల్యస్తత్పరామర్శైక్యమస్తి తు ।

౯.౪౪ . తత ఏవ స్వరూపేఽపి క్రమేఽప్యన్యాదృశీ స్థితిః ॥ ౪౪

౯.౪౫ . శాస్త్రేషు యుజ్యతే చిత్రాత్తథాభావస్వభావతః ।

౯.౪౫ . పుంరాగవిత్కలాకాలమాయా జ్ఞానోత్తరే క్రమాత్ ॥ ౪౫

౯.౪౬ . నియతిర్నాస్తి వైరిఞ్చే కలోర్ధ్వే నియతిః శ్రుతా ।

౯.౪౬ . పుంరాగవిత్త్రయాదూర్ధ్వం కలానియతిసంపుటమ్ ॥ ౪౬

౯.౪౭ . కాలో మాయేతి కథితః క్రమః కిరణశాస్త్రగః ।

౯.౪౭ . పుమాన్నియత్యా కాలశ్చ రాగవిద్యాకలాన్వితః ॥ ౪౭

౯.౪౮ . ఇత్యేష క్రమ ఉద్దిష్టో మాతఙ్గే పారమేశ్వరే ।

౯.౪౮ . కార్యకారణభావీయే తత్త్వే ఇత్థం వ్యవస్థితే ॥ ౪౮

౯.౪౯ . శ్రీపూర్వశాస్త్రే కథితాం వచ్మః కారణకల్పనామ్ ।

౯.౪౯ . శివః స్వతన్త్రదృగ్రూపః పఞ్చశక్తిసునిర్భరః ॥ ౪౯

౯.౫౦ . స్వాతన్త్ర్యభాసితభిదా పఞ్చధా ప్రవిభజ్యతే ।

౯.౫౦ . చిదానన్దేషణాజ్ఞానక్రియాణాం సుస్ఫుటత్వతః ॥ ౫౦

౯.౫౧ . శివశక్తిసదేశానవిద్యాఖ్యం తత్త్వపఞ్చకమ్ ।

౯.౫౧ . ఏకైకత్రాపి తత్త్వేఽస్మిన్ సర్వశక్తిసునిర్భరే ॥ ౫౧

౯.౫౨ . తత్త్రప్రాధాన్యయోగేన స స భేదో నిరూప్యతే ।

౯.౫౨ . తథాహి స్వస్వతన్త్రత్వపరిపూర్ణతయా విభుః ॥ ౫౨

౯.౫౩ . నిఃసంఖ్యైర్బహుభీ రూపైర్భాత్యవచ్ఛేదవర్జనాత్ ।

౯.౫౩ . శాంభవాః శక్తిజా మన్త్రమహేశా మన్త్రనాయకాః ॥ ౫౩

౯.౫౪ . మన్త్రా ఇతి విశుద్ధాః స్యురమీ పఞ్చ గణాః క్రమాత్ ।

౯.౫౪ . స్వస్మిన్స్వస్మిన్ గణే భాతి యద్యద్రూపం సమన్వయి ॥ ౫౪

౯.౫౫ . తదేషు తత్త్వమిత్యుక్తం కాలాగ్న్యాదేర్ధరాదివత్ ।

౯.౫౫ . తేన యత్ప్రాహురాఖ్యానసాదృశ్యేన విడమ్బితాః ॥ ౫౫

౯.౫౬ . గురూపాసాం వినైవాత్తపుస్తకాభీష్టదృష్టయః ।

౯.౫౬ . బ్రహ్మా నివృత్త్యధిపతిః పృథక్తత్త్వం న గణ్యతే ॥ ౫౬

౯.౫౭ . సదాశివాద్యాస్తు పృథగ్గణ్యన్త ఇతి కో నయః ।

౯.౫౭ . బ్రహ్మవిష్ణుహరేశానసుశివానాశ్రితాత్మని ॥ ౫౭

౯.౫౮ . షట్కే కారణసంజ్ఞేఽర్ధజరతీయమియం కుతః ।

౯.౫౮ . ఇతి తన్మూలతో ధ్వస్తం గణితం నహి కారణమ్ ॥ ౫౮

౯.౫౯ . యథా పృథివ్యధిపతిర్నృపస్తత్త్వాన్తరం నహి ।

౯.౫౯ . తథా తత్తత్కలేశానః పృథక్తత్త్వాన్తరం కథమ్ ॥ ౫౯

౯.౬౦ . తదేవం పఞ్చకమిదం శుద్ధోఽధ్వా పరిభాష్యతే ।

౯.౬౦ . తత్ర సాక్షాచ్ఛివేచ్ఛైవ కర్త్ర్యాభాసితభేదికా ॥ ౬౦

౯.౬౧ . ఈశ్వరేచ్ఛావశక్షుబ్ధభోగలోలికచిద్గణాన్ ।

౯.౬౧ . సంవిభక్తుమఘోరేశః సృజతీహ సితేతరమ్ ॥ ౬౧

౯.౬౨ . అణూనాం లోలికా నామ నిష్కర్మా యాభిలాషితా ।

౯.౬౨ . అపూర్ణంమన్యతాజ్ఞానం మలం సావచ్ఛిదోజ్ఝితా ॥ ౬౨

౯.౬౩ . యోగ్యతామాత్రమేవైతద్భావ్యవచ్ఛేదసంగ్రహే ।

౯.౬౩ . మలస్తేనాస్య న పృథక్తత్త్వభావోఽస్తి రాగవత్ ॥ ౬౩

౯.౬౪ . నిరవచ్ఛేదకర్మాంశమాత్రావచ్ఛేదతస్తు సా ।

౯.౬౪ . రాగః పుంసి ధియో ధర్మః కర్మభేదవిచిత్రతా ॥ ౬౪

౯.౬౫ . అపూర్ణమన్యతా చేయం తథారూపావభాసనమ్ ।

౯.౬౫ . స్వతన్త్రస్య శివస్యేచ్ఛా ఘటరూపో యథా ఘటః ॥ ౬౫

౯.౬౬ . స్వాత్మప్రచ్ఛాదనేచ్ఛైవ వస్తుభూతస్తథా మలః ।
౯.౬౬ . యథైవావ్యతిరిక్తస్య ధరాదేర్భావితాత్మతా ॥ ౬౬
౯.౬౭ . తథైవాస్యేతి శాస్త్రేషు వ్యతిరిక్తః స్థితో మలః ।
౯.౬౭ . వ్యతిరిక్తః స్వతన్త్రస్తు న కోఽపి శకటాదివత్ ॥ ౬౭
౯.౬౮ . తత్సద్వితీయా సాశుద్ధిః శివముక్తాణుగా న కిమ్ ।
౯.౬౮ . మలస్య రోద్ధ్రీ కాప్యస్తి శక్తిః స చాప్యముక్తగా ॥ ౬౮
౯.౬౯ . ఇతి న్యాయోజ్ఝితో వాదః శ్రద్ధామాత్రైకకల్పితః ।
౯.౬౯ . రోద్ధ్రీ శక్తిర్జడస్యాసౌ స్వయం నైవ ప్రవర్తతే ॥ ౬౯
౯.౭౦ . స్వయం ప్రవృత్తౌ విశ్వం స్యాత్తథా చేశనికా ప్రమా ।
౯.౭౦ . మలస్య రోద్ధ్రీం తాం శక్తిమీశశ్చేత్సంయునక్తి తత్ ॥ ౭౦
౯.౭౧ . కీదృశం ప్రత్యణుమితి ప్రశ్నే నాస్త్యుత్తరం వచః ।
౯.౭౧ . మలశ్చావరణం తచ్చ నావార్యస్య విశేషకమ్ ॥ ౭౧
౯.౭౨ . ఉపలమ్భం విహన్త్యేతద్ఘటస్యేవ పటావృతిః ।
౯.౭౨ . మలేనావృతరూపాణామణూనాం యత్సతత్త్వకమ్ ॥ ౭౨
౯.౭౩ . శివ ఏవ చ తత్పశ్యేత్తస్యైవాసౌ మలో భవేత్ ।
౯.౭౩ . విభోర్జ్ఞానక్రియామాత్రసారస్యాణుగణస్య చ ॥ ౭౩
౯.౭౪ . తదభావో మలో రూపధ్వంసాయైవ ప్రకల్పతే ।
౯.౭౪ . ధర్మాద్ధర్మిణి యో భేదః సమవాయేన చైకతా ॥ ౭౪
౯.౭౫ . న తద్బ్రువద్భిరుదితం కణభోజనశిష్యవత్ ।
౯.౭౫ . నామూర్తేన న మూర్తేన ప్రావరీతుం చ శక్యతే ॥ ౭౫
౯.౭౬ . జ్ఞానం చాక్షుషరశ్మీనాం తథాభావే సరత్యపి ।
౯.౭౬ . స ఏవ చ మలో మూర్తః కిం జ్ఞానేన న వేద్యతే ॥ ౭౬
౯.౭౭ . సర్వగేణ తతః సర్వః సర్వజ్ఞత్వం న కిం భజేత్ ।
౯.౭౭ . యశ్చ ధ్వాన్తాత్ప్రకాశస్యావృతిస్తత్ప్రతిఘాతిభిః ॥ ౭౭

౯.౭౮ . మూర్తానాం ప్రతిఘస్తేజోఽణూనాం నామూర్త ఈదృశమ్ ।
౯.౭౮ . న చ చేతనమాత్మానమస్వతన్త్రో మలః క్షమః ॥ ౭౮
౯.౭౯ . ఆవరీతుం న చాచ్యం చ మద్యావృతినిదర్శనమ్ ।
౯.౭౯ . ఉక్తం భవద్భిరేవేత్థం జడః కర్తా నహి స్వయమ్ ॥ ౭౯
౯.౮౦ . స్వతన్త్రస్యేశ్వరస్యైతాః శక్తయః ప్రేరికాః కిల ।
౯.౮౦ . అతః కర్మవిపాకజ్ఞప్రభుశక్తిబలేరితమ్ ॥ ౮౦
౯.౮౧ . మద్యం సూతే మదం దుఃఖసుఖమోహఫలాత్మకమ్ ।
౯.౮౧ . న చేశప్రేరితః పుంసో మల ఆవృణుయాద్యతః ॥ ౮౧
౯.౮౨ . నిర్మలే పుంసి నేశస్య ప్రేరకత్వం తథోచితమ్ ।
౯.౮౨ . తుల్యే నిర్మలభావే చ ప్రేరయేయుర్న తే కథమ్ ॥ ౮౨
౯.౮౩ . తమీశం ప్రతి యుక్తం యద్భూయసాం స్యాత్సధర్మతా ।
౯.౮౩ . తేన స్వరూపస్వాతన్త్ర్యమాత్రం మలవిజృమ్భితమ్ ॥ ౮౩
౯.౮౪ . నిర్ణీతం వితతం చైతన్మయాన్యత్రేత్యలం పునః ।
౯.౮౪ . మలోఽభిలాషశ్చాజ్ఞానమవిద్యా లోలికాప్రథా ॥ ౮౪
౯.౮౫ . భవదోషోఽనుప్లవశ్చ గ్లానిః శోషో విమూఢతా ।
౯.౮౫ . అహంమమాత్మతాతఙ్కో మాయాశక్తిరథావృతిః ॥ ౮౫
౯.౮౬ . దోషబీజం పశుత్వం చ సంసారాఙ్కురకారణమ్ ।
౯.౮౬ . ఇత్యాద్యన్వర్థసంజ్ఞాభిస్తత్ర తత్రైష భణ్యతే ॥ ౮౬
౯.౮౭ . అస్మిన్ సతి భవతి భవో దుష్టో భేదాత్మనేతి భవదోషః ।
౯.౮౭ . మజ్జ్వవదస్మిన్ దుఃఖస్రోతోఽణూన్ వహతి యత్ప్లవస్తేన ॥ ౮౭
౯.౮౮ . శేషాస్తు సుగమరూపాః శబ్దాస్తత్రార్థమూహయేదుచితమ్ ।
౯.౮౮ . సంసారకారణం కర్మ సంసారాఙ్కుర ఉచ్యతే ॥ ౮౮
౯.౮౯ . చతుర్దశవిధం భూతవైచిత్ర్యం కర్మజం యతః ।
౯.౮౯ . అత ఏవ సాంఖ్యయోగపాఞ్చరాత్రాదిశాసనే ॥ ౮౯

౯.౯౦ . అహంమమేతి సంత్యాగో నైష్కర్మ్యేయోపదిశ్యతే ।

౯.౯౦ . నిష్కర్మా హి స్థితే మూలమలేఽప్యజ్ఞాననామని ॥ ౯౦

౯.౯౧ . వైచిత్ర్యకారణాభావాన్నోర్ధ్వ సరతి నాప్యధః ।

౯.౯౧ . కేవలం పారిమిత్యేన శివాభేదమసంస్పృశన్ ॥ ౯౧

౯.౯౨ . విజ్ఞానకేవలీ ప్రోక్తః శుద్ధచిన్మాత్రసంస్థితః ।

౯.౯౨ . స పునః శాంభవేచ్ఛాతః శివాభేదం పరామృశన్ ॥ ౯౨

౯.౯౩ . క్రమాన్మన్త్రేశతన్నేతృరూపో యాతి శివాత్మతామ్ ।

౯.౯౩ . నను కారణమేతస్య కర్మణశ్చేన్మలః కథమ్ ॥ ౯౩

౯.౯౪ . స విజ్ఞానాకలస్యాపి న సూతే కర్మసంతతిమ్ ।

౯.౯౪ . మైవం స హి మలో జ్ఞానాకలే దిధ్వంసిషుః కథమ్ ॥ ౯౪

౯.౯౫ . హేతుః స్యాద్ధ్వంసమానత్వం స్వాతన్త్ర్యాదేవ చోద్భవేత్ ।

౯.౯౫ . దిధ్వంసిషుధ్వంసమానధ్వస్తాఖ్యాసు తిసృష్వథ ॥ ౯౫

౯.౯౬ . దశాస్వన్తః కృతావస్థాన్తరాసు స్వక్రమస్థితేః ।

౯.౯౬ . విజ్ఞానాకలమన్త్రేశతదీశాదిత్వకల్పనా ॥ ౯౬

౯.౯౭ . తతశ్చ సుప్తే తుర్యే చ వక్ష్యతే బహుభేదతా ।

౯.౯౭ . అతః ప్రధ్వంసనౌన్ముఖ్యఖిలీభూతస్వశక్తికః ॥ ౯౭

౯.౯౮ . కర్మణో హేతుతామేతు మలః కథమివోచ్యతామ్ ।

౯.౯౮ . కిం చ కర్మాపి న మలాద్యతః కర్మ క్రియాత్మకమ్ ॥ ౯౮

౯.౯౯ . క్రియా చ కర్తృతారూపాత్స్వాతన్త్ర్యాన్న పునర్మలాత్ ।

౯.౯౯ . యా త్వస్య కర్మణశ్చిత్రఫలదత్వేన కర్మతా ॥ ౯౯

౯.౧౦౦ . ప్రసిద్ధా సా న సంకోచం వినాత్మని మలశ్చ సః ।

౯.౧౦౦ . విచిత్రం హి ఫలం భిన్నం భోగ్యత్వేనాభిమన్యతే ॥ ౧౦౦

౯.౧౦౧ . భోక్తర్యాత్మని తేనేయం భేదరూపా వ్యవస్థితిః ।

౯.౧౦౧ . ఇతి స్వకార్యప్రసవే సహకారిత్వమాశ్రయన్ ॥ ౧౦౧

౯.౧౦౨ . సామర్థ్యవ్యఞ్జకత్వేన కర్మణః కారణం మలః ।

౯.౧౦౨ . నన్వేవం కర్మసద్భావాన్మలస్యాపి స్థితేః కథమ్ ॥ ౧౦౨

౯.౧౦౩ . విజ్ఞానాకలతా తస్య సంకోచో హ్యస్తి తాదృశః ।

౯.౧౦౩ . మైవమధ్వస్తసంకోచోఽప్యసౌ భావనయా దృఢమ్ ॥ ౧౦౩

౯.౧౦౪ . నాహం కర్తేతి మన్వానః కర్మసంస్కారముజ్ఝతి ।

౯.౧౦౪ . ఫలిష్యతీదం కర్మేతి యా దృఢా వృత్తిరాత్మని ॥ ౧౦౪

౯.౧౦౫ . స సంస్కారః ఫలాయేహ న తు స్మరణకారణమ్ ।

౯.౧౦౫ . అప్రధ్వస్తేఽపి సంకోచే నాహం కర్తేతి భావనాత్ ॥ ౧౦౫

౯.౧౦౬ . న ఫలం క్షీవమూఢాదేః ప్రాయశ్చిత్తేఽథ వా కృతే ।

౯.౧౦౬ . యన్మయాద్య తపస్తప్తం తదస్మై స్యాదితి స్ఫుటమ్ ॥ ౧౦౬

౯.౧౦౭ . అభిసంధిమతః కర్మ న ఫలేదభిసన్ధితః ।

౯.౧౦౭ . తథాభిసంధానాఖ్యాం తు మానసే కర్మ సంస్క్రియామ్ ॥ ౧౦౭

౯.౧౦౮ . ఫలోపరక్తాం విదధత్కల్పతే ఫలసమ్పదే ।

౯.౧౦౮ . యస్తు తత్రాపి దార్ఢ్యేన ఫలసంస్కారముజ్ఝతి ॥ ౧౦౮

౯.౧౦౯ . స తత్ఫలత్యాగకృతం విశిష్టం ఫలమశ్నుతే ।

౯.౧౦౯ . అనయా పరిపాట్యా యః సమస్తాం కర్మసంతతిమ్ ॥ ౧౦౯

౯.౧౧౦ . అనహంయుతయా ప్రోజ్ఝేత్ససంకోచోఽపి సోఽకలః ।

౯.౧౧౦ . నన్విత్థం దుష్కృతం కించిదాత్మీయమభిసంధితః ॥ ౧౧౦

౯.౧౧౧ . పరస్మై స్యాన్న విజ్ఞాతం భవతా తాత్త్వికం వచః ।

౯.౧౧౧ . తస్య భోక్తుస్తథా చేత్స్యాదభిసంధిర్యథాత్మని ॥ ౧౧౧

౯.౧౧౨ . తదవశ్యం పరస్యాపి సతస్తద్దుష్కృతం భవేత్ ।

౯.౧౧౨ . పరాభిసంధిసంవిత్తౌ స్వాభిసంధిర్దృఢీభవేత్ ॥ ౧౧౨

౯.౧౧౩ . అభిసంధానవిరహే త్వస్య నో ఫలయోగితా ।

౯.౧౧౩ . న మే దుష్కృతమిత్యేషా రూఢిస్తస్యాఫలాయ సా ॥ ౧౧౩

౯.౧౧౪ . పరాభిసన్ధివిచ్ఛేదే స్వాత్మనానభిసంహితౌ ।

౯.౧౧౪ . ద్వయోరపి ఫలం న స్యాన్నాశహేతువ్యవస్థితేః ॥ ౧౧౪

౯.౧౧౫ . సుఖహేతౌ సుఖే చాస్య సామాన్యాదభిసంధితః ।

౯.౧౧౫ . నిర్విశేషాదపి న్యాయ్యా ధర్మాదిఫలభోక్తృతా ॥ ౧౧౫

౯.౧౧౬ . దుఃఖం మే దుఃఖహేతుర్వా స్తాదిత్యేష పునర్న తు ।

౯.౧౧౬ . సామాన్యోఽప్యభిసంధిః స్యాత్తదధర్మస్య నాగమః ॥ ౧౧౬

౯.౧౧౭ . ప్రకృతం బ్రూమహే జ్ఞానాకలస్యోక్తచరస్య యత్ ।

౯.౧౧౭ . అనహంయుతయా సర్వా విలీనాః కర్మసంస్క్రియాః ॥ ౧౧౭

౯.౧౧౮ . తస్మాదస్య న కర్మాస్తి కస్యాపి సహకారితామ్ ।

౯.౧౧౮ . మలః కరోతు తేనాయం ధ్వంసమానత్వమశ్నుతే ॥ ౧౧౮

౯.౧౧౯ . అపధ్వస్తమలస్త్వన్తఃశివావేశవశీకృతః ।

౯.౧౧౯ . అహంభావపరోఽప్యేతి న కర్మాధీనవృత్తితామ్ ॥ ౧౧౯

౯.౧౨౦ . ఉక్తం శ్రీపూర్వశాస్త్రే చ తదేతత్పరమేశినా ।

౯.౧౨౦ . మలమజ్ఞానమిచ్ఛన్తి సంసారాఙ్కురకారణమ్ ॥ ౧౨౦

౯.౧౨౧ . ధర్మాధర్మాత్మకం కర్మ సుఖదుఃఖాదిలక్షణమ్ ।

౯.౧౨౧ . లక్షయేత్సుఖదుఃఖాది స్వం కార్య హేతుభావతః ॥ ౧౨౧

౯.౧౨౨ . నహి హేతుః కదాప్యాస్తే వినా కార్య నిజం క్వచిత్ ।

౯.౧౨౨ . హేతుతా యోగ్యతైవాసౌ ఫలానన్తర్యభావితా ॥ ౧౨౨

౯.౧౨౩ . పూర్వకస్య తు హేతుత్వం పారమ్పర్యేణ కిం చ తత్ ।

౯.౧౨౩ . లక్ష్యతే సుఖదుఃఖాద్యైః సమానే దృష్టకారణే ॥ ౧౨౩

౯.౧౨౪ . చిత్రైర్వేత్యన్తరం కించిత్తచ్చ కర్మేహ దర్శనాత్ ।

౯.౧౨౪ . స్వాఙ్గే ప్రసాదరౌక్ష్యాది జాయమానం స్వకర్మణా ॥ ౧౨౪

౯.౧౨౫ . దృష్టమిత్యన్యదేహస్థం కారణం కర్మ కల్ప్యతే ।

౯.౧౨౫ . ఇహాప్యన్యాన్యదేహస్థే స్ఫుటం కర్మఫలే యతః ॥ ౧౨౫

౯.౧౨౬ . కృషికర్మ మధౌ భోగః శరద్యన్యా చ సా తనుః ।

౯.౧౨౬ . అనుసంధాతురేకస్య సంభవస్తు యతస్తతః ॥ ౧౨౬

౯.౧౨౭ . తస్యైవ తత్ఫలం చిత్రం కర్మ యస్య పురాతనమ్ ।

౯.౧౨౭ . క్లీవోఽపి రాజా సూదం చేదాదిశేత్త్రాపతరీదృశమ్ ॥ ౧౨౭

౯.౧౨౮ . భోజయేత్యనుసంధానాద్వినా ప్రాప్నోతి తత్ఫలమ్ ।

౯.౧౨౮ . ఇత్థం జన్మాన్తరోపాత్తకర్మాప్యద్యానుసంధినా ॥ ౧౨౮

౯.౧౨౯ . వినా భుఙ్క్తే ఫలం హేతుస్త్రత్ర ప్రాచ్యా హ్యకమ్పతా ।

౯.౧౨౯ . అత ఏవ కృతం కర్మ కర్మణా తపసాపి వా ॥ ౧౨౯

౯.౧౩౦ . జ్ఞానేన వా నిరుధ్యేత ఫలపాకేష్వనున్ముఖమ్ ।

౯.౧౩౦ . ఆరబ్ధకార్యం దేహేఽస్మిన్ యత్పునః కర్మ తత్కథమ్ ॥ ౧౩౦

౯.౧౩౧ . ఉచ్ఛిద్యతామన్త్యదశం నిరోద్ధుం నహి శక్యతే ।

౯.౧౩౧ . తత్రైవ దేహే యత్త్వన్యదద్యగం వా పురాతనమ్ ॥ ౧౩౧

౯.౧౩౨ . కర్మ తజ్జ్ఞానదీక్షాద్యైః శణ్ఢీకర్తుం ప్రసహ్యతే ।

౯.౧౩౨ . తథా సంస్కారదార్ఢ్య హి ఫలాయ దృఢతా పునః ॥ ౧౩౨

౯.౧౩౩ . యదా యదా వినశ్యేత కర్మధ్వస్తం తదా తదా ।

౯.౧౩౩ . అతో మోహపరాధీనో యద్యప్యకృత కించన ॥ ౧౩౩

౯.౧౩౪ . తథాపి జ్ఞానకాలే తత్సర్వమేవ ప్రదహ్యతే ।

౯.౧౩౪ . ఉక్తం చ శ్రీపరేఽహానాదానః సర్వదృగుల్వణః ॥ ౧౩౪

౯.౧౩౫ . ముహూర్తాన్నిర్దహేత్సర్వ దేహస్థమకృతం కృతమ్ ।

౯.౧౩౫ . దేహస్థమితి దేహేన సహ తాదాత్మ్యమాశ్రితా ॥ ౧౩౫

౯.౧౩౬ . స్వాచ్ఛన్ద్యాత్సంవిదేవోక్తా తత్రస్థం కర్మ దహ్యతే ।

౯.౧౩౬ . దేహైక్యవాసనాత్యాగాత్స చ విశ్వాత్మతాస్థితేః ॥ ౧౩౬

౯.౧౩౭ . అకాలకలితే వ్యాపిన్యభిన్నే యా హి సంస్క్రియా ।

౯.౧౩౭ . సంకోచ ఏవ సానేన సోఽపి దేహైకతామయః ॥ ౧౩౭

౯.౧౩౮ . ఏతత్కార్మమలం ప్రోక్తం యేన సాకం లయాకలాః ।
౯.౧౩౮ . స్యుర్గుహాగహనాన్తఃస్థాః సుప్తా ఇవ సరీసృపాః ॥ ౧౩౮
౯.౧౩౯ . తతః ప్రబుద్ధసంస్కారాస్తే యథోచితభాగినః ।
౯.౧౩౯ . బ్రహ్మాదిస్థావరాన్తేఽస్మిన్ సంస్రన్తి పునః పునః ॥ ౧౩౯
౯.౧౪౦ . యే పునః కర్మసంస్కారహాన్యై ప్రారబ్ధభావనాః ।
౯.౧౪౦ . భావనాపరినిష్పత్తిమప్రాప్య ప్రలయం గతాః ॥ ౧౪౦
౯.౧౪౧ . మహాన్తం తే తథాన్తఃస్థభావనాపాకసౌష్ఠవాత్ ।
౯.౧౪౧ . మన్త్రత్వం ప్రతిపద్యన్తే చిత్రాచ్చిత్రం చ కర్మతః ॥ ౧౪౧
౯.౧౪౨ . అస్య కార్మమలస్యేయన్మాయాన్తాధ్వవిసారిణః ।
౯.౧౪౨ . ప్రధానం కారణం ప్రోక్తమజ్ఞానాత్మాణవో మలః ॥ ౧౪౨
౯.౧౪౩ . క్షోభోఽస్య లోలికాఖ్యస్య సహకారితయా స్ఫుటమ్ ।
౯.౧౪౩ . తిష్ఠాసాయోగ్యతౌన్ముఖ్యమీశ్వరేచ్ఛావశాచ్చ తత్ ॥ ౧౪౩
౯.౧౪౪ . న జడశ్చిదధిష్ఠానం వినా క్వాపి క్షమో యతః ।
౯.౧౪౪ . అణవో నామ నైవాన్యత్ప్రకాశాత్మా మహేశ్వరః ॥ ౧౪౪
౯.౧౪౫ . చిదచిద్రూపతాభాసీ పుద్గలః క్షేత్రవిత్పశుః ।
౯.౧౪౫ . చిద్రూపత్వాచ్చ స వ్యాపీ నిర్గుణో నిష్క్రియస్తతః ॥ ౧౪౫
౯.౧౪౬ . యోగోపాయేష్వకో నిత్యో మూర్తివన్ద్యః ప్రభాష్యతే ।
౯.౧౪౬ . అచిత్త్వాదజ్ఞతా భేదో భోగ్యాద్భోక్తన్తరాదథ ॥ ౧౪౬
౯.౧౪౭ . తేషామణూనాం స మల ఈశ్వరేచ్ఛావశాద్భృశమ్ ।
౯.౧౪౭ . ప్రబుధ్యతే తథా చోక్తం శాస్త్రే శ్రీపూర్వనామని ॥ ౧౪౭
౯.౧౪౮ . ఈశ్వరేచ్ఛావశాదస్య భోగేచ్ఛా సంప్రజాయతే ।
౯.౧౪౮ . భోగేచ్ఛోరుపకారార్థమాద్యో మన్త్రమహేశ్వరః ॥ ౧౪౮
౯.౧౪౯ . మాయాం విక్షోభ్య సంసారం నిర్మిమీతే విచిత్రకమ్ ।
౯.౧౪౯ . మాయా చ నామ దేవస్య శక్తిరవ్యతిరేకిణీ ॥ ౧౪౯

౯.౧౫౦ . భేదావభాసస్వాతన్త్ర్యం తథాహి స తయా కృతః ।

౯.౧౫౦ . ఆద్యో భేదావభాసో యో విభాగమనుపేయివాన్ ॥ ౧౫౦

౯.౧౫౧ . గర్భీకృతానన్తభావివిభాసా సా పరా నిశా ।

౯.౧౫౧ . సా జడా భేదరూపత్వాత్కార్యం చాస్యా జడం యతః ॥ ౧౫౧

౯.౧౫౨ . వ్యాపినీ విశ్వహేతుత్వాత్సూక్ష్మా కార్యైకకల్పనాత్ ।

౯.౧౫౨ . శివశక్త్యవినాభావాన్నిత్యైకా మూలకారణమ్ ॥ ౧౫౨

౯.౧౫౩ . అచేతనమనేకాత్మ సర్వ కార్య యథా ఘటః ।

౯.౧౫౩ . ప్రధానం చ తథా తస్మాత్కార్య నాత్మా తు చేతనః ॥ ౧౫౩

౯.౧౫౪ . అత ఏవాధ్వని ప్రోక్తా పూర్వం మాయా ద్విధా స్థితా ।

౯.౧౫౪ . యథా చ మాయా దేవస్య శక్తిరభ్యేతి భేదినమ్ ॥ ౧౫౪

౯.౧౫౫ . తత్త్వభావం తథాన్యోఽపి కలాదిస్తత్త్వవిస్తరః ।

౯.౧౫౫ . నిరుద్ధశక్తేర్యా కించిత్కర్తృతోద్వలనాత్మికా ॥ ౧౫౫

౯.౧౫౬ . నాథస్య శక్తిః సాథస్తాత్పుంసః క్షేప్త్రీ కలోచ్యతే ।

౯.౧౫౬ . ఏవం విద్యాదయోఽప్యేతే ధరాన్తాః పరమార్థతః ॥ ౧౫౬

౯.౧౫౭ . శివశక్తిమయా ఏవ ప్రోక్తన్యాయానుసారతః ।

౯.౧౫౭ . తథాపి యత్పృథగ్భానం కలాదేరీశ్వరేచ్ఛయా ॥ ౧౫౭

౯.౧౫౮ . తతో జడత్వే కార్యత్వే పృథక్తత్త్వస్థితౌ ధ్రువమ్ ।

౯.౧౫౮ . ఉపాదానం స్మృతా మాయా క్వచిత్తత్కార్యమేవ చ ॥ ౧౫౮

౯.౧౫౯ . తథావభాసచిత్రం చ రూపమన్యోన్యవర్జితమ్ ।

౯.౧౫౯ . యద్భాతి కిల సంకల్పే తదస్తి ఘటవద్బహిః ॥ ౧౫౯

౯.౧౬౦ . ఖపుష్పాద్యస్తితాం బ్రూమస్తతో న వ్యభిచారితా ।

౯.౧౬౦ . ఖపుష్పం కాలదిఙ్మాతృసాపేక్షం నాస్తిశబ్దతః ॥ ౧౬౦

౯.౧౬౧ . ధరాదివత్తథాత్యన్తాభావోఽప్యేవం వివిచ్యతామ్ ।

౯.౧౬౧ . యత్సంకల్ప్యం తథా తస్య బహిర్దేహోఽస్తి చేతనః ॥ ౧౬౧

౯.౧౬౨ . చైత్రవతౌ సశివాన్తం తత్సర్వ తాదృశదేహవత్ ।

౯.౧౬౨ . యస్య దేహో యథా తస్య తజ్జాతీయం పురం బహిః ॥ ౧౬౨

౯.౧౬౩ . అతః సుశివపర్యన్తా సిద్ధా భువనపద్ధతిః ।

౯.౧౬౩ . ఆత్మనాం తత్పురం ప్రాప్యం దేశత్వాదన్యదేశవత్ ॥ ౧౬౩

౯.౧౬౪ . ఆత్మనామధ్వభోక్తృత్వం తతోఽయత్నేన సిద్ధ్యతి ।

౯.౧౬౪ . సా మాయా క్షోభమాపన్నా విశ్వం సూతే సమన్తతః ॥ ౧౬౪

౯.౧౬౫ . దణ్డాహతేవామలకీ ఫలాని కిల యద్యపి ।

౯.౧౬౫ . తథాపి తు తథా చిత్రపౌర్వాపర్యావభాసనాత్ ॥ ౧౬౫

౯.౧౬౬ . మాయాకార్యేఽపి తత్త్వౌఘే కార్యకారణతా మిథః ।

౯.౧౬౬ . సా యద్యప్యన్యశాస్త్రేషు బహుధా దృశ్యతే స్ఫుటమ్ ॥ ౧౬౬

౯.౧౬౭ . తథాపి మాలినీశాస్త్రదృశా తాం సంప్రచక్ష్మహే ।

౯.౧౬౭ . కలాదివసుధాన్తం యన్మాయాన్తః సంప్రచక్షతే ॥ ౧౬౭

౯.౧౬౮ . ప్రత్యాత్మభిన్నమేవైతత్సుఖదుఃఖాదిభేదతః ।

౯.౧౬౮ . ఏకస్యామేవ జగతి భోగసాధనసంహతౌ ॥ ౧౬౮

౯.౧౬౯ . సుఖాదీనాం సమం వ్యక్తేర్భోగభేదః కుతో భవేత్ ।

౯.౧౬౯ . న చాసౌ కర్మభేదేన తస్యైవానుపపత్తితః ॥ ౧౬౯

౯.౧౭౦ . తస్మాత్కలాదికో వర్గో భిన్న ఏవ కదాచన ।

౯.౧౭౦ . ఐక్యమేతీశ్వరేచ్ఛాతో నృత్తగీతాదివాదనే ॥ ౧౭౦

౯.౧౭౧ . ఏషాం కలాదితత్త్వానాం సర్వేషామపి భావినామ్ ।

౯.౧౭౧ . శుద్ధత్వమస్తి తేషాం యే శక్తిపాతపవిత్రితాః ॥ ౧౭౧

౯.౧౭౨ . కలా హి శుద్ధా తత్తాదృక్కర్మత్వం సంప్రసూయతే ।

౯.౧౭౨ . మితమప్యాశు యేనాస్మాత్సంసారాదేష ముచ్యతే ॥ ౧౭౨

౯.౧౭౩ . రాగవిద్యాకాలయతిప్రకృత్యక్షార్థసంచయః ।

౯.౧౭౩ . ఇత్థం శుద్ధ ఇతి ప్రోచ్య గురుర్మానస్తుతౌ విభుః ॥ ౧౭౩

౬.౧౭౪ . ఏవమేషా కలాదీనాముత్పత్తిః ప్రవివిచ్యతే ।

౬.౧౭౪ . మాయాతత్త్వాత్కలా జాతా కించిత్కర్తృత్వలక్షణా ॥ ౧౭౪

౬.౧౭౫ . మాయా హి చిన్మయాద్భేదం శివాద్విదధతీ పశోః ।

౬.౧౭౫ . సుషుప్తతామివాధత్తే తత ఏవ హ్యదృక్క్రియః ॥ ౧౭౫

౬.౧౭౬ . కలా హి కించిత్కర్తృత్వం సూతే స్వాలిఙ్గనాదణోః ।

౬.౧౭౬ . తస్యాశ్చాప్యణునాన్యోన్యం హ్యాశ్లేషే సా ప్రసూయతే ॥ ౧౭౬

౬.౧౭౭ . సద్యోనిర్వాణదీక్షోత్థపుంవిశ్లేషే హి సా సతీ ।

౬.౧౭౭ . శ్లిష్యన్త్యపి చ నో సూతే తథాపి స్వఫలం క్వచిత్ ॥ ౧౭౭

౬.౧౭౮ . ఉచ్చూనతేవ ప్రథమా సూక్ష్మాఙ్కురకలేవ చ ।

౬.౧౭౮ . బీజస్యామ్బ్వగ్నిమృత్కమ్బుతుషయోగాత్ప్రసూతికృత్ ॥ ౧౭౮

౬.౧౭౯ . కలా మాయాణుసంయోగజాప్యేషా నిర్వికారకమ్ ।

౬.౧౭౯ . నాణుం కుర్యాదుపాదానం కింతు మాయాం వికారిణీమ్ ॥ ౧౭౯

౬.౧౮౦ . మలశ్చావారకో మాయా భావోపాదానకారణమ్ ।

౬.౧౮౦ . కర్మ స్యాత్సహకార్యేవ సుఖదుఃఖోద్భవం ప్రతి ॥ ౧౮౦

౬.౧౮౧ . అతః సంచ్ఛన్నచైతన్యసముద్బలనకార్యకృత్ ।

౬.౧౮౧ . కలైవానన్తనాథస్య శక్త్యా సంప్రేరితా జడా ॥ ౧౮౧

౬.౧౮౨ . న చేశశక్తిరేవాస్య చైతన్యం బలయిష్యతి ।

౬.౧౮౨ . తదుపోద్బలితం తద్ధి న కించిత్కర్తృతాం వ్రజేత్ ॥ ౧౮౨

౬.౧౮౩ . సేయం కలా న కరణం ముఖ్యం విద్యాదికం యథా ।

౬.౧౮౩ . పుంసి కర్తరి సా కర్త్రీ ప్రయోజకతయా యతః ॥ ౧౮౩

౬.౧౮౪ . అలక్ష్యాన్తరయోరిత్థం యదా పుంస్కలయోర్భవేత్ ।

౬.౧౮౪ . మాయాగర్భేశశక్త్యాదేరన్తరజ్ఞానమాన్తరమ్ ॥ ౧౮౪

౬.౧౮౫ . తదా మాయాపుంవివేకః సర్వకర్మక్షయాద్భవేత్ ।

౬.౧౮౫ . విజ్ఞానాకలతా మాయాధస్తాన్నో యాత్యధః పుమాన్ ॥ ౧౮౫

౯.౧౮౬ . ధీపుంవివేకే విజ్ఞాతే ప్రధానపురుషాన్తరే ।
౯.౧౮౬ . అపి న క్షీణకర్మా స్యాత్కలాయాం తద్ధి సంభవేత్ ॥ ౧౮౬
౯.౧౮౭ . అతః సాంఖ్యదృశా సిద్ధః ప్రధానాధో న సంసరేత్ ।
౯.౧౮౭ . కలాపుంసోర్వివేకే తు మాయాధో నైవ గచ్ఛతి ॥ ౧౮౭
౯.౧౮౮ . మలాద్వివిక్తమాత్మానం పశ్యంస్తు శివతాం వ్రజేత్ ।
౯.౧౮౮ . సర్వత్ర చైశ్వరః శక్తిపాతోఽత్ర సహకారణమ్ ॥ ౧౮౮
౯.౧౮౯ . మాయాగర్భాధికారీయో ద్వయోరన్త్యే తు నిర్మలః ।
౯.౧౮౯ . సేయం కలా కార్యభేదాదన్యైవ హ్యనుమీయతే ॥ ౧౮౯
౯.౧౯౦ . అన్యథైకం భవేద్విశ్వం కార్యాయేత్యన్యనిహ్నవః ।
౯.౧౯౦ . ఇతి మతఙ్గశాస్త్రాదౌ యా ప్రోక్తా సా కలా స్వయమ్ ॥ ౧౯౦
౯.౧౯౧ . కించిద్రూపతయాక్షిప్య కర్తృత్వమితి భఙ్గితః ।
౯.౧౯౧ . కించిద్రూపవిశిష్టం యత్కర్తృత్వం తత్కథం భవేత్ ॥ ౧౯౧
౯.౧౯౨ . అజ్ఞస్యేతి తతః సూతే కించిజ్జ్ఞత్వాత్మికాం విదమ్ ।
౯.౧౯౨ . బుద్ధిం పశ్యతి సా విద్యా బుద్ధిదర్పణచారిణః ॥ ౧౯౨
౯.౧౯౩ . సుఖాదీన్ ప్రత్యయాన్మోహప్రభృతీన్ కార్యకారణే ।
౯.౧౯౩ . కర్మజాలం చ తత్రస్థం వివినక్తి నిజాత్మనా ॥ ౧౯౩
౯.౧౯౪ . బుద్ధిస్తు గుణసంకీర్ణా వివేకేన కథం సుఖమ్ ।
౯.౧౯౪ . దుఃఖం మోహాత్మకం వాపి విషయం దర్శయేదపి ॥ ౧౯౪
౯.౧౯౫ . స్వచ్ఛాయాం ధియి సంక్రామన్భావః సంవేద్యతాం కథమ్ ।
౯.౧౯౫ . తయా వినైతి సాప్యన్యత్కరణం పుంసి కర్తరి ॥ ౧౯౫
౯.౧౯౬ . నను చోభయతః శుభ్రాదర్శదశీయధీగతాత్ ।
౯.౧౯౬ . పుంప్రకాశాద్భాతి భావః మైవం తత్రప్రతిబిమ్బనమ్ ॥ ౧౯౬
౯.౧౯౭ . జడమేవ హి ముఖ్యోఽథ పుంప్రకాశోఽస్య భాసనమ్ ।
౯.౧౯౭ . బహిఃస్థస్యైవ తస్యాస్తు బుద్ధేః కింకల్పనా కృతా ॥ ౧౯౭

౯.౧౯౮ . అభేదభూమిరేషా చ భేదశ్చేహ విచార్యతే ।

౯.౧౯౮ . తస్మాద్బుద్ధిగతో భావో విద్యాకరణగోచరః ॥ ౧౯౮

౯.౧౯౯ . భావానాం ప్రతిబిమ్బం చ వేద్యం ధీకల్పనా తతః ।

౯.౧౯౯ . కించిత్తు కురుతే తస్మాన్మానమస్త్యపరం తు తత్ ॥ ౧౯౯

౯.౨౦౦ . రాగతత్త్వమితి ప్రోక్తం యత్తత్రైవోపరఞ్జకమ్ ।

౯.౨౦౦ . న చావైరాగ్యమాత్రం తత్తత్రాప్యాసక్తివృత్తితః ॥ ౨౦౦

౯.౨౦౧ . విరక్తావపి తృప్తస్య సూక్ష్మరాగవ్యవస్థితేః ।

౯.౨౦౧ . కాలస్తుట్యాదిభిశ్చైతత్కర్తృత్వం కలయత్యతః ॥ ౨౦౧

౯.౨౦౨ . కార్యావచ్ఛేది కర్తృత్వం కాలోఽవశ్యం కలిష్యతి ।

౯.౨౦౨ . నియతిర్యోజనాం ధత్తే విశిష్టే కార్యమణ్డలే ॥ ౨౦౨

౯.౨౦౩ . విద్యా రాగోఽథ నియతిః కాలశ్చైతచ్చతుష్టయమ్ ।

౯.౨౦౩ . కలాకార్యం భోక్తృభావే తిష్ఠద్భోక్తృత్వపూరితమ్ ॥ ౨౦౩

౯.౨౦౪ . మాయా కలా రాగవిద్యే కాలో నియతిరేవ చ ।

౯.౨౦౪ . కఞ్చుకాని షడుక్తాని సంవిదస్తత్స్థితౌ పశుః ॥ ౨౦౪

౯.౨౦౫ . దేహపుర్యష్టకాద్యేషు వేద్యేషు కిల వేదనమ్ ।

౯.౨౦౫ . ఏతత్షట్కససంకోచం యదవేద్యమసావణుః ॥ ౨౦౫

౯.౨౦౬ . ఉక్తం శివతనుశాస్త్రే తదిదం భఙ్గ్యన్తరేణ పునః ।

౯.౨౦౬ . ఆవరణం సర్వాత్మగమశుద్ధిరన్యాప్యనన్యరూపేవ ॥ ౨౦౬

౯.౨౦౭ . శివదహనకిరణజాలైర్దాహ్యత్వాత్సా యతోఽన్యరూపైవ ।

౯.౨౦౭ . అనిదంపూర్వతయా యద్రఞ్జయతి నిజాత్మనా తతోఽనన్యా ॥ ౨౦౭

౯.౨౦౮ . సహజాశుద్ధిమతోఽణోరీశగుహాభ్యాం హి కఞ్చుకస్త్రివిధః ।

౯.౨౦౮ . తస్య ద్వితీయచితిరివ స్వచ్ఛస్య నియుజ్యతే కలా శ్లక్ష్ణా ॥ ౨౦౮

౯.౨౦౯ . అనయా విద్ధస్య పశోరుపభోగసమర్థతా భవతి ।

౯.౨౦౯ . విద్యా చాస్య కలాతః శరణాన్తర్దీపకప్రభేవాభూత్ ॥ ౨౦౯

౯.౨౧౦ . సుఖదుఃఖసంవిదం యా వివినక్తి పశోర్విభాగేన ।

౯.౨౧౦ . రాగశ్చ కలాతత్త్వాచ్చుచివస్త్రకషాయవత్సముత్పన్నః ॥ ౨౧౦

౯.౨౧౧ . త్యక్తుం వాఞ్ఛతి న యతః సంసృతిసుఖసంవిదానన్దమ్ ।

౯.౨౧౧ . ఏవమవిద్యామలినఃసమర్థితస్త్రిగుణకఞ్చుకబలేన ॥ ౨౧౧

౯.౨౧౨ . గహనోపభోగగర్భే పశురవశమధోముఖః పతతి ।

౯.౨౧౨ . ఏతేన మలః కథితః కమ్బుకవదణోః కలాదికం తుషవత్ ॥ ౨౧౨

౯.౨౧౩ . ఏవం కలాఖ్యతత్త్వస్య కించిత్కర్తృత్వలక్షణే ।

౯.౨౧౩ . విశేషభాగే కర్తృత్వం చర్చితం భోక్తృపూర్వకమ్ ॥ ౨౧౩

౯.౨౧౪ . విశేషణతయా యోఽత్ర కిఞ్చిద్భాగస్తదోర్థితమ్ ।

౯.౨౧౪ . వేద్యమాత్రం స్ఫుటం భిన్నం ప్రధానం సూయతే కలా ॥ ౨౧౪

౯.౨౧౫ . సమమేవ హి భోగ్యం చ భోక్తారం చ ప్రసూయతే ।

౯.౨౧౫ . కలా భేదాభిసంధానాదవియుక్తం పరస్పరమ్ ॥ ౨౧౫

౯.౨౧౬ . భోక్తృభోగ్యాత్మతా న స్యాద్వియోగాచ్చ పరస్పరమ్ ।

౯.౨౧౬ . విలీనాయాం చ తస్యాం స్యాన్మాయాస్యాపి న కించన ॥ ౨౧౬

౯.౨౧౭ . నను శ్రీమద్రౌరవాదౌ రాగవిద్యాత్మకం ద్వయమ్ ।

౯.౨౧౭ . సూతే కలా హి యుగపత్తతోఽవ్యక్తమితి స్థితిః ॥ ౨౧౭

౯.౨౧౮ . ఉక్తమత్ర విభాత్యేష క్రమః సత్యం తథా హ్యలమ్ ।

౯.౨౧౮ . రజ్యమానో వేద సర్వ విదంశ్చాప్యత్ర రజ్యతే ॥ ౨౧౮

౯.౨౧౯ . తథాపి వస్తుసత్తేయమిహాస్మాభిర్నిరూపితా ।

౯.౨౧౯ . తస్యాం చ న క్రమః కోఽపి స్యాద్వా సోఽపి విపర్యయాత్ ॥ ౨౧౯

౯.౨౨౦ . తస్మాద్విప్రతిపత్తిం నో కుర్యాచ్ఛాస్త్రోదితే విధౌ ।

౯.౨౨౦ . ఏవం సంవేద్యమాత్రం యత్సుఖదుఃఖవిమోహతః ॥ ౨౨౦

౯.౨౨౧ . భోత్స్యతే యత్తతః ప్రోక్తం తత్సామ్యాత్మకమాదితః ।

౯.౨౨౧ . సుఖం సత్త్వం ప్రకాశత్వాత్ప్రకాశో హ్లాద ఉచ్యతే ॥ ౨౨౧

౯.౨౨౨ . దుఃఖం రజః క్రియాత్మత్వాద్క్రియా హి తదతత్క్రమః ।

౯.౨౨౨ . మోహస్తమో వరణకః ప్రకాశాభావయోగతః ॥ ౨౨౨

౯.౨౨౩ . త ఏతే క్షోభమాపన్నా గుణాః కార్య ప్రతన్వతే ।

౯.౨౨౩ . అక్షుబ్ధస్య విజాతీయం న స్యాత్కార్యమదః పురా ॥ ౨౨౩

౯.౨౨౪ . ఉక్తమేవేతి శాస్త్రేఽస్మిన్ గుణాంస్తత్త్వాన్తరం విదుః ।

౯.౨౨౪ . భువనం పృథగేవాత్ర దర్శితం గుణభేదతః ॥ ౨౨౪

౯.౨౨౫ . ఈశ్వరేచ్ఛావశక్షుబ్ధలోలికం పురుషం ప్రతి ।

౯.౨౨౫ . భోక్తృత్వాయ స్వతన్త్రేశః ప్రకృతిం క్షోభయేద్భృశమ్ ॥ ౨౨౫

౯.౨౨౬ . తేన యచ్చోద్యతే సాంఖ్యం ముక్తాణుం ప్రతి కిం న సా ।

౯.౨౨౬ . సూతే పుంసో వికారిత్వాదితి తన్నాత్ర బాధకమ్ ॥ ౨౨౬

౯.౨౨౭ . గుణేభ్యో బుద్ధితత్త్వం తత్సర్వతో నిర్మలం తతః ।

౯.౨౨౭ . పుంప్రకాశః స వేద్యోఽత్ర ప్రతిబిమ్బత్వమార్చ్ఛతి ॥ ౨౨౭

౯.౨౨౮ . విషయప్రతిబిమ్బం చ తస్యామక్షకృతం బహిః ।

౯.౨౨౮ . అతద్ద్వారం సముత్త్వేక్షాప్రతిభాదిషు తాదృశీ ॥ ౨౨౮

౯.౨౨౯ . వృత్తిర్బోధో భవేద్బుద్ధేః సా చాప్యాలమ్బనం ధ్రువమ్ ।

౯.౨౨౯ . ఆత్మసంవిత్ప్రకాశస్య బోధోఽసౌ తజ్జడోఽప్యలమ్ ॥ ౨౨౯

౯.౨౩౦ . బుద్ధేరహంకృత్తాదృక్షే ప్రతిబిమ్బితపుంస్కృతేః ।

౯.౨౩౦ . ప్రకాశే వేద్యకలుషే యదహంమననాత్మతా ॥ ౨౩౦

౯.౨౩౧ . తయా పఞ్చవిధశ్చైష వాయుః సంరమ్భరూపయా ।

౯.౨౩౧ . ప్రేరితో జీవనాయ స్యాదన్యథా మరణం పునః ॥ ౨౩౧

౯.౨౩౨ . అత ఏవ విశుద్ధాత్మస్వాతన్త్ర్యాహంస్వభావతః ।

౯.౨౩౨ . అకృత్రిమాదిదం త్వన్యదిత్యుక్తం కృతిశబ్దతః ॥ ౨౩౨

౯.౨౩౩ . ఇత్యయం కరణస్కన్ధోఽహంకారస్య నిరూపితః ।

౯.౨౩౩ . త్రిధాస్య ప్రకృతిస్కన్ధః సాత్త్వరాజసతామసః ॥ ౨౩౩

౯.౨౩౪ . సత్త్వప్రధానాహంకారాద్భోక్త్రంశస్పర్శినః స్ఫుటమ్ ।

౯.౨౩౪ . మనోబుద్ధ్యక్షషట్కం తు జాతం భేదస్తు కథ్యతే ॥ ౨౩౪

౯.౨౩౫ . మనో యత్సర్వవిషయం తేనాత్ర ప్రవివక్షితమ్ ।

౯.౨౩౫ . సర్వతన్మాత్రకర్తృత్వం విశేషణమహంకృతేః ॥ ౨౩౫

౯.౨౩౬ . బుద్ధ్యహంకృన్మనః ప్రాహుర్బోధసంరభణైషణే ।

౯.౨౩౬ . కరణం బాహ్యదేవైర్యన్నైవాప్యన్తర్ముఖైః కృతమ్ ॥ ౨౩౬

౯.౨౩౭ . ప్రాణశ్చ నాన్తఃకరణం జడత్వాత్ప్రేరణాత్మనః ।

౯.౨౩౭ . ప్రయత్నేచ్ఛావిబోధాంశహేతుత్వాదితి నిశ్చితమ్ ॥ ౨౩౭

౯.౨౩౮ . అవసాయోఽభిమానశ్చ కల్పనా చేతి న క్రియా ।

౯.౨౩౮ . ఏకరూపా తతస్త్రిత్వం యుక్తమన్తఃకృతౌ స్ఫుటమ్ ॥ ౨౩౮

౯.౨౩౯ . న చ బుద్ధిరసంవేద్యా కరణత్వాన్మనో యథా ।

౯.౨౩౯ . ప్రధానవదసంవేద్యబుద్ధివాదస్తదుజ్ఝితః ॥ ౨౩౯

౯.౨౪౦ . శబ్దతన్మాత్రహేతుత్వవిశిష్టా యా త్వహంకృతిః ।

౯.౨౪౦ . సా శ్రోత్రే కరణం యావద్ఘ్రాణే గన్ధత్వభోదితా ॥ ౨౪౦

౯.౨౪౧ . భౌతికత్వమతోఽప్యస్తు నియమాద్విషయేష్వలమ్ ।

౯.౨౪౧ . అహం శృణోమి పశ్యామి జిఘ్రామీత్యాదిసంవిది ॥ ౨౪౧

౯.౨౪౨ . అహంతానుగమాదాహంకారికత్వం స్ఫుటం స్థితమ్ ।

౯.౨౪౨ . కరణత్వమతో యుక్తం కర్త్రశస్పృక్త్వయోగతః ॥ ౨౪౨

౯.౨౪౩ . కర్తుర్విభిన్నం కరణం ప్రేర్యత్వాత్కరణం కుతః ।

౯.౨౪౩ . కరణాన్తరవాఞ్ఛాయాం భవేత్తత్రానవస్థితిః ॥ ౨౪౩

౯.౨౪౪ . తస్మాత్స్వాతన్త్ర్యయోగేన కర్తా స్వం భేదయన్ వపుః ।

౯.౨౪౪ . కర్మాశస్పర్శినం స్వాంశం కరణీకురుతే స్వయమ్ ॥ ౨౪౪

౯.౨౪౫ . కరణీకృతతత్స్వాంశతన్మయీభావనావశాత్ ।

౯.౨౪౫ . కరణీకురుతేఽత్యన్తవ్యతిరిక్తం కుఠారవత్ ॥ ౨౪౫

౯.౨౪౬ . తేనాశుద్ధైవ విద్యాస్య సామాన్యం కరణం పురా ।

౯.౨౪౬ . జ్ఞప్తౌ కృతౌ తు సామాన్యం కలా కరణముచ్యతే ॥ ౨౪౬

౯.౨౪౭ . నను శ్రీమన్మతఙ్గాదౌ కలాయాః కర్తృతోదితా ।

౯.౨౪౭ . తస్యాం సత్యాం హి విద్యాద్యాః కరణత్వార్థతాజుషః ॥ ౨౪౭

౯.౨౪౮ . ఉచ్యతే కర్తృతైవోక్తా కరణత్వే ప్రయోజికా ।

౯.౨౪౮ . తయా వినా తు నాన్యేషాం కరణానాం స్థితిర్యతః ॥ ౨౪౮

౯.౨౪౯ . అతోఽసామాన్యకరణవర్గాత్తత్ర పృథక్కృతా ।

౯.౨౪౯ . విద్యాం వినా హి నాన్యేషాం కరణానాం నిజా స్థితిః ॥ ౨౪౯

౯.౨౫౦ . కలాం వినా న తస్యాశ్చ కర్తృత్వే జ్ఞాతృతా యతః ।

౯.౨౫౦ . కలావిద్యే తతః పుంసో ముఖ్యం తత్కరణం విదుః ॥ ౨౫౦

౯.౨౫౧ . అత ఏవ విహీనేఽపి బుద్ధికర్మేన్ద్రియైః క్వచిత్ ।

౯.౨౫౧ . అన్ధే పఙ్గౌ రూపగతిప్రకాశో న న భాసతే ॥ ౨౫౧

౯.౨౫౨ . కింతు సామాన్యకరణబలాద్వేద్యేఽపి తాదృశి ।

౯.౨౫౨ . రూపసామాన్య ఏవాన్ధః ప్రతిపత్తిం ప్రపద్యతే ॥ ౨౫౨

౯.౨౫౩ . తత ఏవ త్వహంకారాత్తన్మాత్రస్పర్శినోఽధికమ్ ।

౯.౨౫౩ . కర్మేన్ద్రియాణి వాక్పాణిపాయూపస్థాఙ్ఘ్రి జజ్ఞిరే ॥ ౨౫౩

౯.౨౫౪ . వచ్మ్యాదదే త్యజామ్యాశు విసృజామి వ్రజామి చ ।

౯.౨౫౪ . ఇతి యాహంక్రియా కార్యక్షమా కర్మేన్ద్రియం తు తత్ ॥ ౨౫౪

౯.౨౫౫ . తేన చ్ఛిన్నకరస్యాస్తి హస్తః కర్మేన్ద్రియాత్మకః ।

౯.౨౫౫ . తస్య ప్రధానాధిష్ఠానం పరం పఞ్చాఙ్గులిః కరః ॥ ౨౫౫

౯.౨౫౬ . ముఖేనాపి యదాదానం తత్ర యత్కరణం స్థితమ్ ।

౯.౨౫౬ . స పాణిరేవ కరణం వినా కిం సంభవేత్క్రియా ॥ ౨౫౬

౯.౨౫౭ . తథాభావే తు బుద్ధ్యక్షైరపి కిం స్యాత్ప్రయోజనమ్ ।

౯.౨౫౭ . దర్శనం కరణాపేక్షం క్రియాత్వాదితి చోచ్యతే ॥ ౨౫౭

౯.౨౫౮ . పరైర్గమౌ తు కరణం నేష్యతే చేతి విస్మయః ।
౯.౨౫౮ . గమనోత్క్షేపణాదీని ముఖ్యం కర్మోపలమ్భనమ్ ॥ ౨౫౮
౯.౨౫౯ . పునర్గుణః క్రియా త్వేషా వైయాకరణదర్శనే ।
౯.౨౫౯ . క్రియా కరణపూర్వేతి వ్యాప్త్యా కరణపూర్వకమ్ ॥ ౨౫౯
౯.౨౬౦ . జ్ఞానం నాదానమిత్యేతత్స్ఫుటమాన్ధ్యవిజృమ్భితమ్ ।
౯.౨౬౦ . తస్మాత్కర్మేన్ద్రియాణ్యాహుస్త్వగ్వద్వ్యాప్తృణి ముఖ్యతః ॥ ౨౬౦
౯.౨౬౧ . తత్స్థానే వృత్తిమన్తీతి మతజ్ఞే గురవో మమ ।
౯.౨౬౧ . నన్వన్యాన్యపి కర్మాణి సన్తి భూయాంసి తత్కృతే ॥ ౨౬౧
౯.౨౬౨ . కరణాన్యపి వాచ్యాని తథా చాక్షేష్వనిష్ఠితిః ।
౯.౨౬౨ . నన్వేతత్ఖేటపాలాద్యైర్నిరాకారి న కర్మణామ్ ॥ ౨౬౨
౯.౨౬౩ . యత్సాధనం తదక్షం స్యాత్కింతు కస్యాపి కర్మణః ।
౯.౨౬౩ . ఏతన్నాస్మత్కృతప్రశ్నతృష్ణాసంతాపశాన్తయే ॥ ౨౬౩
౯.౨౬౪ . నహ్యస్వచ్ఛమితప్రాయైర్జలైస్తృప్యన్తి బర్హిణః ।
౯.౨౬౪ . ఉచ్యతే శ్రీమతాదిష్టం శంభునాత్ర మమోత్తరమ్ ॥ ౨౬౪
౯.౨౬౫ . స్వచ్ఛసంవేదనోదారవికలాప్రబలీకృతమ్ ।
౯.౨౬౫ . ఇహ కర్మానుసంధానభేదాదేకం విభిద్యతే ॥ ౨౬౫
౯.౨౬౬ . తత్రానుసంధిః పఞ్చాత్మా పఞ్చ కర్మేన్ద్రియాణ్యతః ।
౯.౨౬౬ . త్యాగాయాదానసంపత్త్యై ద్వయాయ ద్వితయం వినా ॥ ౨౬౬
౯.౨౬౭ . స్వరూపవిశ్రాన్తికృతే చతుర్ధా కర్మ యద్బహిః ।
౯.౨౬౭ . పాయుపాణ్యఙ్ఘ్రిజననం కరణం తచ్చతుర్విధమ్ ॥ ౨౬౭
౯.౨౬౮ . అన్తం ప్రాణాశ్రయం యత్తు కర్మాత్ర కరణం హి వాక్ ।
౯.౨౬౮ . ఉక్తాః సమాసతశ్చైషాం చిత్రాః కార్యేషు వృత్తయః ॥ ౨౬౮
౯.౨౬౯ . తదేతద్వ్యతిరిక్తం హి న కర్మ క్వాపి దృశ్యతే ।
౯.౨౬౯ . తత్కస్యార్థే ప్రకల్ప్యేయమిన్ద్రియాణామనిష్ఠితిః ॥ ౨౬౯

౯.౨౭౦ . ఏతత్కర్తవ్యచక్రం తదసాంకర్యేణ కుర్వతే ।

౯.౨౭౦ . అక్షాణి సహవృత్త్యా తు బుధ్యన్తే సంకరం జడాః ॥ ౨౭౦

౯.౨౭౧ . ఉక్త ఇన్ద్రియవర్గోఽయమహంకారాత్తు రాజసాత్ ।

౯.౨౭౧ . తమఃప్రధానాహంకారాద్భోక్తృంశచ్ఛాదనాత్మనః ॥ ౨౭౧

౯.౨౭౨ . భూతాదినామ్నస్తన్మాత్రపఞ్చకం భూతకారణమ్ ।

౯.౨౭౨ . మనోబుద్ధ్యక్షకర్మాక్షవర్గస్తన్మాత్రవర్గకః ॥ ౨౭౨

౯.౨౭౩ . ఇత్యత్ర రాజసాహంకృద్యోగః సంశ్లేషకో ద్వయే ।

౯.౨౭౩ . అన్యే త్వాహుర్మనో జాతం రాజసాహంకృతేర్యతః ॥ ౨౭౩

౯.౨౭౪ . సమస్తేన్ద్రియసంచారచతురం లఘు వేగవత్ ।

౯.౨౭౪ . అన్యే తు సాత్త్వికాత్త్వన్తం బుద్ధికర్మేన్ద్రియాణి తు ॥ ౨౭౪

౯.౨౭౫ . రాజసాద్గ్రాహకగ్రాహ్యభాగస్పర్శీని మన్వతే ।

౯.౨౭౫ . ఖేటపాలాస్తు మన్యన్తే కర్మేన్ద్రియగణః స్ఫుటమ్ ॥ ౨౭౫

౯.౨౭౬ . రాజసాహంకృతేర్జాతో రజసః కర్మతా యతః ।

౯.౨౭౬ . శ్రీపూర్వశాస్త్రే తు మనో రాజసాత్సాత్త్వికాత్పునః ॥ ౨౭౬

౯.౨౭౭ . ఇన్ద్రియాణి సమస్తాని యుక్తం చైతద్విభాతి నః ।

౯.౨౭౭ . తథాహి బాహ్యవృత్తీనామక్షాణాం వృత్తిభాసనే ॥ ౨౭౭

౯.౨౭౮ . ఆలోచనే శక్తిరన్తర్యోజనే మనసః పునః ।

౯.౨౭౮ . ఉక్తం చ గురుణా కుర్యాన్మనోఽనువ్యవసాయి సత్ ॥ ౨౭౮

౯.౨౭౯ . తద్ద్వయాలమ్బనా మాతృవ్యాపారాత్మక్రియా ఇతి ।

౯.౨౭౯ . తాన్మాత్రస్తు గణో ధ్వాన్తప్రధానాయా అహంకృతేః ॥ ౨౭౯

౯.౨౮౦ . అత్రావివాదః సర్వస్య గ్రాహ్యోపక్రమ ఏవ హి ।

౯.౨౮౦ . పృథివ్యాం సౌరభాన్యాదివిచిత్రే గన్ధమణ్డలే ॥ ౨౮౦

౯.౨౮౧ . యత్సామాన్యం హి గన్ధత్వం గన్ధతన్మాత్రనామ తత్ ।

౯.౨౮౧ . వ్యాపకం తత ఏవోక్తం సహేతుత్వాత్తు న ధ్రువమ్ ॥ ౨౮౧

౯.౨౮౨ . స్వకారణే తిరోభూతిర్ధ్వనో యత్తేన నాధ్రువమ్ ।

౯.౨౮౨ . ఏవం రసాదిశబ్దాన్తతన్మాత్రేష్వపి యోజనా ॥ ౨౮౨

౯.౨౮౩ . విశేషాణాం యతోఽవశ్యం దశా ప్రాగవిశేషిణీ ।

౯.౨౮౩ . క్షుభితం శబ్దతన్మాత్రం చిత్రాకారాః శ్రతీర్దధత్ ॥ ౨౮౩

౯.౨౮౪ . నభః శబ్దోఽవకాశాత్మా వాచ్యాధ్యాససహో యతః ।

౯.౨౮౪ . తదేతత్స్పర్శతన్మాత్రయోగాత్త్వక్షోభమాగతమ్ ॥ ౨౮౪

౯.౨౮౫ . వాయుతామేతి తేనాత్ర శబ్దస్పర్శోభయాత్మతా ।

౯.౨౮౫ . అన్యే త్వాహుర్ధ్వనిః ఖైకగుణస్తదపి యుజ్యతే ॥ ౨౮౫

౯.౨౮౬ . యతో వాయుర్నిజం రూపం లభతే న వినామ్బరాత్ ।

౯.౨౮౬ . ఉత్తరోత్తరభూతేషు పూర్వపూర్వస్థితిర్యతః ॥ ౨౮౬

౯.౨౮౭ . తత ఏవ మరుద్వ్యోమ్నోరవియోగో మిథః స్మృతః ।

౯.౨౮౭ . శబ్దస్పర్శౌ తు రూపేణ సమం ప్రక్షోభమాగతౌ ॥ ౨౮౭

౯.౨౮౮ . తేజస్తత్త్వం త్రిభిర్ధర్మైః ప్రాహుః పూర్వవదేవ తత్ ।

౯.౨౮౮ . త్రైస్త్రిభిః సరసైరాపః సగన్ధైర్భూరితి క్రమః ॥ ౨౮౮

౯.౨౮౯ . తత్ర ప్రత్యక్షతః సిద్ధో ధరాదిగుణసంచయః ।

౯.౨౮౯ . నహి గన్ధాదిధర్మౌఘవ్యతిరిక్తా విభాతి భూః ॥ ౨౮౯

౯.౨౯౦ . యథా గుణగుణిద్వైతవాదినామేకమప్యదః ।

౯.౨౯౦ . చిత్రం రూపం పటే భాతి క్రమాద్ధర్మాస్తథా భువి ॥ ౨౯౦

౯.౨౯౧ . యథా చ విస్తృతే వస్త్రే యుగపద్భాతి చిత్రతా ।

౯.౨౯౧ . తథైవ యోగినాం ధర్మసామస్త్యేనావభాతి భూః ॥ ౨౯౧

౯.౨౯౨ . గన్ధాదిశబ్దపర్యన్తచిత్రరూపా ధరా తతః ।

౯.౨౯౨ . ఉపాయభేదాద్భాత్యేషా క్రమాక్రమవిభాగతః ॥ ౨౯౨

౯.౨౯౩ . తత ఏవ క్రమవ్యక్తికృతో ధీభేద ఉచ్యతే ।

౯.౨౯౩ . షష్ఠీప్రయోగో ధీభేదాద్భేద్యభేదకతా తథా ॥ ౨౯౩

౯.౨౯౪ . తేన ధర్మాతిరిక్తోఽత్ర ధర్మీ నామ న కశ్చన ।

౯.౨౯౪ . తత్రానేకప్రకారాః స్యుర్గన్ధరూపరసాః క్షితౌ ॥ ౨౯౪

౯.౨౯౫ . సంస్పర్శః పాకజోఽనుష్ణాశీతః శబ్దో విచిత్రకః ।

౯.౨౯౫ . శౌక్ల్యం మాధుర్యశీతత్వే చిత్రాః శబ్దాశ్చ వారిణి ॥ ౨౯౫

౯.౨౯౬ . శుక్లభాస్వరతోష్ణత్వం చిత్రాః శబ్దాశ్చ పావకే ।

౯.౨౯౬ . అపాకజశ్చాశీతోష్ణో ధ్వనిశ్చిత్రశ్చ మారుతే ॥ ౨౯౬

౯.౨౯౭ . వర్ణాత్మకో ధ్వనిః శబ్దప్రతిబిమ్బాన్యథామ్బరే ।

౯.౨౯౭ . యత్తు న స్పర్శవద్ధర్మః శబ్ద ఇత్యాది భణ్యతే ॥ ౨౯౭

౯.౨౯౮ . కాణాదైస్తత్స్వప్రతీతివిరుద్ధం కేన గృహ్యతామ్ ।

౯.౨౯౮ . పటహే ధ్వనిరిత్యేవ భాత్యబాధితమేవ యత్ ॥ ౨౯౮

౯.౨౯౯ . న చ హేతుత్వమాత్రేణ తదాదానత్వవేదనాత్ ।

౯.౨౯౯ . శ్రోత్రం చాస్మన్మతేఽహంకృత్కారణం తత్ర తత్ర తత్ ॥ ౨౯౯

౯.౩౦౦ . వృత్తిభాగీతి తద్దేశం శబ్దం గృహ్ణాత్యలం తథా ।

౯.౩౦౦ . యస్త్వాహ శ్రోత్రమాకాశం కర్ణసంయోగభేదితమ్ ॥ ౩౦౦

౯.౩౦౧ . శబ్దజః శబ్ద ఆగత్య శబ్దబుద్ధిం ప్రసూయతే ।

౯.౩౦౧ . తస్య మన్దేఽపి మురజధ్వనావాకర్ణకే సతి ॥ ౩౦౧

౯.౩౦౨ . అముత్ర శ్రుతిరేషేతి దూరే సంవేదనం కథమ్ ।

౯.౩౦౨ . నహి శబ్దజశబ్దస్య దూరాదూరరవోదితేః ॥ ౩౦౨

౯.౩౦౩ . శ్రోత్రాకాశగతస్యాస్తి దూరాదూరస్వభావతా ।

౯.౩౦౩ . న చాసౌ ప్రథమః శబ్దస్తావద్వ్యాపీతి యుజ్యతే ॥ ౩౦౩

౯.౩౦౪ . తత్ర స్థైః సహ తీవ్రాత్మా శ్రూయమాణస్త్వనేన తు ।

౯.౩౦౪ . కథం శ్రూయేత మన్దఃసన్నహి ధర్మాన్తరాశ్రయః ॥ ౩౦౪

౯.౩౦౫ . ఏతచ్చాన్యైరపాకారి బహుధేతి వృథా పునః ।

౯.౩౦౫ . నాయస్తం పతితాఘాతదానే కో హి న పణ్డితః ॥ ౩౦౫

౯.౩౦౬ . అమీషాం తు ధరాదీనాం యావాంస్తత్త్వగణః పురా ।
౯.౩౦౬ . గుణాధికతయా తిష్ఠన్ వ్యాప్తా తావాన్ ప్రకాశతే ॥ ౩౦౬
౯.౩౦౭ . వ్యాప్యవ్యాపకతా య్యైషా తత్త్వానాం దర్శితా కిల ।
౯.౩౦౭ . సా గుణాధిక్యతః సిద్ధా న హేతుత్వాన్న లాఘవాత్ ॥ ౩౦౭
౯.౩౦౮ . అహేతునాపి రాగో హి వ్యాప్తో విద్యాదినా స్ఫుటమ్ ।
౯.౩౦౮ . తద్వినా న భవేద్యత్తద్వ్యాప్తమిత్యుచ్యతే యతః ॥ ౩౦౮
౯.౩౦౯ . న లాఘవం చ నామాస్తి కించిదత్ర స్వదర్శనే ।
౯.౩౦౯ . గుణాధిక్యాదతో జ్ఞేయా వ్యాప్యవ్యాపకతా స్ఫుటా ॥ ౩౦౯
౯.౩౧౦ . యో హి యస్మాద్గుణోత్కృష్టః స తస్మాదూర్ధ్వ ఉచ్యతే ।
౯.౩౧౦ . ఊర్ధ్వతా వ్యాప్తృతా శ్రీమన్మాలినీవిజయే స్ఫుటా ॥ ౩౧౦
౯.౩౧౧ . అతః శివత్వాత్ప్రభృతి ప్రకాశతాస్వరూపమాదాయ నిజాత్మని ధ్రువమ్ ।
౯.౩౧౧ . సమస్తతత్త్వావలిధర్మసంచయైర్విభాతి భూర్వ్యాప్తృతయా స్థితైరలమ్ ॥ ౩౧౧
౯.౩౧౨ . ఏవం జలాదేరపి శక్తితత్త్వపర్యన్తధామ్నో వపురస్తి తాదృక్ ।
౯.౩౧౨ . కిం తూత్తరం శక్తితయైవ తత్త్వం పూర్వం తు తద్ధర్మతయేతి భేదః ॥ ౩౧౨
౯.౩౧౩ . అనుత్తరప్రక్రియాయాం వైతత్యేన ప్రదర్శితమ్ ।
౯.౩౧౩ . ఏతత్తస్మాత్తతః పశ్యేద్విస్తరార్థీ వివేచకః ॥ ౩౧౩
౯.౩౧౪ . ఇతి తత్త్వస్వరూపస్య కృతం సమ్యక్ప్రకాశనమ్ ॥ ౩౧౪

చ్౧౦ అథ శ్రీతన్త్రాలోకే దశమమాహ్నికమ్

౧౦.౧ . ఉచ్యతే త్రికశాస్త్రైకరహస్యం తత్త్వభేదనమ్ ॥ ౧
౧౦.౨ . తేషామమీషాం తత్త్వానాం స్వవర్గేష్వనుగామినామ్ ।
౧౦.౨ . భేదాన్తరమపి ప్రోక్తం శాస్త్రేఽత్ర శ్రీత్రికాభిధే ॥ ౨
౧౦.౩ . శక్తిమచ్ఛక్తిభేదేన ధరాద్యం మూలపశ్చిమమ్ ।

౧౦.౩ . భిద్యతే పఞ్చదశధా స్వరూపేణ సహాన్తరాత్ ॥ ౩
౧౦.౪ . కలాన్తం భేదయుగ్హీనం రుద్రవత్ర్పలయాకలః ।
౧౦.౪ . తద్వన్మాయా చ నవధా జ్ఞాకలాః సప్తధా పునః ॥ ౪
౧౦.౫ . మన్త్రాస్తదీశాః పాఞ్చధ్యే మన్త్రేశపతయస్త్రిధా ।
౧౦.౫ . శివో న భిద్యతే స్వైకప్రకాశఘనచిన్మయః ॥ ౫
౧౦.౬ . శివో మన్త్రమహేశేశమన్త్రా అకలయుక్కలీ ।
౧౦.౬ . శక్తిమన్తః సప్త తథా శక్తయస్తచ్చతుర్దశ ॥ ౬
౧౦.౭ . స్వం స్వరూపం పఞ్చదశం తద్భూః పఞ్చదశాత్మికా ।
౧౦.౭ . తథాహి తిస్రో దేవస్య శక్తయో వర్ణితాః పురా ॥ ౭
౧౦.౮ . తా ఏవ మాతృమామేయత్రైరూప్యేణ వ్యవస్థితాః ।
౧౦.౮ . పరాంశో మాతృరూపోఽత్ర ప్రమాణాంశః పరాపరః ॥ ౮
౧౦.౯ . మేయోఽపరః శక్తిమాంశ్చ శక్తిః స్వం రూపమిత్యదః ।
౧౦.౯ . తత్ర స్వరూపం భూమేర్యత్పృథగ్జడమవస్థితమ్ ॥ ౯
౧౦.౧౦ . మాతృమానాద్యుపధిభిరసంజాతోపరాగకమ్ ।
౧౦.౧౦ . సకలాదిశివాన్తైస్తు మాతృభిర్వేద్యతాస్య యా ॥ ౧౦
౧౦.౧౧ . శక్తిమద్భిరనుద్భూతశక్తిభిః సప్త తద్భిదః ।
౧౦.౧౧ . సకలాదిశివాన్తానాం శక్తిషూద్రేచితాత్మసు ॥ ౧౧
౧౦.౧౨ . వేద్యతాజనితాః సప్త భేదా ఇతి చతుర్దశ ।
౧౦.౧౨ . సకలస్య ప్రమాణాంశో యోఽసౌ విద్యాకలాత్మకః ॥ ౧౨
౧౦.౧౩ . సామాన్యాత్మా స శక్తిత్వే గణితో నతు తద్భిదః ।
౧౦.౧౩ . లయాకలస్య మానాంశః స ఏవ పరమస్ఫుటః ॥ ౧౩
౧౦.౧౪ . జ్ఞానాకలస్య మానం తు గలద్విద్యాకలావృతి ।
౧౦.౧౪ . అశుద్ధవిద్యాకలనాధ్వంససంస్కారసంగతా ॥ ౧౪
౧౦.౧౫ . ప్రబుభుత్సుః శుద్ధవిద్యా సన్త్రాణాం కరణం భవేత్ ।

౧౦.౧౫ . ప్రబుద్ధా శుద్ధవిద్యా తు తత్సంస్కారేణ సంగతా ॥ ౧౫
౧౦.౧౬ . మానం మన్త్రేశ్వరాణాం స్యాత్తత్సంస్కారవివర్జితా ।
౧౦.౧౬ . మానం మన్త్రమహేశానాం కరణం శక్తిరుచ్యతే ॥ ౧౬
౧౦.౧౭ . స్వాతన్త్ర్యమాత్రసద్భావా యా త్విచ్ఛా శక్తిరైశ్వరీ ।
౧౦.౧౭ . శివస్య సైవ కరణం తయా వేత్తి కరోతి చ ॥ ౧౭
౧౦.౧౮ . ఆ శివాత్సకలాన్తం యే మాతారః సప్త తే ద్విధా ।
౧౦.౧౮ . న్యగ్భూతోద్రిక్తశక్తిత్వాత్తద్భేదో వేద్యభేదకః ॥ ౧౮
౧౦.౧౯ . తథాహి వేద్యతా నామ భావస్యైవ నిజం వపుః ।
౧౦.౧౯ . చైత్రేణ వేద్యం వేద్మీతి కింహ్యత్ర ప్రతిభాసతామ్ ॥ ౧౯
౧౦.౨౦ . నను చైత్రీయవిజ్ఞానమాత్రమత్ర ప్రకాశతే ।
౧౦.౨౦ . వేద్యతాఖ్యస్తు నో ధర్మో భాతి భావస్య నీలవత్ ॥ ౨౦
౧౦.౨౧ . వేద్యతా చ స్వభావేన ధర్మో భావస్య చేత్తతః ।
౧౦.౨౧ . సర్వాన్ప్రత్యేవ వేద్యః స్యాద్ఘటనీలాదిధర్మవత్ ॥ ౨౧
౧౦.౨౨ . అథ వేదకసంవిత్తిబలాద్వేద్యత్వధర్మభాక్ ।
౧౦.౨౨ . భావస్తథాపి దోషోఽసౌ కువిన్దకృతవస్త్రవత్ ॥ ౨౨
౧౦.౨౩ . వేద్యతాఖ్యస్తు యో ధర్మః సోఽవేద్యశ్చేత్ఖపుష్పవత్ ।
౧౦.౨౩ . వేద్యశ్చేదస్తి తత్రాపి వేద్యేతత్యనవస్థితిః ॥ ౨౩
౧౦.౨౪ . తతో న కించిద్వేద్యం స్యాన్మూర్చ్ఛితం తు జగద్భవేత్ ।
౧౦.౨౪ . నను విజ్ఞాత్రుపాధ్యం శో పస్కృతం వపురుచ్యతామ్ ॥ ౨౪
౧౦.౨౫ . భావస్యార్థప్రకాశాత్మ యథా జ్ఞానమిదం త్వసత్ ।
౧౦.౨౫ . ఏకవిజ్ఞాతృవేద్యత్వే న జ్ఞాత్రన్తరవేద్యతా ॥ ౨౫
౧౦.౨౬ . సమస్తజ్ఞాతృవేద్యత్వే నైకవిజ్ఞాతృవేద్యతా ।
౧౦.౨౬ . తస్మాన్న వేద్యతా నామ భావధర్మోఽస్తి కశ్చన ॥ ౨౬
౧౦.౨౭ . భావస్య వేద్యతా సైవ సంవిదో యః సముద్భవః ।

౧౦.౨౭ . అర్థగ్రహణరూపం హి యత్ర విజ్ఞానమాత్మని ॥ ౨౭

౧౦.౨౮ . సమవైతి ప్రకాశోఽర్థస్తం ప్రత్యేషైవ వేద్యతా ।

౧౦.౨౮ . అత్ర బ్రూమః పదార్థానాం న ధర్మో యది వేద్యతా ॥ ౨౮

౧౦.౨౯ . అవేద్యా ఏవ తే సంస్యుర్జ్ఞానే సత్యపి వర్ణితే ।

౧౦.౨౯ . యథాహి పృథుబుధ్నాదిరూపే కుమ్భస్య సత్యపి ॥ ౨౯

౧౦.౩౦ . అతదాత్మా పటో నైతి పృథుబుధ్నాదిరూపతామ్ ।

౧౦.౩౦ . తథా సత్యపి విజ్ఞానే విజ్ఞాతృసమవాయిని ॥ ౩౦

౧౦.౩౧ . అవేద్యధర్మకా భావాః కథం వేద్యత్వమాప్నుయుః ।

౧౦.౩౧ . అనర్థః సుమహాంశ్చైష దృశ్యతాం వస్తు యత్స్వయమ్ ॥ ౩౧

౧౦.౩౨ . ప్రకాశాత్మ న తత్సంవిచ్చాప్రకాశా తదాశ్రయః ।

౧౦.౩౨ . అప్రకాశో మనోదీపచక్షురాది తథైవ తత్ ॥ ౩౨

౧౦.౩౩ . కిం తత్ప్రకాశతాం నామ సుప్తే జగతి సర్వతః ।

౧౦.౩౩ . జ్ఞానస్యార్థప్రకాశత్వం నను రూపం ప్రదీపవత్ ॥ ౩౩

౧౦.౩౪ . అపూర్వమత్ర విదితం నరీనృత్యామహే తతః ।

౧౦.౩౪ . అర్థప్రకాశో జ్ఞానస్య యద్రూపం తన్నిరూప్యతామ్ ॥ ౩౪

౧౦.౩౫ . అర్థః ప్రకాశశ్చేద్రూపమర్థో వా జ్ఞానమేవ వా ।

౧౦.౩౫ . అథార్థస్య ప్రకాశో యస్తద్రూపమితి భణ్యతే ॥ ౩౫

౧౦.౩౬ . షష్ఠీ కర్తరి చేదుక్తో దోష ఏవ దురుద్ధరః ।

౧౦.౩౬ . అథ కర్మణి షష్ఠ్యేషా ఙ్యర్థస్తత్ర హృది స్థితః ॥ ౩౬

౧౦.౩౭ . తథా చేదం దర్శయామః కిం ప్రకాశః ప్రకాశతే ।

౧౦.౩౭ . అప్రకాశోఽపి నైవాసౌ తథాపి చ న కించన ॥ ౩౭

౧౦.౩౮ . తర్హి లోకే కథం ఙ్యర్థః ఉచ్యతే చేతనస్థితా ।

౧౦.౩౮ . ముఖ్యో ఙ్యర్థస్య విషయో జడేషు త్వౌపచారికః ॥ ౩౮

౧౦.౩౯ . తథాహి గన్తుం శక్తోఽపి చైత్రోఽన్యాయత్తతాం గతేః ।

౧౦.౩౯ . మన్వాన ఏవ వక్త్యస్మి గమితః స్వామినేతి హి ॥ ౩౯

౧౦.౪౦ . స్వామ్యప్యస్య గతౌ శక్తిం బుద్ధ్వా స్వాధీనతాం స్ఫుటమ్ ।

౧౦.౪౦ . పశ్యన్నివృత్తిమాశంక్య గమయామీతి భాషతే ॥ ౪౦

౧౦.౪౧ . ప్రేర్యప్రేరకయోరేవం మౌలికీ హ్యర్థసంగతిః ।

౧౦.౪౧ . తదభిప్రాయతోఽన్యోఽపి లోకే వ్యవహరేత్తథా ॥ ౪౧

౧౦.౪౨ . శరం గమయతీత్యత్ర పునర్వేగాఖ్యసంస్క్రియామ్ ।

౧౦.౪౨ . విదధత్ప్రేరకమ్మన్య ఉపచారేణ జాయతే ॥ ౪౨

౧౦.౪౩ . వాయురద్రిం పాతయతీత్యత్ర ద్వావపి తౌ జడౌ ।

౧౦.౪౩ . ద్రష్టృభిః ప్రేరకప్రేర్యవపుషా పరికల్పితౌ ॥ ౪౩

౧౦.౪౪ . ఇత్థం జడేన సంబన్ధే న ముఖ్యా హ్యర్థసంగతిః ।

౧౦.౪౪ . ఆస్తామన్యత్ర వితతమేతద్విస్తరతో మయా ॥ ౪౪

౧౦.౪౫ . అర్థే ప్రకాశనా సేయముపచారస్తతో భవేత్ ।

౧౦.౪౫ . అస్తు చేద్భాసతే తర్హి స ఏవ పతదద్రివత్ ॥ ౪౫

౧౦.౪౬ . ఉపచారే నిమిత్తేన కేనాపి కిల భూయతే ।

౧౦.౪౬ . వాయుః పాతయతీత్యత్ర నిమిత్తం తత్కృతా క్రియా ॥ ౪౬

౧౦.౪౭ . గిరౌ యేనైష సంయోగనాశాద్భ్రంశం ప్రపద్యతే ।

౧౦.౪౭ . ఇహ తు జ్ఞానమర్థస్య న కించిత్కరమేవ తత్ ॥ ౪౭

౧౦.౪౮ . ఉపచారః కథం నామ భవేత్సోఽపి హ్యవస్తుసన్ ।

౧౦.౪౮ . అప్రకాశిత ఏవార్థః ప్రకాశత్వోపచారతః ॥ ౪౮

౧౦.౪౯ . తాదృగేవ శిశుః కిం హి దహత్యగ్న్యుపచారతః ।

౧౦.౪౯ . శిశౌ వహ్న్యుపచారే యద్బీజం తైక్ష్ణ్యాది తచ్చ సత్ ॥ ౪౯

౧౦.౫౦ . ప్రకాశత్వోపచారే తు కిం బీజం యత్ర సత్యతా ।

౧౦.౫౦ . సిద్ధే హి చేతనే యుక్త ఉపచారః స హి స్ఫుటమ్ ॥ ౫౦

౧౦.౫౧ . అధ్యారోపాత్మకః సోఽపి ప్రతిసంధానజీవితః ।

౧౦.౫౧ . న చాద్యాపి కిమప్యస్తి చేతనం జ్ఞానమప్యదః ॥ ౫౧

౧౦.౫౨ . అప్రకాశం తదన్యేన తత్ప్రకాశేఽప్యయం విధిః ।

౧౦.౫౨ . నను ప్రదీపో రూపస్య ప్రకాశః కథమీదృశమ్ ॥ ౫౨

౧౦.౫౩ . అత్రాపి న వహన్త్యేతాః కిం ను యుక్తివికల్పనాః ।

౧౦.౫౩ . యాదృశా స్వేన రూపేణ దీపో రూపం ప్రకాశయేత్ ॥ ౫౩

౧౦.౫౪ . తాదృశా స్వయమప్యేష భాతి జ్ఞానం తు నో తథా ।

౧౦.౫౪ . ప్రదీపశ్చైష భావానాం ప్రకాశత్వం దదా[ధా]త్యలమ్ ॥ ౫౪

౧౦.౫౫ . అన్యథా న ప్రకాశేరన్న భేదే చేదృశో విధిః ।

౧౦.౫౫ . తస్మాత్ప్రకాశ ఏవాయం పూర్వోక్తః పరమః శివః ॥ ౫౫

౧౦.౫౬ . యథా యథా ప్రకాశేత తత్తద్భావవపుః స్ఫుటమ్ ।

౧౦.౫౬ . ఏవం చ నీలతా నామ యథా కాచిత్ప్రకాశతే ॥ ౫౬

౧౦.౫౭ . తద్వచ్చకాస్తి వేద్యత్వం తచ్చ భావాంశపృష్ఠగమ్ ।

౧౦.౫౭ . ఫలం ప్రకటతార్థస్య సంవిద్వేతి ద్వయం తతః ॥ ౫౭

౧౦.౫౮ . విపక్షతో రక్షితం చ సంధానం చాపి తన్మిథః ।

౧౦.౫౮ . తథాహి నిభృతశ్చౌరశ్చైత్రవేద్యమితి స్ఫుటమ్ ॥ ౫౮

౧౦.౫౯ . బుద్ధ్వా నాదత్త ఏవాశు పరీప్సావివశోఽపి సన్ ।

౧౦.౫౯ . సేయం పశ్యతి మాం నేత్రత్రిభాగేనేతి సాదరమ్ ॥ ౫౯

౧౦.౬౦ . స్వం దేహమమృతేనేవ సిక్తం పశ్యతి కాముకః ।

౧౦.౬౦ . న చైతజ్జ్ఞానసంవిత్తిమాత్రం భావాంశపృష్ఠగమ్ ॥ ౬౦

౧౦.౬౧ . అర్థక్రియాకరం తచ్చేన్న ధర్మః కోన్వసౌ భవేత్ ।

౧౦.౬౧ . యచ్చోక్తం వేద్యతాధర్మా భావః సర్వానపి ప్రతి ॥ ౬౧

౧౦.౬౨ . స్యాదిత్యేతత్స్వపక్షఘ్నం దుష్ప్రయోగాస్త్రవత్త్వ ।

౧౦.౬౨ . అస్మాకం తు స్వప్రకాశశివతామాత్రవాదినామ్ ॥ ౬౨

౧౦.౬౩ . అన్యం ప్రతి చకాస్తీతి వచ ఏవ న విద్యతే ।

౧౦.౬౩ . సర్వాన్ప్రతి చ తన్నీలం స ఘటశ్చేతి యద్వచః ॥ ౬౩

౧౦.౬౪ . తదప్యవిదితప్రాయం గృహీతం ముగ్ధబుద్ధిభిః ।

౧౦.౬౪ . నహి కాలాగ్నిరుద్రీయకాయావగతనీలిమా ॥ ౬౪

౧౦.౬౫ . తవ నీలః కిం ను పీతో మైవం భూన్నతు నీలకః ।

౧౦.౬౫ . న కంచిత్ప్రతి నీలోఽసౌ నీలో వా యం ప్రతి స్థితః ॥ ౬౫

౧౦.౬౬ . తం ప్రత్యేవ స వేద్యః స్యాత్సంకల్పద్వారకోఽన్తతః ।

౧౦.౬౬ . యథా చార్థప్రకాశాత్మ జ్ఞానం సంగీర్యతే త్వయా ॥ ౬౬

౧౦.౬౭ . తథా తజ్జ్ఞాతృవేద్యత్వం భావీయం రూపముచ్యతామ్ ।

౧౦.౬౭ . న చ జ్ఞాతాత్ర నియతః కశ్చిజ్జ్ఞానే యథా తవ ॥ ౬౭

౧౦.౬౮ . అర్థే జ్ఞాతా యదా యో యస్తద్వేద్యం వపురుచ్యతామ్ ।

౧౦.౬౮ . తత్తద్విజ్ఞాతృవేద్యత్వం సర్వాన్ప్రత్యేవ భాసతామ్ ॥ ౬౮

౧౦.౬౯ . ఇత్యేవం చోదయన్మన్యే వ్రజేద్బధిరధుర్యతామ్ ।

౧౦.౬౯ . నహ్యన్యం ప్రతి వై కంచిద్భాతి సా వేద్యతా తథా ॥ ౬౯

౧౦.౭౦ . భావస్య రూపమిత్యుక్తే కేయమస్థానవైధురీ ।

౧౦.౭౦ . అనేన నీతిమార్గేణ నిర్మూలమపసారితా ॥ ౭౦

౧౦.౭౧ . అనవస్థా తథా హ్యన్యైర్నీలాద్యైః సదృశీ న సా ।

౧౦.౭౧ . వేద్యతా కింతు ధర్మోఽసౌ యద్యోగాత్సర్వధర్మవాన్ ॥ ౭౧

౧౦.౭౨ . ధర్మీ వేద్యత్వమభ్యేతి స సత్తాసమవాయవత్ ।

౧౦.౭౨ . బ్రూషే యథా హి కురుతే సత్తా సత్యసతః సతః ॥ ౭౨

౧౦.౭౩ . సమవాయోఽపి సంశ్లిష్టః శ్లిష్టానశ్లిష్టతాజుషః ।

౧౦.౭౩ . అన్త్యో విశేషో వ్యావృత్తిరూపో వ్యావృత్తివర్జితాన్ ॥ ౭౩

౧౦.౭౪ . వ్యావృత్తాన్ శ్వేతిమా శుక్లమశుక్లం గమనం తథా ।

౧౦.౭౪ . తద్వన్నీలాదిధర్మాంశయుక్తో ధర్మీ స్వయం స్థితః ॥ ౭౪

౧౦.౭౫ . అవేద్యో వేద్యతారూపాద్ధర్మాద్వేద్యత్వమాగతః ।

౧౦.౭౫ . వేద్యతా భాసమానా చ స్వయం నీలాదిధర్మవత్ ॥ ౭౫

౧౦.౭౬ . అప్రకాశా స్వప్రకాశాద్ధర్మాదేతి ప్రకాశతామ్ ।

౧౦.౭౬ . ప్రకాశే ఖలు విశ్రాన్తిం విశ్వం శ్రయతి చేత్తతః ॥ ౭౬

౧౦.౭౭ . నాన్యా కాచిదపేక్షాస్య కృతకృత్యస్య సర్వతః ।

౧౦.౭౭ . యథా చ శివనాథేన స్వాతన్త్ర్యాద్భాస్యతే భిదా ॥ ౭౭

౧౦.౭౮ . నీలాదివత్తథైవాయం వేద్యతా ధర్మ ఉచ్యతే ।

౧౦.౭౮ . ఏవం సిద్ధం హి వేద్యత్వం భావధర్మోఽస్తు కా ఘృణా ॥ ౭౮

౧౦.౭౯ . ఇదం తు చిన్త్యం సకలపర్యన్తోక్తప్రమాతృభిః ।

౧౦.౭౯ . వేద్యత్వమేకరూపం స్యాచ్చాతుర్దశ్యమతః కుతః ॥ ౭౯

౧౦.౮౦ . ఉచ్యతే పరిపూర్ణం చేద్భావీయం రూపముచ్యతే ।

౧౦.౮౦ . తద్విభుర్భైరవో దేవో భగవానేవ భణ్యతే ॥ ౮౦

౧౦.౮౧ . అథ తన్నిజమాహాత్మ్యకల్పితోంఽశాంశికాక్రమః ।

౧౦.౮౧ . సహ్యతే కిం కృతం తర్హి ప్రోక్తకల్పనయానయా ॥ ౮౧

౧౦.౮౨ . అత ఏవ యదా యేన వపుషా భాతి యద్యథా ।

౧౦.౮౨ . తదా తథా తత్తద్రూపమిత్యేషోపనిషత్పరా ॥ ౮౨

౧౦.౮౩ . చైత్రేణ వేద్యం జానామి ద్వాభ్యాం బహుభిరప్యథ ।

౧౦.౮౩ . మన్త్రేణ తన్మహేశేన శివేనోద్రిక్తశక్తినా ॥ ౮౩

౧౦.౮౪ . అన్యాదృశేన వేత్త్యేవం భావో భాతి యథా తథా ।

౧౦.౮౪ . అర్థక్రియాదివైచిత్ర్యమభ్యేత్యపరిసంఖ్యయా ॥ ౮౪

౧౦.౮౫ . తథా హ్యేకాగ్రసకలసామాజికజనః ఖలు ।

౧౦.౮౫ . నృత్తం గీతం సుధాసారసాగరత్వేన మన్యతే ॥ ౮౫

౧౦.౮౬ . తత ఏవోచ్యతే మల్లనటప్రేక్షోపదేశనే ।

౧౦.౮౬ . సర్వప్రమాతృతాదాత్మ్యం పూర్ణరూపానుభావకమ్ ॥ ౮౬

౧౦.౮౭ . తావన్మాత్రార్థసంవిత్తితుష్టాః ప్రత్యేకశో యది ।

౧౦.౮౭ . కః సంభూయ గుణస్తేషాం ప్రమాత్రైక్యం భవేచ్చ కిమ్ ॥ ౮౭
౧౦.౮౮ . యదా తు తత్తద్వేద్యత్వధర్మసందర్భగర్భితమ్ ।
౧౦.౮౮ . తద్వస్తు శుష్కత్ర్యాగ్రూపాదన్యద్యుక్తమిదం తదా ॥ ౮౮
౧౦.౮౯ . శాస్త్రేఽపి తత్తద్వేద్యత్వం విశిష్టార్థక్రియాకరమ్ ।
౧౦.౮౯ . భూయసైవ తథాచ శ్రీమాలినీవిజయోత్తరే ॥ ౮౯
౧౦.౯౦ . తథా షడ్విధమధ్వానమనేనాధిష్ఠితం స్మరేత్ ।
౧౦.౯౦ . అధిష్ఠానం హి దేవేన యద్విశ్వస్య ప్రవేదనమ్ ॥ ౯౦
౧౦.౯౧ . తదీశవేద్యత్వేనేత్థం జ్ఞాతం ప్రకృతకార్యకృత్ ।
౧౦.౯౧ . ఏవం సిద్ధం వేద్యతాఖ్యో ధర్మో భావస్య భాసతే ॥ ౯౧
౧౦.౯౨ . తదనాభాసయోగే తు స్వరూపమితి భణ్యతే ।
౧౦.౯౨ . ఉపాధియోగితాశఙ్కామపహస్తయతోఽస్ఫుటమ్ ॥ ౯౨
౧౦.౯౩ . స్వాత్మనో యేన వపుషా భాత్యర్థస్తత్స్వకం వపుః ।
౧౦.౯౩ . జానామి ఘటమిత్యత్ర వేద్యతానుపరాగవాన్ ॥ ౯౩
౧౦.౯౪ . ఘట ఏవ స్వరూపేణ భాత ఇత్యపదిశ్యతే ।
౧౦.౯౪ . నను తత్ర స్వయంవేద్యభావో మన్త్రాద్యపేక్షయా ॥ ౯౪
౧౦.౯౫ . అపి చాస్త్యేవ నన్వస్తు నతు సన్ప్రతిభాసతే ।
౧౦.౯౫ . అవేద్యమేవ కాలాగ్నివపుర్మేరోః పరా దిశః ॥ ౯౫
౧౦.౯౬ . మమేతి సంవిది పరం శుద్ధం వస్తు ప్రకాశతే ।
౧౦.౯౬ . భాతత్వాద్వేద్యమపి తన్న వేద్యత్వేన భాసనాత్ ॥ ౯౬
౧౦.౯౭ . అవేద్యమేవ భానం హి తథా కమనుయుఞ్జ్మహే ।
౧౦.౯౭ . ఏవం పఞ్చదశాత్మేయం ధరా తద్వజ్జలాదయః ॥ ౯౭
౧౦.౯౮ . అవ్యక్తాన్తా యతోఽస్త్యేషాం సకలం ప్రతి వేద్యతా ।
౧౦.౯౮ . యత్తూచ్యతే కలాద్యేన ధరాన్తేన సమన్వితాః ॥ ౯౮
౧౦.౯౯ . సకలా ఇతి తత్కోశషట్కోద్రేకోపలక్షణమ్ ।

౧౦.౯౯ . ఉద్భూతాశుద్ధచిద్రాగకలాదిరసకఞ్చుకాః ॥ ౯౯

౧౦.౧౦౦ . సకలాలయసంజ్ఞాస్తు న్యగ్భూతాఖిలకఞ్చుకాః ।

౧౦.౧౦౦ . జ్ఞానాకలాస్తు ధ్వస్తైతత్కఞ్చుకా ఇతి నిర్ణయః ॥ ౧౦౦

౧౦.౧౦౧ . తేన ప్రధానే వేద్యేఽపి పుమానుద్భూతకఞ్చుకః ।

౧౦.౧౦౧ . ప్రమాతా స్త్యేవ సకలః పాఞ్చదశ్యమతః స్థితమ్ ॥ ౧౦౧

౧౦.౧౦౨ . పాఞ్చదశ్యం ధరాధన్తర్నివిష్టే సకలేఽపి చ ।

౧౦.౧౦౨ . సకలాన్తరమస్త్యేవ ప్రమేయేఽత్రాపి మాతృ హి ॥ ౧౦౨

౧౦.౧౦౩ . స్థూలావృతాదిసంకోచతదన్యవ్యాప్తృతాజుషః ।

౧౦.౧౦౩ . పీతాద్యాః స్థిరకమ్ప్రత్వాచ్చతుర్దశ ధరాదిషు ॥ ౧౦౩

౧౦.౧౦౪ . స్వరూపీభూతజడతాః ప్రాణదేహపథే తతః ।

౧౦.౧౦౪ . ప్రమాతృతాజుషః ప్రోక్తా ధారణా విజయోత్తరే ॥ ౧౦౪

౧౦.౧౦౫ . యదా తు మేయతా పుంసః కలాన్తస్య ప్రకల్ప్యతే ।

౧౦.౧౦౫ . తదుద్భూతః కఞ్చుకాంశో మేయో నాస్య ప్రమాతృతా ॥ ౧౦౫

౧౦.౧౦౬ . అతః సకలసంజ్ఞస్య ప్రమాతృత్వం న విద్యతే ।

౧౦.౧౦౬ . త్రయోదశత్వం తచ్చక్తిశక్తిమద్ద్వయవర్జనాత్ ॥ ౧౦౬

౧౦.౧౦౭ . న్యగ్భూతకఞ్చుకో మాతా యుక్త[యత]స్త్ర లయాకలః ।

౧౦.౧౦౭ . మాయానివిష్టో విజ్ఞానాకలాద్యాః ప్రాగ్వదేవ తు ॥ ౧౦౭

౧౦.౧౦౮ . మాయాతత్త్వే జ్ఞేయరూపే కఞ్చుకన్యగ్భవోఽపి యః ।

౧౦.౧౦౮ . సోఽపి మేయః కఞ్చుకైక్యం యతో మాయా సుసూక్ష్మికా ॥ ౧౦౮

౧౦.౧౦౯ . విజ్ఞానాకల ఏవాత్ర తతో మాతాపకఞ్చుకః ।

౧౦.౧౦౯ . మాయానివిష్టేఽప్యకలే తథేత్యేకాదశాత్మతా ॥ ౧౦౯

౧౦.౧౧౦ . విజ్ఞానకేవలే వేద్యే కఞ్చుకధ్వంససుస్థితే ।

౧౦.౧౧౦ . ఉద్బుభూషుప్రబోధానాం మన్త్రాణామేవ మాతృతా ॥ ౧౧౦

౧౦.౧౧౧ . తేఽపి మన్త్రా యదా మేయాస్తదా మాతా తదీశ్వరః ।

౧౦.౧౧౧ . స హ్యుద్భవాత్పూర్ణబోధస్తస్మిన్ప్రాప్తే తు మేయతామ్ ॥ ౧౧౧
౧౦.౧౧౨ . ఉద్భూతపూర్ణరూపోఽసౌ మాతా మన్త్రమహేశ్వరః ।
౧౦.౧౧౨ . తస్మిన్విజ్ఞేయతాం ప్రాప్తే స్వప్రకాశః పరః శివః ॥ ౧౧౨
౧౦.౧౧౩ . ప్రమాతా స్వకతాదాత్మ్యభాసితాఖిలవేద్యకః ।
౧౦.౧౧౩ . శివః ప్రమాతా నో మేయో హ్యన్యాధీనప్రకాశతా ॥ ౧౧౩
౧౦.౧౧౪ . మేయతా సా న తత్రాస్తి స్వప్రకాశో హ్యసౌ ప్రభుః ।
౧౦.౧౧౪ . స్వప్రకాశేఽత్ర కస్మింశ్చిదనభ్యుపగతే సతి ॥ ౧౧౪
౧౦.౧౧౫ . అప్రకాశాత్ప్రకాశత్వే హ్యనవస్థా దురుత్తరా ।
౧౦.౧౧౫ . తతశ్చ సుప్తం విశ్వం స్యాన్న చైవం భాసతే హి తత్ ॥ ౧౧౫
౧౦.౧౧౬ . అన్యాధీనప్రకాశం హి తద్భాత్యన్యస్త్వసౌ శివః ।
౧౦.౧౧౬ . ఇత్యస్య స్వప్రకాశత్వే కిమన్యైర్యుక్తిడమ్బరైః ॥ ౧౧౬
౧౦.౧౧౭ . మానానాం హి పరో జీవః స ఏవేత్యుక్తమాదితః ।
౧౦.౧౧౭ . నన్వస్తి స్వప్రకాశేఽపి శివే వేద్యత్వమీదృశః ॥ ౧౧౭
౧౦.౧౧౮ . ఉపదేశో[శ్యో]పదేష్టృత్వవ్యవహారోఽన్యథా కథమ్ ।
౧౦.౧౧౮ . సత్యం స తు తథా సృష్టః పరమేశేన వేద్యతామ్ ॥ ౧౧౮
౧౦.౧౧౯ . నీతో మన్త్రమహేశాదికక్ష్యాం సమధిశాయ్యతే ।
౧౦.౧౧౯ . తథాభూతశ్చ వేద్యోఽసౌ నానవచ్ఛిన్నసంవిదః ॥ ౧౧౯
౧౦.౧౨౦ . పూర్ణస్య వేద్యతా యుక్తా పరస్పరవిరోధతః ।
౧౦.౧౨౦ . తథా వేద్యస్వభావేఽపి వస్తుతో న శివాత్మతామ్ ॥ ౧౨౦
౧౦.౧౨౧ . కోఽపి భావః ప్రోజ్ఝతీతి సత్యం తద్భావనా ఫలేత్ ।
౧౦.౧౨౧ . శ్రీపూర్వశాస్త్రే తేనోక్తం శివః సాక్షాన్న భిద్యతే ॥ ౧౨౧
౧౦.౧౨౨ . సాక్షాత్పదేనాయమర్థః సమస్తః ప్రస్ఫుటీకృతః ।
౧౦.౧౨౨ . నన్వేకరూపతాయుక్తః శివస్తద్వశతో భవేత్ ॥ ౧౨౨
౧౦.౧౨౩ . త్రివేదతామన్త్రమహానాథే కాత్ర వివాదితా ।

౧౦.౧౨౩ . మహేశ్వరేశమన్త్రాణాం తథా కేవలినోర్ద్వయోః ॥ ౧౨౩

౧౦.౧౨౪ . అనన్తభేదత్రైకైకం స్థితా సకలవత్కిల ।

౧౦.౧౨౪ . తతో లయాకలే మేయే ప్రమాతాస్తి లయాకలః ॥ ౧౨౪

౧౦.౧౨౫ . అత్రస్త్రయోదశత్వం స్యాదిత్థం నైకాదశాత్మతా ।

౧౦.౧౨౫ . విజ్ఞానాకలవేద్యత్వేఽప్యన్యో జ్ఞానాకలో భవేత్ ॥ ౧౨౫

౧౦.౧౨౬ . మాతా తదేకాదశతా స్యాన్నైవ తు నవాత్మతా ।

౧౦.౧౨౬ . ఏవం మన్త్రతదీశానాం మన్త్రేశాన్తరసంభవే ॥ ౧౨౬

౧౦.౧౨౭ . వేద్యత్వాన్నవ సప్త స్యుః సప్త పఞ్చ తు తే కథమ్ ।

౧౦.౧౨౭ . ఉచ్యతే సత్యమస్త్యేషా కలనా కింతు సుస్ఫుటః ॥ ౧౨౭

౧౦.౧౨౮ . యథాత్ర సకలే భేదో న తథా త్వకలాదికే ।

౧౦.౧౨౮ . అనన్తావాన్తరేద్యృక్షయోనిభేదవతః స్ఫుటమ్ ॥ ౧౨౮

౧౦.౧౨౯ . చతుర్దశవిధస్యాస్య సకలస్యాస్తి భేదితా ।

౧౦.౧౨౯ . లయాకలే తు సంస్కారమాత్రాత్సత్యప్యసౌ భిదా ॥ ౧౨౯

౧౦.౧౩౦ . అకలేన విశేషాయ సకలస్యైవ యుజ్యతే ।

౧౦.౧౩౦ . విజ్ఞానకేవలాదీనాం తావత్యపి న వై భిదా ॥ ౧౩౦

౧౦.౧౩౧ . శివస్వాచ్ఛన్ద్యమాత్రం తు భేదాయైషాం విజృమ్భతే ।

౧౦.౧౩౧ . ఇత్యాశయేన సంపశ్యన్విశేషం సకలాదిహ ॥ ౧౩౧

౧౦.౧౩౨ . లయాకలాదౌ నోవాచ త్రాయోదశ్యాదికం విభుః ।

౧౦.౧౩౨ . నన్వస్తు వేద్యతా భావధర్మః కింతు లయాకలౌ ॥ ౧౩౨

౧౦.౧౩౩ . మన్వాతే నేహ వై కించిత్తదపేక్షా త్వసౌ కథమ్ ।

౧౦.౧౩౩ . శ్రూయతాం సంవిదైకాత్మ్యతత్త్వేఽస్మిన్సంవ్యవస్థితే ॥ ౧౩౩

౧౦.౧౩౪ . జడేఽపి చితిరస్త్యేవ భోత్స్యమానే తు కా కథా ।

౧౦.౧౩౪ . స్వబోధావసరే తావద్భోత్స్యతే లయకేవలీ ॥ ౧౩౪

౧౦.౧౩౫ . ద్వివిధశ్చ ప్రబోధోఽస్య మన్త్రత్వాయ భవాయ చ ।

౧౦.౧౩౫ . భావనాదిబలాదన్యవైష్ణవాదినయోదితాత్ ॥ ౧౩౫

౧౦.౧౩౬ . యథాస్వమాధరౌత్తర్యవిచిత్రాత్సంస్కృతస్తథా ।

౧౦.౧౩౬ . లీనః ప్రబుద్ధో మన్త్రత్వం తదీశత్వమథైతి వా ॥ ౧౩౬

౧౦.౧౩౭ . స్వాతన్త్ర్యవర్జితా యే తు బలాన్మోహవశీకృతాః ।

౧౦.౧౩౭ . లయాకలాత్స్వసంస్కారాత్ప్రబుధ్యన్తే భవాయ తే ॥ ౧౩౭

౧౦.౧౩౮ . జ్ఞానాకలోఽపి మన్త్రేశమహేశత్వాయ బుధ్యతే ।

౧౦.౧౩౮ . మన్త్రాదిత్వాయ వా జాతు జాతు సంసృతయేఽపి వా ॥ ౧౩౮

౧౦.౧౩౯ . అవతారో హి విజ్ఞానియోగిభావేఽస్య భిద్యతే ।

౧౦.౧౩౯ . ఉక్తం చ బోధయామాస స సిసృక్షుర్జగత్ప్రభుః ॥ ౧౩౯

౧౦.౧౪౦ . విజ్ఞానకేవలానష్టావితి శ్రీపూర్వశాసనే ।

౧౦.౧౪౦ . అతః ప్రభోత్స్యమానత్వే యానయోర్బోధయోగ్యతా ॥ ౧౪౦

౧౦.౧౪౧ . తద్బలాద్వేద్యతాయోగ్యభావేనైవాత్ర వేద్యతా ।

౧౦.౧౪౧ . తథాహి గాఢనిద్రేఽపి ప్రియేఽనాశఙ్కితాగతామ్ ॥ ౧౪౧

౧౦.౧౪౨ . మాం ద్రక్ష్యతీతి నాఙ్గేషు స్వేషు మాత్యభిసారికా ।

౧౦.౧౪౨ . ఏవం శివోఽపి మనుతే ఏతస్యైతత్ప్రవేద్యతామ్ ॥ ౧౪౨

౧౦.౧౪౩ . యాస్యతీతి సృజామీతి తదానీం యోగ్యతైవ సా ।

౧౦.౧౪౩ . వేద్యతా తస్య భావస్య భోక్తృతా తావతీ చ సా ॥ ౧౪౩

౧౦.౧౪౪ . లయాకలస్య చిత్రో హి భోగః కేన వికల్ప్యతే ।

౧౦.౧౪౪ . యథా యథా హి సమ్విత్తిః స హి భోగః స్ఫుటోఽస్ఫుటః ॥ ౧౪౪

౧౦.౧౪౫ . స్మృతియోగ్యోఽప్యన్యథా వా భోగ్యభావం న తూజ్ఝతి ।

౧౦.౧౪౫ . గాఢనిద్రావిమూఢోఽపి కాన్తాలిఙ్గితవిగ్రహః ॥ ౧౪౫

౧౦.౧౪౬ . భోక్తైవ భణ్యతే సోఽపి మనుతే భోక్తృతాం పురా ।

౧౦.౧౪౬ . ఉత్ప్రేక్షామాత్రహీనోఽపి కాంచిత్కులవధూం పురః ॥ ౧౪౬

౧౦.౧౪౭ . సంభోక్ష్యమాణాం దృష్ట్వైవ రభసాద్యాతి సంమదమ్ ।

౧౦.౧౪౭ . తామేవ దృష్ట్వా చ తదా సమానాశయభాగపి ॥ ౧౪౭

౧౦.౧౪౮ . అన్యస్తథా న సంవిత్తే కమత్రోపలభామహే ।

౧౦.౧౪౮ . లోకే రూఢమిదం దృష్టిరస్మిన్కారణమన్తరా ॥ ౧౪౮

౧౦.౧౪౯ . ప్రసీదతీవ మగ్నేవ నిర్వాతీవేతివాదిని ।

౧౦.౧౪౯ . ఇత్థం విస్తరతస్తత్త్వభేదోఽయం సముదాహృతః ॥ ౧౪౯

౧౦.౧౫౦ . శక్తిశక్తిమతాం భేదాదన్యోన్యం తత్కృతేష్వపి ।

౧౦.౧౫౦ . భేదేష్వన్యోన్యతో భేదాత్తథా తత్త్వాన్తరైః సహ ॥ ౧౫౦

౧౦.౧౫౧ . భేదోపభేదగణనాం కర్వతో నావధిః క్వచిత్ ।

౧౦.౧౫౧ . తత ఏవ విచిత్రోఽయం భువనాదివిధిః స్థితః ॥ ౧౫౧

౧౦.౧౫౨ . పార్థివత్వేఽపి నో సామ్యం రుద్రవైష్ణవలోకయోః ।

౧౦.౧౫౨ . కా కథాన్యత్ర తు భవేద్భోగే వాపి స్వరూపకే ॥ ౧౫౨

౧౦.౧౫౩ . స చ నో విస్తరః సాక్షాచ్ఛక్యో యద్యపి భాషితుమ్ ।

౧౦.౧౫౩ . తథాపి మార్గమాత్రేణ కథ్యమానో వివిచ్యతామ్ ॥ ౧౫౩

౧౦.౧౫౪ . సప్తానాం మాతృశక్తీనామన్యోన్యం భేదనే సతి ।

౧౦.౧౫౪ . రూపమేకాన్నపఞ్చాశత్స్వరూపం చాధికం తతః ॥ ౧౫౪

౧౦.౧౫౫ . సర్వం సర్వాత్మకం యస్మాత్తస్మాత్సకలమాతరి ।

౧౦.౧౫౫ . లయాకలాదిశక్తీనాం సంభవోఽస్త్యేవ తత్త్వతః ॥ ౧౫౫

౧౦.౧౫౬ . స త్వస్ఫుటోఽస్తు భేదాంశం దాతుం తావత్రప్రభుర్భవేత్ ।

౧౦.౧౫౬ . తేషామపి చ భేదానామన్యోన్యం బహుభేదతా ॥ ౧౫౬

౧౦.౧౫౭ . ముఖ్యానాం భేదభేదానాం జలాద్యైర్భేదనే సతి ।

౧౦.౧౫౭ . ముఖ్యభేదప్రకారేణ విధేరానన్త్యముచ్యతే ॥ ౧౫౭

౧౦.౧౫౮ . సకలస్య సముద్భూతాశ్చక్షురాదిస్వశక్తయః ।

౧౦.౧౫౮ . న్యగ్భూతాశ్చ ప్రతన్వన్తి భేదాన్తరమపి స్ఫుటమ్ ॥ ౧౫౮

౧౦.౧౫౯ . ఏవం లయాకలాదీనాం తత్సంస్కారపదోదితాత్ ।

౧౦.౧౫౯ . పాటవాత్రప్రక్షయాద్వాపి భేదాన్తరముదీయతే ॥ ౧౫౯
౧౦.౧౬౦ . న్యక్కృతాం శక్తిమాస్థాయాప్యుదాసీనతయా స్థితిమ్ ।
౧౦.౧౬౦ . అనావిశ్యైవ యద్వేత్తి తత్రాన్యా వేద్యతా ఖలు ॥ ౧౬౦
౧౦.౧౬౧ . ఆవిశ్యైవ నిమజ్జ్యైవ వికాస్యైవ విఘూర్ణ్య చ ।
౧౦.౧౬౧ . విదతో వేద్యతాన్యైవ భేదోఽత్రార్థక్రియోచితః ॥ ౧౬౧
౧౦.౧౬౨ . అన్యశక్తితిరోభావే కస్యాశ్చిత్సుస్ఫుటోదయే ।
౧౦.౧౬౨ . భేదాన్తరమపి జ్ఞేయం వీణావాదకదృష్టివత్ ॥ ౧౬౨
౧౦.౧౬౩ . తిరోభావోద్భవౌ శక్తేః స్వశక్త్యన్తరతోఽన్యతః ।
౧౦.౧౬౩ . చేత్యమానాదచేత్యాద్వా తన్వాతే బహుభేదతామ్ ॥ ౧౬౩
౧౦.౧౬౪ . ఏవమేతద్ధరాదీనాం తత్త్వానాం యావతీ దశా ।
౧౦.౧౬౪ . కాచిదస్తి ఘటాఖ్యాపి తత్ర సందర్శితా భిదః ॥ ౧౬౪
౧౦.౧౬౫ . అత్రాపి వేద్యతా నామ తాదాత్మ్యం వేదకైః సహ ।
౧౦.౧౬౫ . తతః సకలవేద్యోఽసౌ ఘటః సకల ఏవ హి ॥ ౧౬౫
౧౦.౧౬౬ . యావచ్ఛివైకవేద్యోఽసౌ శివ ఏవావభాసతే ।
౧౦.౧౬౬ . తావదేకశరీరో హి బోధో భాత్యేవ యావతా ॥ ౧౬౬
౧౦.౧౬౭ . అధునాత్ర సమస్తస్య ధరాతత్త్వస్య దర్శ్యతే ।
౧౦.౧౬౭ . సామస్త్య ఏవాభిహితం పాఞ్చదశ్యం పురోదితమ్ ॥ ౧౬౭
౧౦.౧౬౮ . ధరాతత్త్వావిభేదేన యః ప్రకాశః ప్రకాశతే ।
౧౦.౧౬౮ . స ఏవ శివనాథోఽత్ర పృథివీ బ్రహ్మ తన్మతమ్ ॥ ౧౬౮
౧౦.౧౬౯ . ధరాతత్త్వగతాః సిద్ధీర్వితరీతుం సముద్యతాన్ ।
౧౦.౧౬౯ . ప్రేరయన్తి శివేచ్ఛాతో యే తే మన్త్రమహేశ్వరాః ॥ ౧౬౯
౧౦.౧౭౦ . ప్రేర్యమాణాస్తు మన్త్రేశా మన్త్రాస్తద్వాచకాః స్ఫుటమ్ ।
౧౦.౧౭౦ . ధరాతత్త్వగతం యోగమభ్యస్య శివవిద్యయా ॥ ౧౭౦
౧౦.౧౭౧ . న తు పాశవసాంఖ్యీయవైష్ణవాదిద్వితాదృశా ।

౧౦.౧౭౧ . అప్రాప్తధ్రువధామానో విజ్ఞానాకలతాజుషః ॥ ౧౭౧
౧౦.౧౭౨ . తావత్తత్త్వోపభోగేన యే కల్పాన్తే లయం గతాః ।
౧౦.౧౭౨ . సౌషుప్తావస్థయోపేతాస్తేఽత్ర ప్రలయకేవలాః ॥ ౧౭౨
౧౦.౧౭౩ . సౌషుప్తే తత్త్వలీనత్వం స్ఫుటమేవ హి లక్ష్యతే ।
౧౦.౧౭౩ . అన్యథా నియతస్వప్నసందృష్టిర్జాయతే కుతః ॥ ౧౭౩
౧౦.౧౭౪ . సౌషుప్తమపి చిత్రం చ స్వచ్ఛాస్వచ్ఛాది భాసతే ।
౧౦.౧౭౪ . అస్వాప్సం సుఖమిత్యాదిస్మృతివైచిత్ర్యదర్శనాత్ ॥ ౧౭౪
౧౦.౧౭౫ . యదైవ స క్షణం సూక్ష్మం నిద్రాయైవ ప్రబుధ్యతే ।
౧౦.౧౭౫ . తదైవ స్మృతిరేషేతి నార్థజజ్ఞానజా స్మృతిః ॥ ౧౭౫
౧౦.౧౭౬ . తేన మూఢైర్యదుచ్యేత ప్రబుద్ధస్యాన్తరాన్తరా ।
౧౦.౧౭౬ . తూలికాదిసుఖస్పర్శస్మృతిరేషేతి తత్కుతః ॥ ౧౭౬
౧౦.౧౭౭ . మాహాకర్మసముల్లాససంమిశ్రితమలాబిలాః ।
౧౦.౧౭౭ . ధరాధిరోహిణో జ్ఞేయాః సకలా ఇహ పుద్గలాః ॥ ౧౭౭
౧౦.౧౭౮ . అస్యైవ సప్తకస్య స్వస్వవ్యాపారప్రకల్పనే ।
౧౦.౧౭౮ . ప్రక్షోభో యస్తదేవోక్తం శక్తీనాం సప్తకం స్ఫుటమ్ ॥ ౧౭౮
౧౦.౧౭౯ . శివో హ్యచ్యుతచిద్రూపస్తిస్రస్తచ్ఛక్తయస్తు యాః ।
౧౦.౧౭౯ . తాః స్వాతన్త్ర్యవశోపాత్తగ్రహీత్రాకారతావశాత్ ॥ ౧౭౯
౧౦.౧౮౦ . త్రిధా మన్త్రావసానాః స్యురుదాసీనా ఇవ స్థితాః ।
౧౦.౧౮౦ . గ్రాహ్యకారోపరాగాత్తు గ్రహీత్రాకారతావశాత్ ॥ ౧౮౦
౧౦.౧౮౧ . సకలాన్తాస్తు తాస్తిస్ర ఇచ్ఛాజ్ఞానక్రియా మతాః ।
౧౦.౧౮౧ . సప్తధేత్థం ప్రమాతృత్వం తత్క్షోభో మానతా తథా ॥ ౧౮౧
౧౦.౧౮౨ . యత్తు గ్రహీతృతారూపసంవిత్సంస్పర్శవర్జితమ్ ।
౧౦.౧౮౨ . శుద్ధం జడం తత్స్వరూపమిత్థం విశ్వం త్రికాత్మకమ్ ॥ ౧౮౨
౧౦.౧౮౩ . ఏవం జలాద్యపి వదేద్భేదైర్భిన్నం మహామతిః ।

౧౦.౧౮౩ . అనయా తు దిశా ప్రాయః సర్వభేదేషు విద్యతే ॥ ౧౮౩

౧౦.౧౮౪ . భేదో మన్త్రమహేశాన్తే ష్వేష పఞ్చదశాత్మకః ।

౧౦.౧౮౪ . తథాపి స్ఫుటతాభావాత్సన్న ప్యేష న చర్చితః ॥ ౧౮౪

౧౦.౧౮౫ . ఏతచ్చ సూత్రితం ధాత్రా శ్రీపూర్వే యద్బ్రవీతి హి ।

౧౦.౧౮౫ . సవ్యాపారాధిపత్వేనేత్యాదినా జాగ్రదాదితామ్ ॥ ౧౮౫

౧౦.౧౮౬ . అభిన్నేఽపి శివేఽన్తఃస్థసూక్ష్మబోధానుసారతః ।

౧౦.౧౮౬ . అధునా ప్రాణశక్తిస్థే తత్త్వజాలే వివిచ్యతే ॥ ౧౮౬

౧౦.౧౮౭ . భేదోఽయం పాఞ్చదశ్యాదిర్యథా శ్రీశంభురాదిశత్ ।

౧౦.౧౮౭ . సమస్తేఽర్థేఽత్ర నిర్గ్రాహ్యే తుటయః షోడశ క్షణాః ॥ ౧౮౭

౧౦.౧౮౮ . షట్త్రింశదఙ్గులే చారే సాంశద్వ్యఙ్గులకల్పితాః ।

౧౦.౧౮౮ . తత్రాద్యః పరమాద్వైతో నిర్విభాగరసాత్మకః ॥ ౧౮౮

౧౦.౧౮౯ . ద్వితీయో గ్రాహకోల్లాసరూపః ప్రతివిభావ్యతే ।

౧౦.౧౮౯ . అన్త్యస్తు గ్రాహ్యతాదాత్మ్యాత్స్వరూపీభావమాగతః ॥ ౧౮౯

౧౦.౧౯౦ . ప్రవిభావ్యో న హి పృథగుపాన్త్యో గ్రాహకః క్షణః ।

౧౦.౧౯౦ . తృతీయం క్షణమారభ్య క్షణషట్కం తు యత్స్థితమ్ ॥ ౧౯౦

౧౦.౧౯౧ . తన్నిర్వికల్పం ప్రోద్గచ్ఛద్వికల్పాచ్ఛాదనాత్మకమ్ ।

౧౦.౧౯౧ . తదేవ శివరూపం హి పరశక్త్యాత్మకం విదుః ॥ ౧౯౧

౧౦.౧౯౨ . ద్వితీయం మధ్యమం షట్కం పరాపరపదాత్మకమ్ ।

౧౦.౧౯౨ . వికల్పరూఢిరప్యేషా క్రమాత్ప్రస్ఫుటతాం గతా ॥ ౧౯౨

౧౦.౧౯౩ . షట్కేఽత్ర ప్రథమే దేవ్యస్తిస్రః ప్రోన్మేషవృత్తితామ్ ।

౧౦.౧౯౩ . నిమేషవృత్తితాం చాశు స్పృశన్త్యః షట్కతాం గతాః ॥ ౧౯౩

౧౦.౧౯౪ . ఏవం ద్వితీయషట్కేఽపి కిం త్వత్ర గ్రాహ్యవర్త్మనా ।

౧౦.౧౯౪ . ఉపరాగపదం ప్రాప్య పరాపరతయా స్థితాః ॥ ౧౯౪

౧౦.౧౯౫ . ఆద్యేఽత్ర షట్కే తా దేవ్యః స్వాతన్త్ర్యోల్లాసమాత్రతః ।

౧౦.౧౯౫ . జిఘృక్షితేఽప్యపాధౌ స్యుః పరరూపాదవిచ్యుతాః ॥ ౧౯౫

౧౦.౧౯౬ . అస్తి చాతిశయః కశ్చిత్తాసామప్యుత్తరోత్తరమ్ ।

౧౦.౧౯౬ . యో వివేకధనైర్ధీరైః స్ఫుటీకృత్యాపి దర్శ్యతే ॥ ౧౯౬

౧౦.౧౯౭ . కేచిత్త్వేకాం తుటిం గ్రాహ్యే చైకామపి గ్రహీతరి ।

౧౦.౧౯౭ . తాదాత్మ్యేన వినిక్షిప్య సప్తకం సప్తకం విదుః ॥ ౧౯౭

౧౦.౧౯౮ . తదస్యాం సూక్ష్మసంవిత్తౌ కలనాయ సముద్యతాః ।

౧౦.౧౯౮ . సంవేదయన్తే యద్రూపం తత్ర కిం వాగ్వికత్థనైః ॥ ౧౯౮

౧౦.౧౯౯ . ఏవం ధరాదిమూలాన్తం ప్రక్రియా ప్రాణగామినీ ।

౧౦.౧౯౯ . గురుపర్వక్రమాత్ప్రోక్తా భేదే పఞ్చదశాత్మకే ॥ ౧౯౯

౧౦.౨౦౦ . క్రమాత్తు భేదన్యూనత్వే న్యూనతా స్యాత్తుటిష్వపి ।

౧౦.౨౦౦ . తస్యాం హ్రాసో వికల్పస్య స్ఫుటతా చావికల్పినః ॥ ౨౦౦

౧౦.౨౦౧ . యథా హి చిరదుఃఖార్తః పశ్చాదాత్తసుఖస్థితిః ।

౧౦.౨౦౧ . విస్మరత్యేవ తద్దుఃఖం సుఖవిశ్రాన్తివర్త్మనా ॥ ౨౦౧

౧౦.౨౦౨ . తథా గతవికల్పేఽపి రూఢాః సంవేదనే జనాః ।

౧౦.౨౦౨ . వికల్పవిశ్రాన్తిబలాత్తాం సత్తాం నాభిమన్వతే ॥ ౨౦౨

౧౦.౨౦౩ . వికల్పనిర్హ్రాసవశేన యాతి వికల్పవన్ధ్యా పరమార్థసత్యా ।

౧౦.౨౦౩ . సంవిత్స్వరూపప్రకటత్వమిత్థం తత్రావధానే యతతాం సుబుద్ధిః ॥ ౨౦౩

౧౦.౨౦౪ . గ్రాహ్యగ్రాహకసంవిత్తౌ సంబన్ధే సావధానతా ।

౧౦.౨౦౪ . ఇయం సా తత్ర తత్రోక్తా సర్వకామదుఘా యతః ॥ ౨౦౪

౧౦.౨౦౫ . ఏవం ద్వయం ద్వయం యావన్న్యూనీభవతి భేదగమ్ ।

౧౦.౨౦౫ . తావత్తుటిద్వయం యాతి న్యూనతాం క్రమశః స్ఫుటమ్ ॥ ౨౦౫

౧౦.౨౦౬ . అత ఏవ శివావేశే ద్వితుటిః పరిగీయతే ।

౧౦.౨౦౬ . ఏకా తు సా తుటిస్తత్ర పూర్ణా శుద్ధైవ కేవలమ్ ॥ ౨౦౬

౧౦.౨౦౭ . ద్వితీయా శివ(శక్తి)రూపైవ సర్వజ్ఞానక్రియాత్మికా ।

౧౦.౨౦౭ . తస్యామవహితో యోగీ కిం న వేత్తి కరోతి వా ॥ ౨౦౭

౧౦.౨౦౮ . తథా చోక్తం కల్లటేన శ్రీమతా తుటిపాతగః ।

౧౦.౨౦౮ . లాభః సర్వజ్ఞకర్తృత్వే తుటేః పాతోఽపరా తుటిః ॥ ౨౦౮

౧౦.౨౦౯ . ఆద్యాయాం తు తుటౌ సర్వం సర్వతః పూర్ణమేకతామ్ ।

౧౦.౨౦౯ . గతం కిం తత్ర వేద్యం వా కార్యం వా వ్యపదేశభాక్ ॥ ౨౦౯

౧౦.౨౧౦ . అతో భేదసముల్లాసకలాం ప్రాథమికీం బుధాః ।

౧౦.౨౧౦ . చిన్వన్తి ప్రతిభాం దేవీం సర్వజ్ఞత్వాదిసిద్ధయే ॥ ౨౧౦

౧౦.౨౧౧ . సైవ శక్తిః శివస్యోక్తా తృతీయాదితుటిష్వథ ।

౧౦.౨౧౧ . మన్త్రాది(ధి)నాథతచ్ఛక్తిమన్త్రేశాద్యాః క్రమోదితాః ॥ ౨౧౧

౧౦.౨౧౨ . తాసు సందధతశ్చిత్తమవధానైకధర్మకమ్ ।

౧౦.౨౧౨ . తత్తత్సిద్ధిసమావేశః స్వయమేవోపజాయతే ॥ ౨౧౨

౧౦.౨౧౩ . అత ఏవ యథా భేదబహుత్వం దూరతా తథా ।

౧౦.౨౧౩ . సంవిత్తౌ తుటిబాహుల్యాదక్షార్థాసంనికర్షవత్ ॥ ౨౧౩

౧౦.౨౧౪ . యథా యథా హి న్యూనత్వం తుటీనాం హ్రసతో భిదః ।

౧౦.౨౧౪ . తథా తథాతినైకట్యం సంవిదః స్యాచ్ఛివావధి ॥ ౨౧౪

౧౦.౨౧౫ . శివతత్త్వమతః ప్రోక్తమన్తికం సర్వతోఽముతః ।

౧౦.౨౧౫ . అత ఏవ ప్రయత్నోఽయం తత్ర్పవేశే న విద్యతే ॥ ౨౧౫

౧౦.౨౧౬ . యథా యథా హి దూరత్వం యత్నయోగస్తథా తథా ।

౧౦.౨౧౬ . భావనాకరణాదీనాం శివే నిరవకాశతామ్ ॥ ౨౧౬

౧౦.౨౧౭ . అత ఏవ హి మన్యన్తే సంప్రదాయధనా జనాః ।

౧౦.౨౧౭ . తథా హి దృశ్యతాం లోకో ఘటాదేర్వేదనే యథా ॥ ౨౧౭

౧౦.౨౧౮ . ప్రయత్నవానివాభాతి తథా కిం సుఖవేదనే ।

౧౦.౨౧౮ . ఆన్తరత్వమిదం ప్రాహుః సంవిన్నైకట్యశాలితామ్ ॥ ౨౧౮

౧౦.౨౧౯ . తాం చ చిద్రూపతోన్మేషం బాహ్యత్వం తన్నిమేషతామ్ ।

౧౦.౨౧౯ . భవినాం త్వన్తికోఽప్యేవం న భాతీత్యతిదూరతా ॥ ౨౧౯

౧౦.౨౨౦ . దూరేఽపి హ్యన్తికీభూతే భానం స్యాత్త్వత్ర తత్కథమ్ ।

౧౦.౨౨౦ . న చ బీజాఙ్కురలతాదలపుష్పఫలాదివత్ ॥ ౨౨౦

౧౦.౨౨౧ . క్రమికేయం భవేత్సంవిత్పూతస్త్ర కిలాఙ్కురః ।

౧౦.౨౨౧ . బీజాల్లతా త్వఙ్కురాన్నో బీజాదిహ సర్వతః ॥ ౨౨౧

౧౦.౨౨౨ . సంవిత్తత్త్వం భాసమానం పరిపూర్ణం హి సర్వతః ।

౧౦.౨౨౨ . సర్వస్య కారణం ప్రోక్తం సర్వత్రైవోదితం యతః ॥ ౨౨౨

౧౦.౨౨౩ . తత ఏవ ఘటేఽప్యేషా ప్రాణవృత్తిర్యది స్ఫురేత్ ।

౧౦.౨౨౩ . విశ్రామ్యేచ్చాశు తత్రైవ శివబీజే లయం వ్రజేత్ ॥ ౨౨౩

౧౦.౨౨౪ . న తు క్రమికతా కాచిచ్చివాత్మత్వే కదాచన ।

౧౦.౨౨౪ . అన్యన్మన్త్రాది(ధి)నాథాది కారణం తత్తు సంనిధేః ॥ ౨౨౪

౧౦.౨౨౫ . శివాభేదాచ్చ కిం చాథ ద్వైతే నైకట్యవేదనాత్ ।

౧౦.౨౨౫ . అనయా చ దిశా సర్వ సర్వదా ప్రవివేచయన్ ॥ ౨౨౫

౧౦.౨౨౬ . భైరవాయత ఏవ ద్రాక్చిచ్చక్రేశ్వరతాం గతః ।

౧౦.౨౨౬ . స ఇత్థం ప్రాణగో భేదః ఖేచరీచక్రగోపితః ॥ ౨౨౬

౧౦.౨౨౭ . మయా ప్రకటితః శ్రీమచ్ఛామ్భవాజ్ఞానువర్తినా ।

౧౦.౨౨౭ . అత్రైవాధ్వని వేద్యత్వం ప్రాప్తే యా సంవిదుద్భవేత్ ॥ ౨౨౭

౧౦.౨౨౮ . తస్యాః స్వకం యద్వైచిత్ర్యం తదవస్థాపదాభిధమ్ ।

౧౦.౨౨౮ . జాగ్రత్స్వప్నః సుషుప్తం చ తుర్యం చ తదతీతకమ్ ॥ ౨౨౮

౧౦.౨౨౯ . ఇతి పఞ్చ పదాన్యాహురేకస్మిన్వేదకే సతి ।

౧౦.౨౨౯ . తత్ర యైషా ధరాతత్త్వాచ్చివాన్తా తత్త్వపద్ధతిః ॥ ౨౨౯

౧౦.౨౩౦ . తస్యామేకః ప్రమాతా చేదవశ్యం జాగ్రదాదికమ్ ।

౧౦.౨౩౦ . తద్దర్శ్యతే శంభునాథప్రసాదాద్విదితం మయా ॥ ౨౩౦

౧౦.౨౩౧ . యదధిష్ఠేయమేవేహ నాధిష్ఠాతృ కదాచన ।

౧౦.౨౩౧ . సంవేదనగతం వేద్యం తజ్జాగ్రత్సముదాహృతమ్ ॥ ౨౩౧

౧౦.౨౩౨ . చైత్రమైత్రాదిభూతాని తత్త్వాని చ ధరాదితః ।

౧౦.౨౩౨ . అభిధాకరణీభూతాః శబ్దాః కిం చాభిధా ప్రమా ॥ ౨౩౨

౧౦.౨౩౩ . ప్రమాతృమేయతన్మానప్రమారూపం చతుష్టయమ్ ।

౧౦.౨౩౩ . విశ్వమేతదధిష్ఠేయం యదా జాగ్రత్తదా స్మృతమ్ ॥ ౨౩౩

౧౦.౨౩౪ . తథా హి భాసతే యత్తన్నీలమన్తః ప్రవేదనే ।

౧౦.౨౩౪ . సంకల్పరూపే బాహ్యస్య తదధిష్ఠాతృ బోధకమ్ ॥ ౨౩౪

౧౦.౨౩౫ . యత్తు బాహ్యతయా నీలం చకాస్త్యస్య న విద్యతే ।

౧౦.౨౩౫ . కథంచిదప్యధిష్ఠాతృభావస్తజ్జాగ్రదుచ్యతే ॥ ౨౩౫

౧౦.౨౩౬ . తత్ర చైత్రే భాసమానే యో దేహాంశః స కథ్యతే ।

౧౦.౨౩౬ . అబుద్ధో యస్తు మానాంశః స బుద్ధో మితికారకః ॥ ౨౩౬

౧౦.౨౩౭ . ప్రబుద్ధః సుప్రబుద్ధశ్చ ప్రమామాత్రేతి చ క్రమః ।

౧౦.౨౩౭ . చాతుర్విధ్యం హి పిణ్డస్థనామ్ని జాగ్రతి కీర్తితమ్ ॥ ౨౩౭

౧౦.౨౩౮ . జాగ్రదాది చతుష్కం హి ప్రత్యేకమిహ విద్యతే ।

౧౦.౨౩౮ . జాగ్రజ్జాగ్రదబుద్ధం తజ్జాగ్రత్స్వప్నస్తు బుద్ధతా ॥ ౨౩౮

౧౦.౨౩౯ . ఇత్యాది తుర్యాతీతం తు సర్వగత్వాత్పృథక్కృతః ।

౧౦.౨౩౯ . ఉక్తం చ పిణ్డగం జాగ్రదబుద్ధం బుద్ధమేవ చ ॥ ౨౩౯

౧౦.౨౪౦ . ప్రబుద్ధం సుప్రబుద్ధం చ చతుర్విధమిదం స్మృతమ్ ।

౧౦.౨౪౦ . మేయభూమిరియం ముఖ్యా జాగ్రదాఖ్యాన్యదన్తరా ॥ ౨౪౦

౧౦.౨౪౧ . భూతతత్త్వాభిధానానాం యోంఽశోఽధిష్ఠేయ ఉచ్యతే ।

౧౦.౨౪౧ . పిణ్డస్థమితి తం ప్రాహురితి శ్రీమాలినీమతే ॥ ౨౪౧

౧౦.౨౪౨ . లౌకికీ జాగ్రదిత్యేషా సంజ్ఞా పిణ్డస్థమిత్యపి ।

౧౦.౨౪౨ . యోగినాం యోగసిద్ధ్యర్థం సంజ్ఞేయం పరిభాష్యతే ॥ ౨౪౨

౧౦.౨౪౩ . అధిష్ఠేయసమాపత్తిమధ్యాసీనస్య యోగినః ।

౧౦.౨౪౩ . తాదాత్మ్యం కిల పిణ్డస్థం మితం పిణ్డం హి పిణ్డితమ్ ॥ ౨౪౩

౧౦.౨౪౪ . ప్రసంఖ్యానైకరూఢానాం జ్ఞానినాం తు తదుచ్యతే ।

౧౦.౨౪౪ . సర్వతోభద్రమాపూర్ణం సర్వతో వేద్యసత్తయా ॥ ౨౪౪

౧౦.౨౪౫ . సర్వసత్తాసమాపూర్ణ విశ్వం పశ్యేద్యతో యతః ।

౧౦.౨౪౫ . జ్ఞానీ తతస్తతః సంవిత్తత్త్వమస్య ప్రకాశతే ॥ ౨౪౫

౧౦.౨౪౬ . లోకయోగప్రసంఖ్యానత్రైరూప్యవశతః కిల ।

౧౦.౨౪౬ . నామాని త్రీణి భణ్యన్తే స్వప్నాదిష్వప్యయం విధిః ॥ ౨౪౬

౧౦.౨౪౭ . యత్త్వధిష్ఠానకరణభావమధ్యాస్య వర్తతే ।

౧౦.౨౪౭ . వేద్యం సత్పూర్వకథితం భూతతత్త్వాభిధామయమ్ ॥ ౨౪౭

౧౦.౨౪౮ . తత్స్వప్నో ముఖ్యతో జ్ఞేయం తచ్చ వైకల్పికే పథి ।

౧౦.౨౪౮ . వైకల్పికపథారూఢవేద్యసామ్యావభాసనాత్ ॥ ౨౪౮

౧౦.౨౪౯ . లోకరూఢోఽప్యసౌ స్వప్నః సామ్యం చాబాహ్యరూపతా ।

౧౦.౨౪౯ . ఉత్ప్రేక్షాస్వప్నసంకల్పస్మృత్యున్మాదాదిదృష్టిషు ॥ ౨౪౯

౧౦.౨౫౦ . విస్పష్టం యద్వేద్యజాతం జాగ్రన్ముఖ్యతయైవ తత్ ।

౧౦.౨౫౦ . యత్తు తత్రాప్యవిస్పష్టం స్పష్టాధిష్ఠాతృ భాసతే ॥ ౨౫౦

౧౦.౨౫౧ . వికల్పాన్తరగం వేద్యం తత్స్వప్నపదముచ్యతే ।

౧౦.౨౫౧ . తదైవ తస్య వేత్త్యేవ స్వయమేవ హ్యబాహ్యతామ్ ॥ ౨౫౧

౧౦.౨౫౨ . ప్రమాత్రన్తరసాధారభావహాన్యస్థిరాత్మతే ।

౧౦.౨౫౨ . తత్రాపి చాతుర్విధ్యం తత్ప్రాగ్వదైవ ప్రకల్పయేత్ ॥ ౨౫౨

౧౦.౨౫౩ . గతాగతం సువిక్షిప్తం సంగతం సుసమాహితమ్ ।

౧౦.౨౫౩ . అత్రాపి పూర్వవన్నామ లౌకికం స్వప్న ఇత్యదః ॥ ౨౫౩

౧౦.౨౫౪ . బాహ్యాభిమతభావానాం స్వాపో హ్యగ్రహణం మతమ్ ।

౧౦.౨౫౪ . సర్వాధ్వనః పదం ప్రాణః సంకల్పోఽవగమాత్మకః ॥ ౨౫౪

౧౦.౨౫౫ . పదం చ తత్సమాపత్తి పదస్థం యోగినో విదుః ।

౧౦.౨౫౫ . వేద్యసత్తాం బహిర్భూతామనపేక్ష్యైవ సర్వతః ॥ ౨౫౫

౧౦.౨౫౬ . వేద్యే స్వాతన్త్ర్యభాగ్జ్ఞానం స్వప్నం వ్యాప్తితయా భజేత్ ।

౧౦.౨౫౬ . మానభూమిరియం ముఖ్యా స్వప్నో హ్యామర్శనాత్మకః ॥ ౨౫౬

౧౦.౨౫౭ . వేద్యచ్ఛాయోఽవభాసో హి మేయేఽధిష్ఠానముచ్యతే ।

౧౦.౨౫౭ . యత్త్వధిష్ఠాతృభూతాదేః పూర్వోక్తస్య వపుర్ధ్రువమ్ ॥ ౨౫౭

౧౦.౨౫౮ . బీజం విశ్వస్య తత్తూష్ణీంభూతం సౌషుప్తముచ్యతే ।

౧౦.౨౫౮ . అనుభూతౌ వికల్పే చ యోఽసౌ ద్రష్టా స ఏవ హి ॥ ౨౫౮

౧౦.౨౫౯ . న భావగ్రహణం తేన సుష్ఠు సుప్తత్వముచ్యతే ।

౧౦.౨౫౯ . తత్సామ్యాల్లౌకికీం నిద్రాం సుషుప్తం మన్వతే బుధాః ॥ ౨౫౯

౧౦.౨౬౦ . బీజభావోఽథాగ్రహణం సామ్యం తూష్ణీంస్వభావతా ।

౧౦.౨౬౦ . ముఖ్యా మాతృదశా సేయం సుషుప్తాఖ్యా నిగద్యతే ॥ ౨౬౦

౧౦.౨౬౧ . రూపకత్వాచ్చ రూపం తత్తాదాత్మ్యం యోగినః పునః ।

౧౦.౨౬౧ . రూపస్థం తత్సమాపత్త్యౌదాసీన్యం రూపిణాం విదుః ॥ ౨౬౧

౧౦.౨౬౨ . ప్రసంఖ్యానవతః కాపి వేద్యసంకోచనాత్ర యత్ ।

౧౦.౨౬౨ . నాస్తి తేన మహావ్యాప్తిరియం తదనుసారతః ॥ ౨౬౨

౧౦.౨౬౩ . ఉదాసీనస్య తస్యాపి వేద్యం యేన చతుర్విధమ్ ।

౧౦.౨౬౩ . భూతాది తదుపాధ్యుత్థమత్ర భేదచతుష్టయమ్ ॥ ౨౬౩

౧౦.౨౬౪ . ఉదితం విపులం శాన్తం సుప్రసన్నమథాపరమ్ ।

౧౦.౨౬౪ . యత్తు ప్రమాత్మకం రూపం ప్రమాతురుపరి స్థితమ్ ॥ ౨౬౪

౧౦.౨౬౫ . పూర్ణతాగమనౌన్ముఖ్యమౌదాసీన్యాత్పరిచ్యుతిః ।

౧౦.౨౬౫ . తత్తుర్యముచ్యతే శక్తిసమావేశో హ్యసౌ మతః ॥ ౨౬౫

౧౦.౨౬౬ . సా సంవిత్స్వప్రకాశా తు కైశ్చిదుక్తా ప్రమేయతః ।

౧౦.౨౬౬ . మానాన్మాతుశ్చ భిన్నైవ తదర్థం త్రితయం యతః ॥ ౨౬౬

౧౦.౨౬౭ . మేయం మానే మాతరి తత్సోఽపి తస్యాం మితౌ స్ఫుటమ్ ।

౧౦.౨౬౭ . విశ్రామ్యతీతి సైవైషా దేవీ విశ్వైకజీవితమ్ ॥ ౨౬౭

౧౦.౨౬౮ . రూపం దృశాహమిత్యంశత్రయముత్తీర్య వర్తతే ।

౧౦.౨౬౮ . ద్వారమాత్రాశ్రితోపాయా పశ్యామీత్యనుపాయికా ॥ ౨౬౮

౧౦.౨౬౯ . ప్రమాతృతా స్వతన్త్రత్వరూపా సేయం ప్రకాశతే ।

౧౦.౨౬౯ . సంవిత్తురీయరూపైవం ప్రకాశాత్మా స్వయం చ సా ॥ ౨౬౯

౧౦.౨౭౦ . తత్సమావేశతాదాత్మ్యే మాతృత్వం భవతి స్ఫుటమ్ ।

౧౦.౨౭౦ . తత్సమావేశోపరాగాన్మానత్వం మేయతా పునః ॥ ౨౭౦

౧౦.౨౭౧ . తత్సమావేశనైకట్యాత్త్రయం తత్తదనుగ్రహాత్ ।

౧౦.౨౭౧ . వేద్యాదిభేదగలనాదుక్తా సేయమనామయా ॥ ౨౭౧

౧౦.౨౭౨ . మాత్రాద్యనుగ్రహాదా(ధా)నాత్సవ్యాపారేతి భణ్యతే ।

౧౦.౨౭౨ . జాగ్రదాద్యపి దేవస్య శక్తిత్వేన వ్యవస్థితమ్ ॥ ౨౭౨

౧౦.౨౭౩ . అపరం పరాపరం చ ద్విధా తత్సా పరా త్వియమ్ ।

౧౦.౨౭౩ . రూపకత్వాదుదాసీనాచ్చ్యుతేయం పూర్ణతోన్ముఖీ ॥ ౨౭౩

౧౦.౨౭౪ . దశా తస్యాం సమాపత్తీ రూపాతీతం తు యోగినః ।

౧౦.౨౭౪ . పూర్ణతౌన్ముఖ్యయోగిత్వాద్విశ్వం పశ్యతి తన్మయః ॥ ౨౭౪

౧౦.౨౭౫ . ప్రసంఖ్యాతా ప్రచయత స్తేనేయం ప్రచయో మతా ।

౧౦.౨౭౫ . నైతస్యామపరా తుర్యదశా సంభావ్యతే కిల ॥ ౨౭౫

౧౦.౨౭౬ . సంవిన్న కిల వేద్యా సా విత్త్వేనైవ హి భాసతే ।

౧౦.౨౭౬ . జాగ్రదాద్యాస్తు సంభావ్యాస్తిస్రోఽస్యాః ప్రాగ్దశా యతః ॥ ౨౭౬

౧౦.౨౭౭ . త్రితయానుగ్రహాత్సేయం తేనోక్తా త్రికశాసనే ।

౧౦.౨౭౭ . మనోన్మనమనన్తం చ సర్వార్థమితి భేదతః ॥ ౨౭౭

౧౦.౨౭౮ . యత్తు పూర్ణానవచ్ఛిన్నవపురానన్దనిర్భరమ్ ।

౧౦.౨౭౮ . తుర్యాతీతం తు తత్ప్రాహుస్తదేవ పరమం పదమ్ ॥ ౨౭౮

౧౦.౨౭౯ . నాత్ర యోగస్య సద్భావో భావనాదేరభావతః ।

౧౦.౨౭౯ . అప్రమేయేఽపరిచ్ఛిన్నే స్వతన్త్రే భావ్యతా కుతః ॥ ౨౭౯
౧౦.౨౮౦ . యోగాద్యభావత స్తేన నామాస్మిన్నాదిశద్విభుః ।
౧౦.౨౮౦ . ప్రసంఖ్యానబలాత్త్వేతద్రూపం పూర్ణత్వయోగతః ॥ ౨౮౦
౧౦.౨౮౧ . అనుత్తరాదిహ ప్రోక్తం మహాప్రచయసంజ్ఞితమ్ ।
౧౦.౨౮౧ . పూర్ణత్వాదేవ భేదానామస్యాం సంభావనా న హి ॥ ౨౮౧
౧౦.౨౮౨ . తన్నిరాసాయ నైతస్యాం భేద ఉక్తో విశేషణమ్ ।
౧౦.౨౮౨ . సతతోదితమిత్యేతత్సర్వవ్యాపిత్వసూచకమ్ ॥ ౨౮౨
౧౦.౨౮౩ . న హ్యేక ఏవ భవతి భేదః క్వచన కశ్చన ।
౧౦.౨౮౩ . తుర్యాతీతే భేద ఏకః సతతోదిత ఇత్యయమ్ ॥ ౨౮౩
౧౦.౨౮౪ . మూఢవాదస్తేన సిద్ధమవిభేదిత్వమస్య తు ।
౧౦.౨౮౪ . శ్రీపూర్వశాస్త్రే తేనోక్తం పదస్థమపరం విదుః ॥ ౨౮౪
౧౦.౨౮౫ . మన్త్రాస్తత్పతయః సేశా రూపస్థమితి కీర్త్యతే ।
౧౦.౨౮౫ . రూపాతీతం పరా శక్తిః సవ్యాపారాప్యనామయా ॥ ౨౮౫
౧౦.౨౮౬ . నిష్ప్రపఞ్చో నిరాభాసః శుద్ధః స్వాత్మన్యవస్థితః ।
౧౦.౨౮౬ . సర్వాతీతః శివో జ్ఞేయో యం విదిత్వా విముచ్యతే ॥ ౨౮౬
౧౦.౨౮౭ . ఇతి శ్రీసుమతిప్రజ్ఞాచన్ద్రికాశాన్తతామసః ।
౧౦.౨౮౭ . శ్రీశంభునాథః సద్భావం జాగ్రదాదౌ న్యరూపయత్ ॥ ౨౮౭
౧౦.౨౮౮ . అన్యే తు కథయన్త్యేషాం భఙ్గీమన్యాదృశీం శ్రితాః ।
౧౦.౨౮౮ . యద్రూపం జాగ్రదాదీనాం తదిదానీం నిరూప్యతే ॥ ౨౮౮
౧౦.౨౮౯ . తత్రాక్షవృత్తిమాశ్రిత్య బాహ్యాకారగ్రహో హి యః ।
౧౦.౨౮౯ . తజ్జాగ్రత్స్ఫుటమాసీనమనుబన్ధి పునః పునః ॥ ౨౮౯
౧౦.౨౯౦ . ఆత్మసంకల్పనిర్మాణం స్వప్నో జాగ్రద్విపర్యయః ।
౧౦.౨౯౦ . లయాకలస్య భోగోఽసౌ మలకర్మవశాన్నతు ॥ ౨౯౦
౧౦.౨౯౧ . స్థిరీభవేన్నిశాభావాత్సుప్తం సౌఖ్యాద్యవేదనే ।

౧౦.౨౯౧ . జ్ఞానాకలస్య మలతః కేవలాద్భోగమాత్రతః ॥ ౨౯౧

౧౦.౨౯౨ . భేదవన్తః స్వతోఽభిన్నాశ్చికీర్ష్యన్తే జడాజడాః ।

౧౦.౨౯౨ . తుర్యే తత్ర స్థితా మన్త్రతన్నాథాధీశ్వరాస్త్రయః ॥ ౨౯౨

౧౦.౨౯౩ . యావద్భైరవబోధాన్తఃప్రవేశనసహిష్ణవః ।

౧౦.౨౯౩ . భావా విగలదాత్మీయసారాః స్వయమభేదినః ॥ ౨౯౩

౧౦.౨౯౪ . తుర్యాతీతపదే సంస్యురితి పఞ్చదశాత్మకే ।

౧౦.౨౯౪ . యస్య యద్యత్స్ఫుటం రూపం తజ్జాగ్రదితి మన్యతామ్ ॥ ౨౯౪

౧౦.౨౯౫ . యదేవాస్థిరమాభాతి సపూర్వం స్వప్న ఈదృశః ।

౧౦.౨౯౫ . అస్ఫుటం తు యదాభాతి సుప్తం తత్తత్పరోఽపి యత్ ॥ ౨౯౫

౧౦.౨౯౬ . త్రయస్యాస్యానుసంధిస్తు యద్వశాదుపజాయతే ।

౧౦.౨౯౬ . ప్రకాస్ఫుత్రకల్పం తత్తుర్యం సర్వభేదేషు గృహ్యతామ్ ॥ ౨౯౬

౧౦.౨౯౭ . యత్త్వద్వైతభరోల్లాసద్రావితాశేషభేదకమ్ ।

౧౦.౨౯౭ . తుర్యాతీతం తు తత్ప్రాహురిత్థం సర్వత్ర యోజయేత్ ॥ ౨౯౭

౧౦.౨౯౮ . లయాకలే తు స్వం రూపం జాగ్రత్తత్పూర్వవృత్తి తు ।

౧౦.౨౯౮ . స్వప్నాదీతి క్రమం సర్వం సర్వత్రానుసరేద్బుధః ॥ ౨౯౮

౧౦.౨౯౯ . ఏకత్రాపి ప్రభౌ పూర్ణే చిత్తుర్యాతీతముచ్యతే ।

౧౦.౨౯౯ . ఆనన్దస్తుర్యమిచ్ఛైవ బీజభూమిః సుషుప్తతా ॥ ౨౯౯

౧౦.౩౦౦ . జ్ఞానశక్తిః స్వప్న ఉక్తః క్రియాశక్తిస్తు జాగృతిః ।

౧౦.౩౦౦ . న చైవముపచారః స్యాత్సర్వం తత్రైవ వస్తుతః ॥ ౩౦౦

౧౦.౩౦౧ . న చేన్న క్వాపి ముఖ్యత్వం నోపచారోఽపి తత్క్వచిత్ ।

౧౦.౩౦౧ . ఏతచ్ఛ్రీపూర్వశాస్త్రే చ స్ఫుటముక్తం మహేశినా ॥ ౩౦౧

౧౦.౩౦౨ . తత్ర స్వరూపం శక్తిశ్చ సకలశ్చేతి తత్త్రయమ్ ।

౧౦.౩౦౨ . ఇతి జాగ్రదవస్థేయం భేదే పఞ్చదశాత్మకే ॥ ౩౦౨

౧౦.౩౦౩ . అకలౌ స్వప్నసౌషుప్తే తుర్యం మన్త్రాదివర్గభాక్ ।

౧౦.303 . తుర్యాతీతం శక్తిశంభూ త్రయోదశాభిధే పునః ॥ 303
౧౦.30౪ . స్వరూపం జాగ్రదన్యత్తు ప్రాగ్వత్త్వలయకేవలే ।
౧౦.30౪ . స్వం జాగ్రత్స్వప్నసుప్తే ద్వే తుర్యాద్యత్ర చ పూర్వవత్ ॥ 30౪
౧౦.30౫ . విజ్ఞానాకలభేదేఽపి స్వం మన్త్రా మన్త్రనాయకాః ।
౧౦.30౫ . తదీశాః శక్తిశంభ్విత్థం పఞ్చ స్యుర్జాగ్రదాదయః ॥ 30౫
౧౦.30౬ . సప్తభేదే తు మన్త్రాఖ్యే స్వం మన్త్రేశా మహేశ్వరాః ।
౧౦.30౬ . శక్తిః శంభుశ్చ పఞ్చోక్తా అవస్థా జాగ్రదాదయః ॥ 30౬
౧౦.30౭ . స్వరూపం మన్త్రమాహేశీ శక్తిర్మన్త్రమహేశ్వరః ।
౧౦.30౭ . శక్తిః శంభురిమాః పఞ్చ మన్త్రేశే పఞ్చభేదకే ॥ 30౭
౧౦.30౮ . స్వం క్రియా జ్ఞానమిచ్ఛా చ శంభురత్ర చ పఞ్చమీ ।
౧౦.30౮ . మహేశభేదే త్రివిధే జాగ్రదాది నిరూపితమ్ ॥ 30౮
౧౦.30౯ . వ్యాపారాదాధిపత్యాచ్చ తద్ధాన్యా ప్రేరకత్వతః ।
౧౦.30౯ . ఇచ్ఛానివృత్తేః స్వస్థత్వాచ్ఛివ ఏకోఽపి పఞ్చధా ॥ 30౯
౧౦.3౧౦ . ఇత్యేష దర్శితోఽస్మాభిస్తత్త్వాధ్వా విస్తరాదథ ।

చ్౧౧ అథ శ్రీతన్త్రాలోకే ఏకాదశమాహ్నికమ్

౧౧.౧ . కలాధ్వా వక్ష్యతే శ్రీమచ్ఛాంభవాజ్ఞానుసారతః ॥ ౧
౧౧.౨ . యథా పూర్వోక్తభువనమధ్యే నిజనిజం గణమ్ ।
౧౧.౨ . అనుయత్పరతో భిన్నం తత్త్వం నామేతి భణ్యతే ॥ ౨
౧౧.3 . తథా తేష్వపి తత్త్వేషు స్వవర్గేఽనుగమాత్మకమ్ ।
౧౧.3 . వ్యావృత్తం పరవర్గాచ్చ కలేతి శివశాసనే ॥ 3
౧౧.౪ . కేచిదాహుః పునర్యాసా శక్తిరన్తః సుసూక్ష్మికా ।
౧౧.౪ . తత్త్వానాం సా కలేత్యుక్తా ధరణ్యాం ధారికా యథా ॥ ౪

౧౧.౫ . అత్ర పక్షద్వయే వస్తు న భిన్నం భాసతే యతః ।

౧౧.౫ . అనుగామి న సామాన్యమిష్టం నైయాయికాదివత్ ॥ ౫

౧౧.౬ . అన్యే వదన్తి దీక్షాదౌ సుఖసంగ్రహణార్థతః ।

౧౧.౬ . శివేన కల్పితో వర్గః కలేతి సమయాశ్రయః ॥ ౬

౧౧.౭ . కృతశ్చ దేవదేవేన సమయోఽపరమార్థతామ్ ।

౧౧.౭ . న గచ్ఛతీతి నాసత్యో న చాన్యసమయోదయః ॥ ౭

౧౧.౮ . నివృత్తిః పృథివీతత్త్వే ప్రతిష్ఠావ్యక్తగోచరే ।

౧౧.౮ . విద్యా నిశాన్తే శాన్తా చ శక్త్యన్తేఽణ్డమిదం చతుః ॥ ౮

౧౧.౯ . శాన్తాతీతా శివే తత్త్వే కలాతీతః పరః శివః ।

౧౧.౯ . నహ్యత్ర వర్గీకరణం సమయః కలనాపి వా ॥ ౯

౧౧.౧౦ . యుజ్యతే సర్వతోదిక్కం స్వాతన్త్ర్యోల్లాసధామని ।

౧౧.౧౦ . స్వాతన్త్ర్యాత్తు నిజం రూపం బోద్ధృధర్మాదవిచ్యుతమ్ ॥ ౧౦

౧౧.౧౧ . ఉపదేశతదావేశపరమార్థత్వసిద్ధయే ।

౧౧.౧౧ . బోధ్యతామానయన్దేవః స్ఫుటమేవ విభావ్యతే ॥ ౧౧

౧౧.౧౨ . యతోఽతః శివతత్త్వేఽపి కలాసంగతిరుచ్యతే ।

౧౧.౧౨ . అణ్డం చ నామ భువనవిభాగస్థితికారణమ్ ॥ ౧౨

౧౧.౧౩ . ప్రాహురావరణం తచ్చ శక్త్యన్తం యావదస్తి హి ।

౧౧.౧౩ . యద్యపి ప్రాక్శివాఖ్యేఽపి తత్త్వే భువనపద్ధతిః ॥ ౧౩

౧౧.౧౪ . ఉక్తా తథాప్యప్రతిఘే నాస్మిన్నావృతిసంభవః ।

౧౧.౧౪ . నన్వేవం ధరణీం ముక్త్వా శక్తౌ ప్రకృతిమాయయోః ॥ ౧౪

౧౧.౧౫ . అపి చాప్రతిఘత్వేఽపి కథమణ్డస్య సంభవః ।

౧౧.౧౫ . అత్రాస్మద్గురవః ప్రాహుర్యత్పృథివ్యాదిపఞ్చకమ్ ॥ ౧౫

౧౧.౧౬ . ప్రత్యక్షమిదమాభాతి తతోఽన్యన్నాస్తి కించన ।

౧౧.౧౬ . మేయత్వే స్థూలసూక్ష్మత్వాన్మానత్వే కరణత్వతః ॥ ౧౬

౧౧.౧౭ . కర్తృతోల్లాసతః కర్తృభావే స్ఫుటతయోదితమ్ ।
౧౧.౧౭ . త్రింశత్తత్త్వం విభేదాత్మ తదభేదో నిశా మతా ॥ ౧౭
౧౧.౧౮ . కార్యత్వకరణత్వాదివిభాగగలనే సతి ।
౧౧.౧౮ . వికాసోత్కస్వతన్త్రత్వే శివాన్తం పఞ్చకం జగుః ॥ ౧౮
౧౧.౧౯ . శ్రీమత్కాలోత్తరాదౌ చ కథితం భూయసా తథా ।
౧౧.౧౯ . పఞ్చైతాని తు తత్త్వాని యైర్వ్యాప్తమఖిలం జగత్ ॥ ౧౯
౧౧.౨౦ . పఞ్చమన్త్రతనౌ తేన సద్యోజాతాది భణ్యతే ।
౧౧.౨౦ . ఈశానాన్తం తత్ర తత్ర ధరాదిగగనాన్తకమ్ ॥ ౨౦
౧౧.౨౧ . శివతత్త్వమతః శూన్యాతిశూన్యం స్యాదనాశ్రి[వృ]తమ్ ।
౧౧.౨౧ . యత్తు సర్వావిభాగాత్మ స్వతన్త్రం బోధసున్దరమ్ ॥ ౨౧
౧౧.౨౨ . సప్తత్రింశం తు తత్ప్రాహుస్తత్త్వం పరశివాభిధమ్ ।
౧౧.౨౨ . తస్యాప్యుక్తనయాద్వేద్యభావేఽత్ర పరికల్పితే ॥ ౨౨
౧౧.౨౩ . యదాస్తే హ్యనవచ్ఛిన్నం తదష్టాత్రింశముచ్యతే ।
౧౧.౨౩ . న చానవస్థా హ్యేవం స్యాద్దృశ్యతాం హి మహాత్మభిః ॥ ౨౩
౧౧.౨౪ . యద్వేద్యం కించిదాభాతి తత్క్షయే యత్ప్రకాశతే ।
౧౧.౨౪ . తత్తత్త్వమితి నిర్ణీతం షట్త్రింశం హృది భాసతే ॥ ౨౪
౧౧.౨౫ . తత్కిం న కించిద్వా కించిదిత్యాకాఙ్క్షావశే వపుః ।
౧౧.౨౫ . చిదానన్దస్వతన్త్రైకరూపం తదితి దేశనే ॥ ౨౫
౧౧.౨౬ . సప్తత్రింశం సమాభాతి తత్రాకాఙ్క్షా చ నాపరా ।
౧౧.౨౬ . తచ్చాపి క్లృప్తవేద్యత్వం యత్ర భాతి స చిన్మయః ॥ ౨౬
౧౧.౨౭ . అష్టాత్రింశత్తమః సోఽపి భావనాయోపదిశ్యతే ।
౧౧.౨౭ . యది నామ తతః సప్తత్రింశ ఏవ పునర్భవేత్ ॥ ౨౭
౧౧.౨౮ . అవిభాగస్వతన్త్రత్వచిన్మయత్వాదిధర్మతా ।
౧౧.౨౮ . సమైవ వేద్యీకరణం కేవలం త్వధికం యతః ॥ ౨౮

౧౧.౨౯ . ధరాయాం గుణతత్త్వాన్తే మాయాన్తే క్రమశః స్థితాః ।

౧౧.౨౯ . గన్ధో రసో రూపమన్తః సూక్ష్మభావక్రమేణ తు ॥ ౨౯

౧౧.౩౦ . ఇతి స్థితే నయే శక్తితత్త్వాన్తేఽప్యస్తి సౌక్ష్మ్యభాక్ ।

౧౧.౩౦ . స్పర్శః కోఽపి సదా యస్మై యోగినః స్పృహయాలవః ॥ ౩౦

౧౧.౩౧ . తత్స్పర్శాన్తే తు సంవిత్తిః శుద్ధచిద్వ్యోమరూపిణీ ।

౧౧.౩౧ . యస్యాం రూఢః సమభ్యేతి స్వప్రకాశాత్మికాం పరామ్ ॥ ౩౧

౧౧.౩౨ . అతో విస్ఫురతో నాదో రూపమస్మాదతో రసః ।

౧౧.౩౨ . ఇత్యుక్తం క్షోభకత్వేన స్పన్దే స్పర్శస్తు నో తథా ॥ ౩౨

౧౧.౩౩ . మతం చైతన్మహేశస్య శ్రీపూర్వే యదభాషత ।

౧౧.౩౩ . ధారికాప్యాయినీ బోద్ధ్రీ పవిత్రీ చావకాశదా ॥ ౩౩

౧౧.౩౪ . ఏభిః శబ్దైర్వ్యవహరన్నివృత్త్యాదేర్నిజం వపుః ।

౧౧.౩౪ . పఞ్చతత్త్వవిధిః ప్రోక్తస్త్రితత్త్వమధునోచ్యతే ॥ ౩౪

౧౧.౩౫ . విజ్ఞానాకలపర్యన్తమాత్మా విద్యేశ్వరాన్తకమ్ ।

౧౧.౩౫ . శేషే శివస్త్రితత్త్వే స్యాదేకతత్త్వే శివః పరమ్ ॥ ౩౫

౧౧.౩౬ . ఇమౌ భేదావుభౌ తత్త్వభేదమాత్రకృతావితి ।

౧౧.౩౬ . తత్త్వాద్ధ్వైవాయమిత్థం చ న షడధ్వస్థితేః క్షతిః ॥ ౩౬

౧౧.౩౭ . ప్రకృత్పుమాన్యతిః కాలో మాయా విద్యేశసాశివౌ ।

౧౧.౩౭ . శివశ్చ నవతత్త్వేఽపి విధౌ తత్త్వాధ్వరూపతా ॥ ౩౭

౧౧.౩౮ . ఏవమష్టాదశాఖ్యేఽపి విధౌ న్యాయం వదేత్సుధీః ।

౧౧.౩౮ . యత్ర యత్ర హి భోగేచ్ఛా తత్ర్రాధాన్యోపయోగతః ॥ ౩౮

౧౧.౩౯ . అన్యాన్తర్భావనాతశ్చ దీక్షానన్తవిభేదభాక్ ।

౧౧.౩౯ . తేన షట్త్రింశతో యావదేకతత్త్వవిధిర్భవేత్ ॥ ౩౯

౧౧.౪౦ . తత్త్వాద్ధ్వైవ స దేవేన ప్రోక్తో వ్యాససమాసతః ।

౧౧.౪౦ . ఏకతత్త్వవిధిశ్చైష సుప్రబుద్ధం గురుం ప్రతి ॥ ౪౦

౧౧.౪౧ . శిష్యం చ గతభోగాశముదితః శంభునా యతః ।

౧౧.౪౧ . భేదం విస్ఫార్య విస్ఫార్య శక్త్యా స్వచ్ఛన్దరూపయా ॥ ౪౧

౧౧.౪౨ . స్వాత్మన్యభిన్నే భగవాన్నిత్యం విశ్రమయన్ స్థితః ।

౧౧.౪౨ . ఇత్థం త్ర్యాత్మాధ్వనో భేదః స్థూలసూక్ష్మపరత్వతః ॥ ౪౨

౧౧.౪౩ . మేయభాగగతః ప్రోక్తః పురతత్త్వకలాత్మకః ।

౧౧.౪౩ . అధునా మాతృభాగస్థం రూపం త్రేధా నిరూప్యతే ॥ ౪౩

౧౧.౪౪ . యత్రప్రమాణాత్మకం రూపమధ్వనో మాతృభాగగమ్ ।

౧౧.౪౪ . పదం హ్యవగమాత్మత్వసమావేశాత్తదుచ్యతే ॥ ౪౪

౧౧.౪౫ . తదేవ చ పదం మన్త్రః ప్రక్షోభాత్ప్రచ్యుతం యదా ।

౧౧.౪౫ . గుప్తభాషీ యతో మాతా తూష్ణీంభూతో వ్యవస్థితః ॥ ౪౫

౧౧.౪౬ . తథాపి న విమర్శాత్మ రూపం త్యజతి తేన సః ।

౧౧.౪౬ . ప్రమాణాత్మవిమర్శాత్మా మానవత్క్షోభభాజ్నతు ॥ ౪౬

౧౧.౪౭ . మన్త్రాణాం చ పదానాం చ తేనోక్తం త్రికశాసనే ।

౧౧.౪౭ . అభిన్నమేవ స్వం రూపం నిఃస్పన్దక్షోభితే పరమ్ ॥ ౪౭

౧౧.౪౮ . ఔదాసీన్యపరిత్యాగే ప్రక్షోభానవరోహణే ।

౧౧.౪౮ . వర్ణాధ్వా మాతృభాగే స్యాత్పూర్వం యా కథితా ప్రమా ॥ ౪౮

౧౧.౪౯ . సా తు పూర్ణస్వరూపత్వాదవిభాగమయీ యతః ।

౧౧.౪౯ . తత ఏకైకవర్ణత్వం తత్త్వే తత్త్వే క్షమాదితః ॥ ౪౯

౧౧.౫౦ . కృత్వా శైవే పరే ప్రోక్తాః షోడశార్ణా విసర్గతః ।

౧౧.౫౦ . తత్ర శక్తిపరిస్పన్దస్తావాన్ ప్రాక్చ నిరూపితః ॥ ౫౦

౧౧.౫౧ . సంకలయ్యోచ్యతే సర్వమధునా సుఖసంవిదే ।

౧౧.౫౧ . పదమన్త్రవర్ణమేకం పురషోడశకం ధరేతి చ నివృత్తిః ।

౧౧.౫౧ . తత్త్వార్ణమగ్నినయనం రసశరపురమస్త్రమన్త్రపదమన్యా ॥ ౫౧

౧౧.౫౨ . మునితత్త్వార్ణం ద్వికపదమన్త్రం వస్వక్షిభువనమపరకలా ।

౧౧.౫౨ . అగ్న్యర్ణతత్త్వమేకకపదమన్త్రం సైన్యభువనమితి తుర్యా ॥ ౫౨
౧౧.౫౩ . షోడశ వర్ణాః పదమన్త్రతత్త్వమేకం చ శాన్త్యతీతేయమ్ ।
౧౧.౫౩ . అభినవగుప్తేనార్యాత్రయముక్తం సంగ్రహాయ శిష్యేభ్యః ॥ ౫౩
౧౧.౫౪ . సోఽయం సమస్త ఏవాధ్వా భైరవాభేదవృత్తిమాన్ ।
౧౧.౫౪ . తత్స్వాతన్త్ర్యాత్స్వతన్త్రత్వమశ్నువానోఽవభాసతే ॥ ౫౪
౧౧.౫౫ . తథాహి మాతృరూపస్థో మన్త్రాధ్వేతి నిరూపితః ।
౧౧.౫౫ . తథాహి చిద్విమర్శేన గ్రస్తా వాచ్యదశా యదా ॥ ౫౫
౧౧.౫౬ . శివజ్ఞానక్రియాయత్తమననత్రాణతత్పరా ।
౧౧.౫౬ . అశేషశక్తిపటలీలీలాలామ్పట్యపాటవాత్ ॥ ౫౬
౧౧.౫౭ . చ్యుతా మానమయాద్రూపాత్సంవిన్మన్త్రాధ్వతాం గతా ।
౧౧.౫౭ . ప్రమాణరూపతామేత్య ప్రయాత్యధ్వా పదాత్మతామ్ ॥ ౫౭
౧౧.౫౮ . తథా హి మాతుర్విశ్రాన్తిర్వర్ణాన్సంఘట్య తాన్బహూన్ ।
౧౧.౫౮ . సంఘట్టనం చ క్రమికం సంజల్పాత్మకమేవ తత్ ॥ ౫౮
౧౧.౫౯ . వికల్పస్య స్వకం రూపం భోగావేశమయం స్ఫుటమ్ ।
౧౧.౫౯ . అతః ప్రమాణతారూపం పదమస్మద్గురుర్జగౌ ॥ ౫౯
౧౧.౬౦ . ప్రమాణరూపతావేశమపరిత్యజ్య మేయతామ్ ॥ ౬౦
౧౧.౬౧ . గచ్ఛన్కలనయా యోగాదధ్వా ప్రోక్తః కలాత్మకః ।
౧౧.౬౧ . శుద్ధే ప్రమేయతాయోగే సూక్ష్మస్థూలత్వభాగిని ॥ ౬౧
౧౧.౬౨ . తత్త్వాధ్వభువనాధ్వత్వే క్రమేణానుసరేద్గురుః ।
౧౧.౬౨ . ప్రమేయమానమాతౄణాం యద్రూపముపరి స్థితమ్ ॥ ౬౨
౧౧.౬౩ . ప్రమాత్మాత్ర స్థితోఽధ్వాయం వర్ణాత్మా దృశ్యతాం కిల ।
౧౧.౬౩ . ఉచ్ఛలత్సంవిదామాత్రవిశ్రాన్త్యాస్వాదయోగినః ॥ ౬౩
౧౧.౬౪ . సర్వాభిధానసామర్థ్యాదనియన్త్రితశక్తయః ।
౧౧.౬౪ . సృష్టాః స్వాత్మసమోత్థేఽర్థే ధరాపర్యన్తభాగిని ॥ ౬౪

౧౧.౬౫ . ఆమృశన్తః స్వచిద్భూమౌ తావతోఽర్థానభేదతః ।

౧౧.౬౫ . వర్ణౌఘాస్తే ప్రమారూపాం సత్యాం బిభ్రతి సంవిదమ్ ॥ ౬౫

౧౧.౬౬ . బాలాస్తిర్యక్ప్రమాతారో యేఽప్యసంకేతభాగినః ।

౧౧.౬౬ . తేఽప్యకృత్రిమసంస్కారసారామేనాం స్వసంవిదమ్ ॥ ౬౬

౧౧.౬౭ . భిన్నభిన్నాముపాశ్రిత్య యాన్తి చిత్రాం ప్రమాతృతామ్ ।

౧౧.౬౭ . అస్యా చాకృత్రిమానన్తవర్ణసంవిది రూఢతామ్ ॥ ౬౭

౧౧.౬౮ . సంకేతా యాన్తి చేత్తేఽపి యాన్త్యసంకేతవృత్తితామ్ ।

౧౧.౬౮ . అనయా తు వినా సర్వే సంకేతా బహుశః కృతాః ॥ ౬౮

౧౧.౬౯ . అవిశ్రాన్తతయా కుర్యురనవస్థాం దురుత్తరామ్ ।

౧౧.౬౯ . బాలో వ్యుత్పాద్యతే యేన తత్ర సంకేతమార్గణాత్ ॥ ౬౯

౧౧.౭౦ . అఙ్గుల్యాదేశనేఽప్యస్య నావికల్పా తథా మతిః ।

౧౧.౭౦ . వికల్పః శబ్దమూలశ్చ శబ్దః సంకేతజీవితః ॥ ౭౦

౧౧.౭౧ . తేనానన్తో హ్యమాయీయో యో వర్ణగ్రామ ఈదృశః ।

౧౧.౭౧ . సంవిద్విమర్శసచివః సదైవ స హి జృమ్భతే ॥ ౭౧

౧౧.౭౨ . యత ఏవ చ మాయీయా వర్ణాః సూతిం వితేనిరే ।

౧౧.౭౨ . యే చ మాయీయవర్ణేషు వీర్యత్వేన నిరూపితాః ॥ ౭౨

౧౧.౭౩ . సంకేతనిరపేక్షాస్తే ప్రమేతి పరిగృహ్యతామ్ ।

౧౧.౭౩ . తథా హి పరవాక్యేషు శ్రుతేష్వావ్రియతే నిజా ॥ ౭౩

౧౧.౭౪ . ప్రమా యస్య జడోఽసౌ నో తత్రార్థేఽభ్యేతి మాతృతామ్ ।

౧౧.౭౪ . శుకవత్స పరత్యేవ పరం తత్క్రమితైకభాక్ ॥ ౭౪

౧౧.౭౫ . స్వాతన్త్ర్యలాభతః స్వాక్యప్రమాలాభే తు బోద్ధృతా ।

౧౧.౭౫ . యస్య హి స్వప్రమాబోధో విపక్షోద్భేదనిగ్రహాత్ ॥ ౭౫

౧౧.౭౬ . వాక్యాదివర్ణపుఞ్జే స్వే స ప్రమాతా వశీభవేత్ ।

౧౧.౭౬ . యథా యథా చాకృతకం తద్రూపమతిరిచ్యతే ॥ ౭౬

౧౧.౭౭ . తథా తథా చమత్కారతారతమ్యం విభావ్యతే ।
౧౧.౭౭ . ఆద్యామాయీయవర్ణాన్తర్నిమగ్నే చోత్తరోత్తరే ॥ ౭౭
౧౧.౭౮ . సకేతే పూర్వపూర్వాంశమజ్జనే ప్రతిభాభిదః ।
౧౧.౭౮ . ఆద్యోద్రేకమహత్త్వేఽపి ప్రతిభాత్మని నిష్ఠితాః ॥ ౭౮
౧౧.౭౯ . ధ్రువం కవిత్వవక్తృత్వశాలితాం యాన్తి సర్వతః ।
౧౧.౭౯ . యావద్ధామని సంకేతనికారకలనోజ్ఝితే ॥ ౭౯
౧౧.౮౦ . విశ్రాన్తశ్చిన్మయే కిం కిం న వేత్తి కురుతే న వా ।
౧౧.౮౦ . అత ఏవ హి వాక్సిద్ధౌ వర్ణానాం సముపాస్యతా ॥ ౮౦
౧౧.౮౧ . సర్వజ్ఞత్వాదిసిద్ధౌ వా కా సిద్ధిర్యా న తన్మయీ ।
౧౧.౮౧ . తదుక్తం వరదేన శ్రీసిద్ధయోగీశ్వరీమతే ॥ ౮౧
౧౧.౮౨ . తేన గుప్తేన గుప్తాస్తే శేషా వర్ణాస్త్వితి స్ఫుటమ్ ।
౧౧.౮౨ . ఏవం మామాతృమానత్వమేయత్వైర్యోఽవభాసతే ॥ ౮౨
౧౧.౮౩ . షడ్విధః స్వవపుఃశుద్ధౌ శుద్ధిం సోఽధ్వాధిగచ్ఛతి ।
౧౧.౮౩ . ఏకేన వపుషా శుద్ధౌ తత్రైవాన్యప్రకారతామ్ ॥ ౮౩
౧౧.౮౪ . అన్తర్భావ్యాచరేచ్ఛుద్ధిమనుసంధానవాన్ గురుః ।
౧౧.౮౪ . అనన్తర్భావశక్తౌ తు సూక్ష్మం సూక్ష్మం తు శోధయేత్ ॥ ౮౪
౧౧.౮౫ . తద్విశుద్ధం బీజభావాత్సూతే నోత్తరసంతతిమ్ ।
౧౧.౮౫ . శోధనం బహుధా తత్తద్భోగప్రాప్త్యేకతానతా ॥ ౮౫
౧౧.౮౬ . తదాధిపత్యం తత్త్యాగస్తచ్ఛివాత్మత్వవేదనమ్ ।
౧౧.౮౬ . తల్లీనతా తన్నిరాసః సర్వం చైతత్క్రమాక్రమాత్ ॥ ౮౬
౧౧.౮౭ . అత ఏవ చ తే మన్త్రాః శోధకాశ్చిత్రరూపిణః ।
౧౧.౮౭ . సిద్ధాన్తవామదక్షాదౌ చిత్రాం శుద్ధిం వితన్వతే ॥ ౮౭
౧౧.౮౮ . అనుత్తరత్రికానామక్రమమన్త్రాస్తు యే కిల ।
౧౧.౮౮ . తే సర్వే సర్వదాః కిన్తు కస్యాచిత్క్వాపి ముఖ్యతా ॥ ౮౮

౧౧.౮౯ . అతః శోధకభావేన శాస్త్రే శ్రీపూర్వసంజ్ఞితే ।

౧౧.౮౯ . పరాపరాదిమన్త్రాణామధ్వన్యుక్తా వ్యవస్థితిః ॥ ౮౯

౧౧.౯౦ . శోధకత్వం చ మాలిన్యా దేవీనాం త్రితయస్య చ ।

౧౧.౯౦ . దేవత్రయస్య వక్త్రాణామఙ్గానామష్టకస్య చ ॥ ౯౦

౧౧.౯౧ . కిం వాతిబహునా ద్వారవాస్త్వాధారగురుక్రమే ।

౧౧.౯౧ . లోకపాస్త్రవిధౌ మన్త్రాన్ముక్త్వా సర్వం విశోధకమ్ ॥ ౯౧

౧౧.౯౨ . యచ్చైతదధ్వనః ప్రోక్తం శోధ్యత్వం శోద్ధృతా చ యా ।

౧౧.౯౨ . సా స్వాతన్త్ర్యాచ్ఛివాభేదే యుక్తేత్యుక్తం చ శాసనే ॥ ౯౨

౧౧.౯౩ . సర్వమేతద్విభాత్యేవ పరమేశితరి ధ్రువే ।

౧౧.౯౩ . ప్రతిబిమ్బస్వరూపేణ న తు బాహ్యతయా యతః ॥ ౯౩

౧౧.౯౪ . చిద్వ్యోమ్న్యేవ శివే తత్తద్దేహాదిమతిరీదృశీ ।

౧౧.౯౪ . భిన్నా సంసారిణాం రజ్జౌ సర్పస్రగ్వీచిబుద్ధివత్ ॥ ౯౪

౧౧.౯౫ . యతః ప్రాగ్దేహమరణసిద్ధాన్తః స్వప్నగోచరః ।

౧౧.౯౫ . దేహాన్తరాదిర్మరణే కీదృగ్వా దేహసంభవః ॥ ౯౫

౧౧.౯౬ . స్వప్నేఽపి ప్రతిభామాత్రసామాన్యప్రథనాబలాత్ ।

౧౧.౯౬ . విశేషాః ప్రతిభాసన్తే న భావ్యన్తేఽపి తే యథా ॥ ౯౬

౧౧.౯౭ . శాలగ్రామోపలాః కేచిచ్చిత్రాకృతిభృతో యథా ।

౧౧.౯౭ . తథా మాయాదిభూమ్యన్తలేఖాచిత్రహృదశ్చితః ॥ ౯౭

౧౧.౯౮ . నగరార్ణవశైలాద్యాస్తదిచ్ఛానువిధాయినః ।

౧౧.౯౮ . న స్వయం సదసన్తో నో కారణాకారణాత్మకాః ॥ ౯౮

౧౧.౯౯ . నియతేశ్చిరరూఢాయాః సముచ్చేదాత్ప్రవర్తనాత్ ।

౧౧.౯౯ . అరూఢాయాః స్వతన్త్రోఽయం స్థితశ్చిద్వ్యోమభైరవః ॥ ౯౯

౧౧.౧౦౦ . ఏకచిన్మాత్రసంపూర్ణభైరవాభేదభాగిని ।

౧౧.౧౦౦ . ఏవమస్మీత్యనామర్శే భేదకో భావమణ్డలే ॥ ౧౦౦

౧౧.౧౦౧ . సర్వప్రమాణైర్నో సిద్ధం స్వప్నే కర్త్రన్తరం యథా ।

౧౧.౧౦౧ . స్వసంవిదః స్వసిద్ధాయాస్తథా సర్వత్ర బుద్ధ్యతామ్ ॥ ౧౦౧

౧౧.౧౦౨ . చిత్తచిత్రపురోద్యానే క్రీడేదేవం హి వేత్తి యః ।

౧౧.౧౦౨ . అహమేవ స్థితో భూతభావతత్త్వపురైరితి ॥ ౧౦౨

౧౧.౧౦౩ . ఏవం జాతో మృతోఽస్మీతి జన్మమృత్యువిచిత్రతాః ।

౧౧.౧౦౩ . అజన్మన్యమృతౌ భాన్తి చిత్తభిత్తౌ స్వనిర్మితాః ॥ ౧౦౩

౧౧.౧౦౪ . పరేహసంవిదామాత్రం పరలోకేహలోకతే ।

౧౧.౧౦౪ . వస్తుతః సంవిదో దేశః కాలో వా నైవ కించన ॥ ౧౦౪

౧౧.౧౦౫ . అభవిష్యదయం సర్గో మూర్తశ్చేన్న తు చిన్మయః ।

౧౧.౧౦౫ . తదవేక్ష్యత తన్మధ్యాత్కైనైకోఽపి ధరాధరః ॥ ౧౦౫

౧౧.౧౦౬ . భూతతన్మాత్రవర్గాదేరాధారాధేయతాక్రమే ।

౧౧.౧౦౬ . అన్తే సంవిన్మయీ శక్తిః శివరూపైవ ధారిణీ ॥ ౧౦౬

౧౧.౧౦౭ . తస్మాత్ప్రతీతిరేవేత్థం కర్త్రీ ధర్త్రీ చ సా శివః ।

౧౧.౧౦౭ . తతో భావాస్తత్ర భావాః శక్తిరాధారికా తతః ॥ ౧౦౭

౧౧.౧౦౮ . సాంకల్పికం నిరాధారమపి నైవ పతత్యధః ।

౧౧.౧౦౮ . స్వాధారశక్తౌ విశ్రాన్తం విశ్వమిత్థం విమృశ్యతామ్ ॥ ౧౦౮

౧౧.౧౦౯ . అస్యా ఘనాహమిత్యాదిరూఢిరేవ ధరాదితా ।

౧౧.౧౦౯ . యావదన్తే చిదస్మీతి నిర్వృత్తా భైరవాత్మతా ॥ ౧౦౯

౧౧.౧౧౦ . మణావిన్ద్రాయుధే భాస ఇవ నీలాదయః శివే ।

౧౧.౧౧౦ . పరమార్థత ఏషాం తు నోదయో న వ్యయః క్వచిత్ ॥ ౧౧౦

౧౧.౧౧౧ . దేశే కాలేఽత్ర వా సృష్టిరిత్యేతదసమఞ్జసమ్ ।

౧౧.౧౧౧ . చిదాత్మనా హి దేవేన సృష్టిర్దిక్కాలయోరపి ॥ ౧౧౧

౧౧.౧౧౨ . జాగరాభిమతే సార్ధహస్తత్రితయగోచరే ।

౧౧.౧౧౨ . ప్రహరే చ పృథక్స్వప్నాశ్చిత్రదిక్కాలమానినః ॥ ౧౧౨

౧౧.౧౧౩ . అత ఏవ క్షణం నామ న కించిదపి మన్మహే ।
౧౧.౧౧౩ . క్రియాక్షణే వాప్యేకస్మిన్ బహ్వ్యః సంస్యుర్ధుతాః క్రియాః ॥ ౧౧౩
౧౧.౧౧౪ . తేన యే భావసంకోచం క్షణాన్తం ప్రతిపేదిరే ।
౧౧.౧౧౪ . తే నూనమేనయా నాడ్యా శూన్యదృష్ట్యవలమ్బినః ॥ ౧౧౪
౧౧.౧౧౫ . తదృ ఏష సతో భావాఞ్శూన్యీకర్తుం తథాసతః ।
౧౧.౧౧౫ . స్ఫుటీకర్తుం స్వతన్త్రత్వాదీశః సోఽస్మత్ప్రభుః శివః ॥ ౧౧౫
౧౧.౧౧౬ . తదిత్థం పరమేశానో విశ్వరూపః ప్రగీయతే ।
౧౧.౧౧౬ . న తు భిన్నస్య కస్యాపి ధరాదేరుపపన్నతా ॥ ౧౧౬
౧౧.౧౧౭ . ఉక్తం చైతత్పురైవేతి న భూయః ప్రవివిచ్యతే ।
౧౧.౧౧౭ . భూయోభిశ్చాపి బాహ్యార్థదూషణైః ప్రవ్యరమ్యత ॥ ౧౧౭
౧౧.౧౧౮ . తదిత్థమేష నిర్ణీతః కలాదేర్వ్యస్తరోఽధ్వనః ॥ ౧౧౮

చ్౧౨ అథ శ్రీతన్త్రాలోకే ద్వాదశమాహ్నికమ్

౧౨.౧ . అథాధ్వనోఽస్య ప్రకృత ఉపయోగః ప్రకాశ్యతే ॥ ౧
౧౨.౨ . ఇత్థమధ్వా సమస్తోఽయం యథా సంవిది సంస్థితః ।
౧౨.౨ . తద్ద్వారా శూన్యధీప్రాణనాడీచక్రతనుష్వథో ॥ ౨
౧౨.౩ . బహిశ్చ లిఙ్గమూర్త్యగ్నిస్థణ్డిలాదిషు సర్వతః ।
౧౨.౩ . తథా స్థితః సమస్తశ్చ వ్యస్తశ్చైష క్రమాక్రమాత్ ॥ ౩
౧౨.౪ . ఆసంవిత్తత్త్వమాబాహ్యం యోఽయమధ్వా వ్యవస్థితః ।
౧౨.౪ . తత్ర తత్రోచితం రూపం స్వం స్వాతన్త్ర్యేణ భాసయేత్ ॥ ౪
౧౨.౫ . సర్వం సర్వత్ర రూపం చ తస్యాపి న న భాసతే ।
౧౨.౫ . నహ్యవచ్ఛేదితాం క్వాపి స్వప్నేఽపి విషహామహే ॥ ౫
౧౨.౬ . ఏవం విశ్వాధ్వసంపూర్ణం కాలవ్యాపారచిత్రితమ్ ।

౧౨.౬ . దేశకాలమయస్పన్దసద్మ దేహం విలోకయేత్ ॥ ౬

౧౨.౭ . తథా విలోక్యమానోఽసౌ విశ్వాన్తర్దేవతామయః ।

౧౨.౭ . ధ్యేయః పూజ్యశ్చ తర్ప్యశ్చ తదావిష్టో విముచ్యతే ॥ ౭

౧౨.౮ . ఇత్థం ఘటం పటం లిఙ్గం స్థణ్డిలం పుస్తకం జలమ్ ।

౧౨.౮ . యద్వా కించిత్క్వచిత్పశ్యేత్తత్ర తన్మయతాం వ్రజేత్ ॥ ౮

౧౨.౯ . తత్రార్పణం హి వస్తూనామభేదేనార్చనం మతమ్ ।

౧౨.౯ . తథా సంపూర్ణరూపత్వానుసంధిర్ధ్యానముచ్యతే ॥ ౯

౧౨.౧౦ . సంపూర్ణత్వానుసంధానమకమ్పం దార్ఢ్యమానయన్ ।

౧౨.౧౦ . తథాన్తర్జల్పయోగేన విమృశఞ్జపభాజనమ్ ॥ ౧౦

౧౨.౧౧ . తత్రార్పితానాం భావానాం స్వకభేదవిలాపనమ్ ।

౧౨.౧౧ . కుర్వంస్తద్రశ్మిసద్భావం దద్యాద్ధోమక్రియాపరః ॥ ౧౧

౧౨.౧౨ . తథైవంకుర్వతః సర్వం సమభావేన పశ్యతః ।

౧౨.౧౨ . నిష్కమ్పతా వ్రతం శుద్ధం సామ్యం నన్దిశిఖోదితమ్ ॥ ౧౨

౧౨.౧౩ . తథార్చనజపధ్యానహోమవ్రతవిధిక్రమాత్ ।

౧౨.౧౩ . పరిపూర్ణాం స్థితిం ప్రాహుః సమాధిం గురవః పురా ॥ ౧౩

౧౨.౧౪ . అత్ర పూజాజపాద్యేషు బహిరన్తర్ద్వయస్థితౌ ।

౧౨.౧౪ . ద్రవ్యౌఘే న విధిః కోఽపి న కాపి ప్రతిషిద్ధతా ॥ ౧౪

౧౨.౧౫ . కల్పనాశుద్ధిసంధ్యాదేర్నోపయోగోఽత్ర కశ్చన ।

౧౨.౧౫ . ఉక్తం శ్రీత్రికసూత్రే చ జాయతే యజనం ప్రతి ॥ ౧౫

౧౨.౧౬ . అవిధిజ్ఞో విధిజ్ఞశ్చేత్యేవమాది సువిస్తరమ్ ।

౧౨.౧౬ . యదా యథా యేన యత్ర స్వా సంవిత్తిః ప్రసీదతి ॥ ౧౬

౧౨.౧౭ . తదా తథా తేన తత్ర తత్తద్భోగ్యం విధిశ్చ సః ।

౧౨.౧౭ . లౌకికాలౌకికం సర్వం తేనాత్ర వినియోజయేత్ ॥ ౧౭

౧౨.౧౮ . నిష్కమ్పత్వే సకమ్పస్తు కమ్పం నిర్హ్రాసయేద్బలాత్ ।

౧౨.౧౮ . యథా యేనాభ్యుపాయేన క్రమాదక్రమతోఽపి వా ॥ ౧౮

౧౨.౧౯ . విచికిత్సా గలత్యన్తస్తథాసౌ యత్నవాన్భవేత్ ।

౧౨.౧౯ . ధీకర్మాక్షగతా దేవీర్నిషిద్ధైరేవ తర్పయేత్ ॥ ౧౯

౧౨.౨౦ . వీరవ్రతం చాభినన్దేదితి భర్గశిఖావచః ।

౧౨.౨౦ . తథాహి శఙ్కా మాలిన్యం గ్లానిః సంకోచ ఇత్యదః ॥ ౨౦

౧౨.౨౧ . సంసారకారాగారాన్తః స్థూలస్థూణాఘటాయతే ।

౧౨.౨౧ . మన్త్రా వర్ణస్వభావా యే ద్రవ్యం యత్పాఞ్చభౌతికమ్ ॥ ౨౧

౧౨.౨౨ . యచ్చిదాత్మ ప్రాణిజాతం తత్ర కః సంకరః కథమ్ ।

౧౨.౨౨ . సంకరాభావతః కేయం శఙ్కా తస్యామపి స్ఫుటమ్ ॥ ౨౨

౧౨.౨౩ . న శఙ్కేత తథా శఙ్కా విలీయేతావహేలయా ।

౧౨.౨౩ . శ్రీసర్వాచారవీరాలీనిశాచరక్రమాదిషు ॥ ౨౩

౧౨.౨౪ . శాస్త్రేషు వితతం చైతత్తత్ర తత్రోచ్యతే యతః ।

౧౨.౨౪ . శఙ్కయా జాయతే గ్లానిః శఙ్కయా విఘ్నభాజనమ్ ॥ ౨౪

౧౨.౨౫ . ఉవాచోత్పలదేవశ్చ శ్రీమానస్మద్గురోర్గురుః ।

౧౨.౨౫ . సర్వాశఙ్కాశనిం మార్గం నుమో మాహేశ్వరం త్వితి ॥ ౨౫

౧౨.౨౬ . అనుత్తరపదాప్తయే తదిదమాణవం దర్శితాభ్యుపాయమతివిస్తరాన్నను విదాంకురుధ్వం బుధాః ।

చ్౧౩ అథ శ్రీతన్త్రాలోకే త్రయోదశమాహ్నికమ్

౧౩.౧ . అథాధికృతిభాహనం క ఇహ వా కథం వేత్యలం వివేచయితుముచ్యతే వివిధశక్తిపాతక్రమః ॥ ౧

౧౩.౨ . తత్ర కేచిదిహ ప్రాహుః శక్తిపాత ఇమం విధిమ్ ।

౧౩.౨ . తం ప్రదర్శ్య నిరాకృత్య స్వమతం దర్శయిష్యతే ॥ ౨

౧౩.౩ . తత్రేదం దృశ్యమానం సత్సుఖదుఃఖవిమోహభాక్ ।

౧౩.౩ . విషమం సత్త్తథాభూతం సమం హేతుం ప్రకల్పయేత్ ॥ ౩

౧౩.౪ . సోఽవ్యక్తం తచ్చ సత్త్వాదినానారూపమచేతనమ్ ।

౧౩.౪ . ఘటాదివత్కార్యమితి హేతురేకోఽస్య సా నిశా ॥ ౪

౧౩.౫ . సా జడా కార్యతాద్రూప్యాత్కార్యం చాస్యాం సదేవ హి ।

౧౩.౫ . కలాదిధరణీప్రాన్తం జాడ్యాత్సా సూతయేఽక్షమా ॥ ౫

౧౩.౬ . తేనేశః క్షోభయేదేనాం క్షోభోఽస్యాః సూతియోగ్యతా ।

౧౩.౬ . పుంసః ప్రతి చ సా భోగ్యం సూతేఽనాదీన్ పృథగ్విధాన్ ॥ ౬

౧౩.౭ . పుంసశ్చ నిర్విశేషత్వే ముక్తాణూన్ ప్రతి కిం న తత్ ।

౧౩.౭ . నిమిత్తం కర్మసంస్కారః స చ తేషు న విద్యతే ॥ ౭

౧౩.౮ . ఇతి చేత్కర్మసంస్కారాభావస్తేషాం కుతః కిల ।

౧౩.౮ . న భోగాదన్యకర్మాంశప్రసఙ్గో హి దురత్యయః ॥ ౮

౧౩.౯ . యుగపత్కర్మణాం భోగో నచ యుక్తః క్రమేణ హి ।

౧౩.౯ . ఫలేద్యత్కర్మ తత్కస్మాత్స్వం రూపం సంత్యజేత్క్వచిత్ ॥ ౯

౧౩.౧౦ . జ్ఞానాత్కర్మక్షయశ్చేత్తత్కుత ఈశ్వరచోదితాత్ ।

౧౩.౧౦ . ధర్మాద్యది కుతః సోఽపి కర్మతశ్చేత్తదుచ్యతామ్ ॥ ౧౦

౧౩.౧౧ . నహి కర్మాస్తి తాదృక్షం యేన జ్ఞానం ప్రవర్తతే ।

౧౩.౧౧ . కర్మజత్వే చ తజ్జ్ఞానం ఫలరాశౌ పతేద్ధ్రువమ్ ॥ ౧౧

౧౩.౧౨ . అన్యకర్మఫలం ప్రాచ్యం కర్మరాశిం చ కిం దహేత్ ।

౧౩.౧౨ . ఈశస్య ద్వేషరాగాదిశూన్యస్యాపి కథం క్వచిత్ ॥ ౧౨

౧౩.౧౩ . తథాభిసంధిర్నాన్యత్ర భేదహేతోరభావతః ।

౧౩.౧౩ . నన్విత్థం ప్రదహేజ్జ్ఞానం కర్మజాలాని కర్మ హి ॥ ౧౩

౧౩.౧౪ . అజ్ఞానసహకారీదం సూతే స్వర్గాదికం ఫలమ్ ।

౧౩.౧౪ . అజ్ఞానం జ్ఞానతో నశ్యేదన్యకర్మఫలాదపి ॥ ౧౪

౧౩.౧౫ . ఉపవాసాదికం చాన్యద్దుష్టకర్మఫలం భవేత్ ।

౧౩.౧౫ . నిష్ఫలీకురుతే దుష్టం కర్మేత్యఙ్గీకృతం కిల ॥ ౧౫
౧౩.౧౬ . అజ్ఞానమితి యత్రోక్తం జ్ఞానాభావః స చేత్స కిమ్ ।
౧౩.౧౬ . ప్రాగభావోఽథవా ధ్వంస ఆద్యే కిం సర్వసంవిదామ్ ॥ ౧౬
౧౩.౧౭ . కస్యాపి వాథ జ్ఞానస్య ప్రాచ్యః పక్షస్త్వసంభవీ ।
౧౩.౧౭ . న కించిద్యస్య విజ్ఞానముదపాది తథావిధః ॥ ౧౭
౧౩.౧౮ . నాణురస్తి భవే హ్యస్మిన్ననాదౌ కోఽన్వయం క్రమః ।
౧౩.౧౮ . భావినః ప్రాగభావశ్చ జ్ఞానస్యేతి స్థితే సతి ॥ ౧౮
౧౩.౧౯ . ముక్తాణోరపి సోఽస్త్యేవ జన్మతః ప్రాగసౌ నచ ।
౧౩.౧౯ . జ్ఞానం భావి విముక్తేఽస్మిన్నితి చేచ్చర్చ్యతామిదమ్ ॥ ౧౯
౧౩.౨౦ . కస్మాజ్జ్ఞానం న భావ్యత్ర నను దేహాద్యజన్మతః ।
౧౩.౨౦ . తత్కస్మాత్కర్మణః క్షైణ్యాత్తత్కుతోఽజ్ఞానహానితః ॥ ౨౦
౧౩.౨౧ . అజ్ఞానస్య కథం హానిః ప్రాగభావే హి సంవిదః ।
౧౩.౨౧ . అజ్ఞానం ప్రాగభావోఽసౌ న భావ్యుత్పత్త్యసంభవాత్ ॥ ౨౧
౧౩.౨౨ . కస్మాన్న భావి తజ్జ్ఞానం నను దేహాద్యజన్మతః ।
౧౩.౨౨ . ఇత్యేష సర్వపక్షఘ్నో నిశితశ్చక్రకభ్రమః ॥ ౨౨
౧౩.౨౩ . అథ ప్రధ్వంస ఏవేదమజ్ఞానం తత్సదా స్థితమ్ ।
౧౩.౨౩ . ముక్తాణుష్వితి తేష్వస్తు మాయాకార్యవిజృమ్భితమ్ ॥ ౨౩
౧౩.౨౪ . అథాజ్ఞానం నహ్యభావో మిథ్యాజ్ఞానం తు తన్మతమ్ ।
౧౩.౨౪ . తదేవ కర్మణాం స్వస్మిన్కర్తవ్యే సహకారణమ్ ॥ ౨౪
౧౩.౨౫ . వక్తవ్యం తర్హి కిం కర్మ యదా సూతే స్వకం ఫలమ్ ।
౧౩.౨౫ . తదైవ మిథ్యాజ్ఞానేన సతా హేతుత్వమాప్యతే ॥ ౨౫
౧౩.౨౬ . అథ యస్మిన్క్షణే కర్మ కృతం తత్ర స్వరూపసత్ ।
౧౩.౨౬ . మిథ్యాజ్ఞానం యది తతస్తాదృశాత్కమర్ణః ఫలమ్ ॥ ౨౬
౧౩.౨౭ . ప్రాక్పక్షే ప్రలయే వృత్తే ప్రాచ్యసృష్టిప్రవర్తనే ।

౧౩.౨౭ . దేహాద్యభావాన్నో మిథ్యాజ్ఞానస్య క్వాపి సంభవః ॥ ౨౭

౧౩.౨౮ . ఉత్తరస్మిన్పునః పక్షే యదా యద్యేన యత్ర వా ।

౧౩.౨౮ . క్రియతే కర్మ తత్సర్వమజ్ఞానసచివం తదా ॥ ౨౮

౧౩.౨౯ . అవశ్యమితి కస్యాపి న కర్మప్రక్షయో భవేత్ ।

౧౩.౨౯ . యద్యపి జ్ఞానవాన్భూత్వా విధత్తే కర్మ కించన ॥ ౨౯

౧౩.౩౦ . విఫలం స్యాత్తు తత్పూర్వకర్మరాశౌ తు కా గతిః ।

౧౩.౩౦ . అథ ప్రలయకాలే ఽపి చిత్స్వభావత్వయోగతః ॥ ౩౦

౧౩.౩౧ . అణూనా సంభవత్యేవ జ్ఞానం మిథ్యేతి తత్కుతః ।

౧౩.౩౧ . స్వభావాదితి చేన్ముక్తే శివే వా కిం తథా నహి ॥ ౩౧

౧౩.౩౨ . యచ్చాదర్శనమాఖ్యాతం నిమిత్తం పరిణామిని ।

౧౩.౩౨ . ప్రధానే తద్ధి సంకీర్ణవైచిత్ర్యోభయయోగతః ॥ ౩౨

౧౩.౩౩ . దర్శనాయ పుమర్థైకయోగ్యతాసచివం ధియః ।

౧౩.౩౩ . ఆరభ్య సతే ధరణీపర్యన్తం తత్ర యచ్చితః ॥ ౩౩

౧౩.౩౪ . బుద్ధివృత్త్యవిశిష్టత్వం పుంస్ప్రయాశ్రప్రసాదతః ।

౧౩.౩౪ . ప్రకాశనాద్ధియోఽర్థేన సహ భోగః స భణ్యతే ॥ ౩౪

౧౩.౩౫ . బుద్ధిరేవాస్మి వికృతిధర్మికాన్యస్తు కోఽప్యసౌ ।

౧౩.౩౫ . మద్విలక్షణ ఏకాత్మేత్యేవం వైవి యసంవిది ॥ ౩౫

౧౩.౩౬ . పుమర్థస్య కృతత్వేన సహకారివియోగతః ।

౧౩.౩౬ . తం పుమాంసం ప్రతి నైవ సూతే కింత్వన్యమేవ హి ॥ ౩౬

౧౩.౩౭ . అత్ర పుంసోఽథ మూలస్య ధర్మోఽదర్శనతా ద్వయోః ।

౧౩.౩౭ . అథవేతి వికల్పోఽయమాస్తామేతత్తు భణ్యతామ్ ॥ ౩౭

౧౩.౩౮ . భోగో వివేకపర్యన్త ఇతి యత్తత్ర కోఽవధిః ।

౧౩.౩౮ . వివేకలాభే నిఖిలసూతిదృగ్యది సాపి కిమ్ ॥ ౩౮

౧౩.౩౯ . సామాన్యేన విశేషైర్వా ప్రాచ్యే స్యాదేకజన్మతః ।

౧౩.౩౯ . ఉత్తరే న కదాచిత్స్యాద్భావికాలస్య యోగతః ॥ ౩౯

౧౩.౪౦ . కైశ్చిదేవ విశేషైశ్చేత్సర్వేషాం యుగపద్భవేత్ ।

౧౩.౪౦ . వివేకోఽనాదిసంయోగాత్కా హ్యన్యోన్యం విచిత్రతా ॥ ౪౦

౧౩.౪౧ . తస్మాత్సాంఖ్యదృశాపీదమజ్ఞానం నైవ యుజ్యతే ।

౧౩.౪౧ . అజ్ఞానేన వినా బన్ధమోక్షౌ నైవ వ్యవస్థయా ॥ ౪౧

౧౩.౪౨ . యుజ్యేతే తచ్చ కథితయుక్తిభిర్నోపపద్యతే ।

౧౩.౪౨ . భాయాకర్మాణుదేవేచ్ఛాసద్భావేఽపి స్థితే తతః ॥ ౪౨

౧౩.౪౩ . న బన్ధమోక్షయోర్యోగో భేదహేతోరసంభవాత్ ।

౧౩.౪౩ . తస్మాదజ్ఞానశబ్దేన జ్ఞత్వకర్తృత్వధర్మణామ్ ॥ ౪౩

౧౩.౪౪ . చిదణూనామావరణం కించిద్వాచ్యం విపశ్చితా ।

౧౩.౪౪ . ఆవారణాత్మనా సిద్ధం తత్స్వరూపాదభేదవత్ ॥ ౪౪

౧౩.౪౫ . భేదే ప్రమాణాభావాచ్చ తదేకం నిఖిలాత్మసు ।

౧౩.౪౫ . తచ్చ కస్మాత్ప్రసూతం స్యాన్మాయాతశ్చేత్కథం ను సా ॥ ౪౫

౧౩.౪౬ . క్వచిదేవ సువీత్రైతన్న తు ముక్తాత్మనీత్యయమ్ ।

౧౩.౪౬ . ప్రాచ్యః పర్యనుయోగః స్యాన్నిమిత్తం చేన్న లభ్యతే ॥ ౪౬

౧౩.౪౭ . ఉత్పత్త్యభావత స్తేన నిత్యం నచ వినశ్యతి ।

౧౩.౪౭ . తత ఏవైకతాయాం చాన్యాత్మసాధారణత్వతః ॥ ౪౭

౧౩.౪౮ . న వావస్త్వర్థకారిత్వాన్న చిత్తత్సంవృతిత్వతః ।

౧౩.౪౮ . న చైతేనాత్మనాం యోగో హేతుమాంస్తదసంభవాత్ ॥ ౪౮

౧౩.౪౯ . తేనైకం వస్తు సన్నిత్యం నిత్యసంబద్ధమాత్మభిః ।

౧౩.౪౯ . జడం మలం తదజ్ఞానం సంసారాఙ్కురకారణమ్ ॥ ౪౯

౧౩.౫౦ . తస్య రోద్ధ్రీ యదా శక్తిరుదాస్తే శివరశ్మిభిః ।

౧౩.౫౦ . తదాణుః స్పృశ్యతే స్పృష్టః స్వకే జ్ఞానక్రియే స్ఫుటే ॥ ౫౦

౧౩.౫౧ . సమావిశేదయం సూర్యకాన్తోఽర్కేణేవ చోదితః ।

౧౩.౫౧ . రోద్ధ్వాశ్చ శక్తేర్మాద్యస్థ్యతారతమ్యవశక్రమాఅత్ ॥ ౫౧

౧౩.౫౨ . విచిత్రత్వమతః ప్రాహురభివ్యక్తౌ స్వసంవిదః ।

౧౩.౫౨ . స ఏష శక్తిపాతాఖ్యః శాస్త్రేషు పరిభాష్యతే ॥ ౫౨

౧౩.౫౩ . అత్రోచ్యతే మలస్తావదిత్థమేష న యుజ్యతే ।

౧౩.౫౩ . ఇతి పూర్వాహ్ణికే ప్రోక్తం పునరుక్తౌ తు కిం ఫలమ్ ॥ ౫౩

౧౩.౫౪ . మలస్య పాకః కో ఽయం స్యాన్నాశశ్చేదితరాత్మనామ్ ।

౧౩.౫౪ . స ఏకో మల ఇత్యుక్తేర్నైర్మల్యమనుషజ్యతే ॥ ౫౪

౧౩.౫౫ . అథ ప్రత్యాత్మనియతోఽనాదిశ్చ ప్రాగభావవత్ ।

౧౩.౫౫ . మలో నశ్యేత్తథాప్యేష నాశో యది సహేతుకః ॥ ౫౫

౧౩.౫౬ . హేతుః కర్మేశ్వరేచ్ఛా వా కర్మ తావన్న తాదృశమ్ ।

౧౩.౫౬ . ఈశ్వరేచ్ఛా స్వతన్త్రా చ క్వచిదేవ తథైవ కిమ్ ॥ ౫౬

౧౩.౫౭ . అహేతుకోఽస్య నాశశ్చేత్ప్రాగేవైష వినశ్యతు ।

౧౩.౫౭ . క్షణాన్తరం సదృక్సూతే ఇతి చేత్స్థిరతైవ సా ॥ ౫౭

౧౩.౫౮ . న చ నిత్యస్య భావస్య హేత్వనాయత్తజన్మనః ।

౧౩.౫౮ . నాశో దృష్టః ప్రాగభావస్త్వవస్త్వితి తథాస్తు సః ॥ ౫౮

౧౩.౫౯ . అథాస్య పాకో నామైష స్వశక్తిప్రతిబద్ధతా ।

౧౩.౫౯ . సర్వాన్ప్రతి తథైష స్యాద్రుద్ధశక్తిర్విషాగ్నివత్ ॥ ౫౯

౧౩.౬౦ . పునరుద్భూతశక్తౌ చ స్వకార్యం స్యాద్విషాగ్నివత్ ।

౧౩.౬౦ . ముక్తా అపి న ముక్తాః స్యుః శక్తిం చాస్య న మన్మహే ॥ ౬౦

౧౩.౬౧ . రోద్ధీతి చేత్కస్య నృణాం జ్ఞత్వకర్తృత్వయోర్యది ।

౧౩.౬౧ . సద్భావమాత్రాద్రోద్ధృత్వే శివముక్తాణ్వసంభవః ॥ ౬౧

౧౩.౬౨ . సంనిధానాతిరిక్తం చ న కించిత్కురుతే మలః ।

౧౩.౬౨ . ఆత్మనా పరిణామిత్వాదనిత్యత్వప్రసఙ్గతః ॥ ౬౨

౧౩.౬౩ . జ్ఞత్వకర్తృత్వమాత్రం చ పుద్గలా న తదాశ్రయాః ।

౧౩.౬౩ . తచ్ఛేదావారితం హన్త రూపనాశః ప్రసజ్యతే ॥ ౬౩

౧౩.౬౪ . ఆవారణం చాదృశ్యత్వం న చ తద్వస్తునోఽన్యతామ్ ।

౧౩.౬౪ . కరోతి ఘటవజ్జ్ఞానం నావరీతుం చ శక్యతే ॥ ౬౪

౧౩.౬౫ . జ్ఞానేనావరణీయేన తదేవావరణం కథమ్ ।

౧౩.౬౫ . న జ్ఞాయతే తథా చ స్యాదావృతిర్నామమాత్రతః ॥ ౬౫

౧౩.౬౬ . రోద్ధ్యాశ్చ శక్తేః కస్తస్య ప్రతిబన్ధక ఈశ్వరః ।

౧౩.౬౬ . యద్యపేక్షావిరహితస్తత్ర ప్రాగ్దత్తముత్తరమ్ ॥ ౬౬

౧౩.౬౭ . కర్మసామ్యమపేక్ష్యాథ తస్యేచ్ఛా సంప్రవర్తతే ।

౧౩.౬౭ . తస్యాపి రూపం వక్తవ్యం సమతా కర్మణాం హి కా ॥ ౬౭

౧౩.౬౮ . భోగపర్యాయమాహాత్మ్యాత్కాలే క్వాపి ఫలం ప్రతి ।

౧౩.౬౮ . విరోధాత్కర్మణీ రుద్ధే తిష్ఠతః సామ్యమీదృశమ్ ॥ ౬౮

౧౩.౬౯ . తం చ కాలాంశకం దేవః సర్వజ్ఞో వీక్ష్య తం మలమ్ ।

౧౩.౬౯ . రున్ద్ధే లక్ష్యః స కాలశ్చ సుఖదుఃఖాదివర్జనైః ॥ ౬౯

౧౩.౭౦ . నైత్యత్రకమికసంశుద్ధవ్యామిశ్రాకారకర్మభిః ।

౧౩.౭౦ . తథైవ దేయే స్వఫలే కేయమన్యోన్యరోద్ధృతా ॥ ౭౦

౧౩.౭౧ . రోధే తయోశ్చ జాత్యాయురపి న స్యాదతః పతేత్ ।

౧౩.౭౧ . దేహో భోగదయోరేవ నిరోధ ఇతి చేన్నను ॥ ౭౧

౧౩.౭౨ . జాత్యాయుష్ప్రదకర్మాంశసంనిధౌ యది శంకరః ।

౧౩.౭౨ . మలం రున్ద్ధే భోగదాతుః కర్మణః కిం బిభేతి సః ॥ ౭౨

౧౩.౭౩ . శతశోఽపి హ్లాదతాపశూన్యాం సంచిన్వతే దశామ్ ।

౧౩.౭౩ . న చ భక్తిరసావేశమితి భూమ్నా విలోకితమ్ ॥ ౭౩

౧౩.౭౪ . అథాపి కాలమాహాత్మ్యమపేక్ష్య పరమేశ్వరః ।

౧౩.౭౪ . తథా కరోతి వక్తవ్యం కాలోఽసౌ కీదృశస్త్వితి ॥ ౭౪

౧౩.౭౫ . కిం చానాదిరయం భోగః కర్మానాది సపుద్గలమ్ ।

౧౩.౭౫ . తతశ్చ భోగపర్యాయకాలః సర్వస్య నిఃసమః ॥ ౭౫
౧౩.౭౬ . ఆదిమత్త్వే హి కస్యాపి వర్గాదస్మాద్ధ్రువేదియమ్ ।
౧౩.౭౬ . వైచిత్రీ భుక్తమేతేన కల్ప్యమేతేన తు ద్వయమ్ ॥ ౭౬
౧౩.౭౭ . ఇయతో భోగపర్యాయాత్స్వాత్స్యామ్యం కర్మణామితి ।
౧౩.౭౭ . అనేన నయబీజేన మన్యే వైచిత్ర్యకారణమ్ ॥ ౭౭
౧౩.౭౮ . జగతః కర్మ యత్క్లప్తం తత్తథా నావకల్ప్యతే ।
౧౩.౭౮ . అనాదిమలసంచ్ఛన్నా అణవో దృక్క్రియాత్మనా ॥ ౭౮
౧౩.౭౯ . సర్వే తుల్యాః కథం చిత్రాం శ్రితాః కర్మపరమ్పరామ్ ।
౧౩.౭౯ . భోగలోలికయా చేత్సా విచిత్రేతి కుతో నను ॥ ౭౯
౧౩.౮౦ . అనాది కర్మసంస్కారవైచిత్ర్యాదితి చేత్పునః ।
౧౩.౮౦ . వాచ్యం తదేవ వైచిత్ర్యం కుతో నియతిరాగయోః ॥ ౮౦
౧౩.౮౧ . మహిమా చేదయం తౌ కిం నాసమఞ్జస్యభాగినౌ ।
౧౩.౮౧ . ఈశ్వరేచ్ఛానపేక్షా తు భేదహేతుర్న కల్ప్యతే ॥ ౮౧
౧౩.౮౨ . అథానాదిత్వమాత్రేణ యుక్తిహీనేన సాధ్యతే ।
౧౩.౮౨ . వ్యవస్థేయమలం తర్హి మలేనాస్తు వృథామునా ॥ ౮౨
౧౩.౮౩ . తథాహి కర్మ తావన్నో యావన్మాయా న పుద్గలే ।
౧౩.౮౩ . వ్యాప్రియేత న చాహేతుస్తద్వృత్తిస్తన్మితో మలః ॥ ౮౩
౧౩.౮౪ . ఇత్థం చ కల్ప్యతే మాయాకార్యే కర్మణి హేతుతామ్ ।
౧౩.౮౪ . అనాది కర్మ చేద్గచ్ఛేత్కిం మలస్యోపకల్పనమ్ ॥ ౮౪
౧౩.౮౫ . నను మాభూన్మలస్తర్హి చిత్రాకారేషు కర్మసు ।
౧౩.౮౫ . సన్తత్యావర్తమానేషు వ్యవస్థా న ప్రకల్ప్యతే ॥ ౮౫
౧౩.౮౬ . ఆదౌ మధ్యే చ చిత్రత్వాత్కర్మణాం న యథా సమః ।
౧౩.౮౬ . ఆత్మాకారోఽపి కోఽప్యేష భావికాలే తథా భవేత్ ॥ ౮౬
౧౩.౮౭ . ఇత్థముచ్ఛిన్న ఏవాయం బన్ధమోక్షాదికః క్రమః ।

౧౩.౮౭ . అజ్ఞానాద్బన్ధనం మోక్షో జ్ఞానాదితి పరీక్షితమ్ ॥ ౮౭

౧౩.౮౮ . విరోధే స్వఫలే చైతే కర్మణీ సమయే క్వచిత్ ।

౧౩.౮౮ . ఉదాసాతే యది తతః కర్మైతత్ప్రతిబుధ్యతామ్ ॥ ౮౮

౧౩.౮౯ . శివశక్తినిపాతస్య కోఽవకాశస్తు తావతా ।

౧౩.౮౯ . క్వాపి కాలే తయోరేతదౌదాసీన్యం యదా తతః ॥ ౮౯

౧౩.౯౦ . కాలాన్తరే తయోస్తద్వద్విరోధస్యానివృత్తితః ।

౧౩.౯౦ . అతశ్చ న ఫలేతాన్తే తాభ్యాం కర్మాన్తరణి చ ॥ ౯౦

౧౩.౯౧ . రుద్ధాని ప్రాప్తకాలత్వాద్గతాభ్యాముపభోగ్యతామ్ ।

౧౩.౯౧ . ఏవం సదైవ వార్తాయాం దేహపాతే తథైవ చ ॥ ౯౧

౧౩.౯౨ . జాతే విమోక్ష ఇత్యాస్తాం శక్తిపాతాదికల్పనా ।

౧౩.౯౨ . అథోదాసీనతత్కర్మద్వయయోగక్షణాన్తరే ॥ ౯౨

౧౩.౯౩ . కర్మాన్తరం ఫలం సూతే తత్క్షణేఽపి తథా న కిమ్ ।

౧౩.౯౩ . క్షణాన్తరేఽథ తే ఏవ ప్రతిబన్ధవివర్జితే ॥ ౯౩

౧౩.౯౪ . ఫలతః ప్రతిబన్ధస్య వర్జనం కింకృతం తయోః ।

౧౩.౯౪ . కర్మసామ్యం స్వరూపేణ న చ తత్తారతమ్యభాక్ ॥ ౯౪

౧౩.౯౫ . న శివేచ్ఛేతి తత్కార్యే శక్తిపాతే న తద్భవేత్ ।

౧౩.౯౫ . తిరోభావశ్చ నామాయం స కస్మాదుద్భవేత్పునః ॥ ౯౫

౧౩.౯౬ . కర్మసామ్యేన యత్కృత్యం ప్రాగేవైతత్కృతం కిల ।

౧౩.౯౬ . హేతుత్వే చేశ్వరేచ్ఛాయా వాచ్యం పూర్వవదేవ తు ॥ ౯౬

౧౩.౯౭ . ఏతేనాన్యేఽపి యేఽపేక్ష్యా ఈశేచ్ఛాయాం ప్రకల్పితాః ।

౧౩.౯౭ . ధ్వస్తాస్తేఽపి హి నిత్యాన్యహేత్వహేత్వాదిదూషణాత్ ॥ ౯౭

౧౩.౯౮ . వైరాగ్యం భోగవైరస్యం ధర్మః కోఽపి వివేకితా ।

౧౩.౯౮ . సత్సఙ్గః పరమేశానపూజాద్యభ్యాసనిత్యతా ॥ ౯౮

౧౩.౯౯ . ఆపత్ప్రాప్తిస్తన్నిరీక్షా దేహే కించిచ్చ లక్షణమ్ ।

౧౩.౯౯ . శాస్త్రసేవా భోగసంఘపూర్ణతా జ్ఞానమైశ్వరమ్ ॥ ౯౯

౧౩.౧౦౦ . ఇత్యపేక్ష్యం యదీశస్య దూష్యమేతచ్చ పూర్వవత్ ।

౧౩.౧౦౦ . వ్యభిచారశ్చ సామస్త్యవ్యస్తత్వాభ్యాం స్వరూపతః ॥ ౧౦౦

౧౩.౧౦౧ . అన్యోన్యానుప్రవేశశ్చానుపపత్తిశ్చ భూయసీ ।

౧౩.౧౦౧ . తస్మాన్న మన్మహే కోఽయం శక్తిపాతవిధేః క్రమః ॥ ౧౦౧

౧౩.౧౦౨ . ఇత్థం భ్రాన్తివిషావేశమూర్చ్ఛానిర్మోకదాయినీమ్ ।

౧౩.౧౦౨ . శ్రీశంభువదనోద్గీర్ణాం వచ్మ్యాగమమహౌషధీమ్ ॥ ౧౦౨

౧౩.౧౦౩ . దేవః స్వతన్త్రశ్చిద్రూపః ప్రకాశాత్మా స్వభావతః ।

౧౩.౧౦౩ . రూపప్రచ్ఛాదనక్రీడాయోగాదణురనేకకః ॥ ౧౦౩

౧౩.౧౦౪ . స స్వయం కల్పితాకారవికల్పాత్మకకర్మభిః ।

౧౩.౧౦౪ . బధ్నాత్యాత్మానమేవేహ స్వాతన్త్ర్యాదితి వర్ణితమ్ ॥ ౧౦౪

౧౩.౧౦౫ . స్వాతన్త్ర్యమహిమైవాయం దేవస్య యదసౌ పునః ।

౧౩.౧౦౫ . స్వం రూపం పరిశుద్ధం సత్స్పృశత్యప్యణుతామయః ॥ ౧౦౫

౧౩.౧౦౬ . న వాచ్యం తు కథం నామ కస్మింశ్చిత్పుంస్యసౌ తథా ।

౧౩.౧౦౬ . నహి నామ పుమాన్కశ్చిద్యస్మిన్పర్యనుయుజ్యతే ॥ ౧౦౬

౧౩.౧౦౭ . దేవ ఏవ తథాసౌ చేత్స్వరూపం చాస్య తాదృశమ్ ।

౧౩.౧౦౭ . తాదృక్ప్రథాస్వభావస్య స్వభావే కానుయోజ్యతా ॥ ౧౦౭

౧౩.౧౦౮ . ఆహాస్మత్పరమేష్ఠీ చ శివదృష్టౌ గురూత్తమః ।

౧౩.౧౦౮ . పఞ్చప్రకారకృత్యోక్తిశివత్వాన్నిజకర్మణే ॥ ౧౦౮

౧౩.౧౦౯ . ప్రవృత్తస్య నిమిత్తానామపరేషాం క్వ మార్గణమ్ ।

౧౩.౧౦౯ . ఛన్నస్వరూపతాభాసే పుంసి యద్యాదృశం ఫలమ్ ॥ ౧౦౯

౧౩.౧౧౦ . తత్రాణోః సత ఏవాస్తి స్వాతన్త్ర్యం కర్మతోహి తత్ ।

౧౩.౧౧౦ . ఈశ్వరస్య చ యా స్వాత్మతిరోధిత్సా నిమిత్తతామ్ ॥ ౧౧౦

౧౩.౧౧౧ . సాభ్యేతి కర్మమలయోరతోఽనాదివ్యవస్థితిః ।

౧౩.౧౧౧ . తిరోధిః పూర్ణరూపస్యాపూర్ణత్వం తచ్చ పూరణమ్ ॥ ౧౧౧

౧౩.౧౧౨ . ప్రతి భిన్నేన భావేన స్ప్రుహాతో లోలికా మలః ।

౧౩.౧౧౨ . విశుద్ధస్వప్రకాశాత్మశివరూపతయా వినా ॥ ౧౧౨

౧౩.౧౧౩ . న కించిద్యుజ్యతే తేన హేతురత్ర మహేశ్వరః ।

౧౩.౧౧౩ . ఇత్థం సృష్టిస్థితిధ్వంసత్రయే మాయామపేక్షతే ॥ ౧౧౩

౧౩.౧౧౪ . కృత్యే మలం తథా కర్మ శివేచ్ఛైవేతి సుస్థితమ్ ।

౧౩.౧౧౪ . యత్తు కస్మింశ్చన శివః స్వేన రూపేణ భాసతే ॥ ౧౧౪

౧౩.౧౧౫ . తత్రాస్య నాణుగే తావదపేక్ష్యే మలకర్మణీ ।

౧౩.౧౧౫ . అణుస్వరూపతాహానౌ తద్గతం హేతుతాం కథమ్ ॥ ౧౧౫

౧౩.౧౧౬ . వ్రజేన్మాయానపేక్షత్వమత ఏవోపపాదయేత్ ।

౧౩.౧౧౬ . తేన శుద్ధః స్వప్రకాశః శివ ఏవాత్ర కారణమ్ ॥ ౧౧౬

౧౩.౧౧౭ . స చ స్వాచ్ఛన్ద్యమాత్రేణ తారతమ్యప్రకాశకః ।

౧౩.౧౧౭ . కులజాతివపుష్కర్మవయోనుష్ఠానసంపదః ॥ ౧౧౭

౧౩.౧౧౮ . అనపేక్ష్య శివే భక్తిః శక్తిపాతోఽఫలార్థినామ్ ।

౧౩.౧౧౮ . యా ఫలార్థితయా భక్తిః సా కర్మాద్యమపేక్షతే ॥ ౧౧౮

౧౩.౧౧౯ . తతోఽత్ర స్యాత్ఫలే భేదో నాపవర్గే త్వసౌ తథా ।

౧౩.౧౧౯ . భోగాపవర్గద్వితయాభిసంధాతురపి స్ఫుటమ్ ॥ ౧౧౯

౧౩.౧౨౦ . ప్రాగ్భాగేఽపేక్షతే కర్మ చిత్రత్వాన్నోత్తరే పునః ।

౧౩.౧౨౦ . అనాభాసితరూపోఽపి తదాభాసితయేవ యత్ ॥ ౧౨౦

౧౩.౧౨౧ . స్థిత్వా మన్త్రాది సంగృహ్య త్యజేత్సోఽస్య తిరోభవః ।

౧౩.౧౨౧ . శ్రీసారశాస్త్రే భగవాన్వస్త్వేతత్సమభాషత ॥ ౧౨౧

౧౩.౧౨౨ . ధర్మాధర్మాత్మకైర్భావైరనేకైర్వేష్టయేత్స్వయమ్ ।

౧౩.౧౨౨ . అసన్దేహం స్వమాత్మానమవీచ్యాదిశివాన్తకే ॥ ౧౨౨

౧౩.౧౨౩ . తద్వచ్ఛక్తిసమూహేన స ఏవ తు వివేష్టయేత్ ।

౧౩.౧౨౩ . స్వయం బధ్నాతి దేవేశః స్వయం చైవ విముఞ్చతి ॥ ౧౨౩

౧౩.౧౨౪ . స్వయం భోక్తా స్వయం జ్ఞాతా స్వయం చైవోపలక్షయేత్ ।

౧౩.౧౨౪ . స్వయం భుక్తిశ్చ ముక్తిశ్చ స్వయం దేవీ స్వయం ప్రభుః ॥ ౧౨౪

౧౩.౧౨౫ . స్వయమేకాక్షరా చైవ యథోష్మా కృష్ణవర్త్మనః ।

౧౩.౧౨౫ . వస్తూక్తమత్ర స్వాతన్త్ర్యాత్స్వాత్మరూపప్రకాశనమ్ ॥ ౧౨౫

౧౩.౧౨౬ . శ్రీమన్నిశాకులేఽప్యుక్తం మిథ్యాభావితచేతసః ।

౧౩.౧౨౬ . మలమాయావిచారేణ క్లిశ్యన్తే స్వల్పబుద్ధయః ॥ ౧౨౬

౧౩.౧౨౭ . స్ఫటికోపలగో రేణుః కిం తస్య కురుతాం ప్రియే ।

౧౩.౧౨౭ . వ్యోమ్నీవ నీలం హి మలం మలశంకాం తతస్త్యజేత్ ॥ ౧౨౭

౧౩.౧౨౮ . శ్రీమాన్విద్యాగురుశ్చాహ ప్రమాణస్తుతిదర్శనే ।

౧౩.౧౨౮ . ధర్మాధర్మవ్యాప్తివినాశాన్తరకాలే శక్తేః పాతో గాహనికైర్యః ప్రతిపన్నః ॥ ౧౨౮

౧౩.౧౨౯ . తం స్వేచ్ఛాతః సంగిరమాణాః స్తవకాద్యాః స్వాతన్త్ర్యం తత్త్వయ్యనపేక్షం కథయేయుః ।

౧౩.౧౨౯ . తారతమ్యప్రకాశో యస్తీవ్రమధ్యమమన్దతాః ॥ ౧౨౯

౧౩.౧౩౦ . తా ఏవ శక్తిపాతస్య ప్రత్యేకం త్రైధమాస్థితాః ।

౧౩.౧౩౦ . తీవ్రతీవ్రః శక్తిపాతో దేహపాతవశాత్స్వయమ్ ॥ ౧౩౦

౧౩.౧౩౧ . మోక్షప్రదస్తద్దైవాన్యకాలే వా తారతమ్యతః ।

౧౩.౧౩౧ . మధ్యతీవ్రాత్పునః సర్వమజ్ఞానం వినివర్తతే ॥ ౧౩౧

౧౩.౧౩౨ . స్వయమేవ యతో వేత్తి బన్ధమోక్షతయాత్మతామ్ ।

౧౩.౧౩౨ . తత్ప్రాతిభం మహాజ్ఞానం శాస్త్రాచార్యానపేక్షి యత్. ॥ ౧౩౨

౧౩.౧౩౩ . ప్రతిభాచన్ద్రికాశాన్తధ్వాన్తశ్చాచార్యచన్ద్రమాః ।

౧౩.౧౩౩ . తమస్తాపౌ హన్తి దృశం విస్ఫార్యానన్దనిర్భరామ్ ॥ ౧౩౩

౧౩.౧౩౪ . స శిష్టః కర్మకర్తృత్వాచ్ఛిష్యోఽన్యః కర్మభావతః ।

౧౩.౧౩౪ . శిష్టః సర్వత్ర చ స్మార్తపదకాలకులాదిషు ॥ ౧౩౪

౧౩.౧౩౫ . ఉక్తః స్వయంభుూః శాస్త్రార్థప్రతిభాపరినిష్ఠితః ।

౧౩.౧౩౫ . యన్మూలం శాసనం తేన న రిక్తః కోఽపి జన్తుకః ॥ ౧౩౫

౧౩.౧౩౬ . తత్రాపి తారతమ్యోత్థమానన్త్యం దార్ఢ్యకమ్పతే ।

౧౩.౧౩౬ . యుక్తిః శాస్త్రం గురుర్వాదోఽభ్యాస ఇత్యాద్యపేక్షతే ॥ ౧౩౬

౧౩.౧౩౭ . కమ్పమానం హి విజ్ఞానం స్వయమేవ పునర్వ్రజేత్ ।

౧౩.౧౩౭ . కస్యాపి దార్ఢ్యమన్యస్య యుక్త్యాద్యైః కేవలేతరైః ॥ ౧౩౭

౧౩.౧౩౮ . యథా యథా పరాపేక్షాతానవం ప్రాతిభే భవేత్ ।

౧౩.౧౩౮ . తథా తథా గురురసౌ శ్రేష్ఠో విజ్ఞానపారగః ॥ ౧౩౮

౧౩.౧౩౯ . అన్యతః శిక్షితానన్తజ్ఞానోఽపి ప్రతిభాబలాత్ ।

౧౩.౧౩౯ . యద్వేత్తి తత్ర తత్రాస్య శివతా జ్యాయసీ చ సా ॥ ౧౩౯

౧౩.౧౪౦ . న చాస్య సమయిత్వాదిక్రమో నాప్యభిషేచనమ్ ।

౧౩.౧౪౦ . న సన్తానాది నో విద్యావ్రతం ప్రాతిభవర్త్మనః ॥ ౧౪౦

౧౩.౧౪౧ . ఆదివిద్వాన్మహాదేవస్తేనైషోఽధిష్ఠితో యతః ।

౧౩.౧౪౧ . సంస్కారాస్తదధిష్ఠానసిద్ధ్యై తత్తస్య తు స్వతః ॥ ౧౪౧

౧౩.౧౪౨ . దేవీభిర్దీక్షితస్తేన సభక్తిః శివశాసనే ।

౧౩.౧౪౨ . దృఢతాకమ్పతాభేదైః సోఽపి స్వయమథ వ్రతాత్ ॥ ౧౪౨

౧౩.౧౪౩ . తపోజపాదేర్గురుతః స్వసంస్కారం ప్రకల్పయేత్ ।

౧౩.౧౪౩ . యతో వాజసినేయాఖ్య ఉక్తం సిఞ్చేత్స్వయం తనుమ్ ॥ ౧౪౩

౧౩.౧౪౪ . ఇత్యాద్యుపక్రమం యావదన్తే తత్పరినిష్ఠితమ్ ।

౧౩.౧౪౪ . అభిషిక్తో భవేదేవం న బాహ్యకలశామ్బుభిః ॥ ౧౪౪

౧౩.౧౪౫ . శ్రీసర్వవీరశ్రీబ్రహ్మయామలాదౌ చ తత్తథా ।

౧౩.౧౪౫ . నిరూపితం మహేశేన కియద్వా లిఖ్యతామిదమ్ ॥ ౧౪౫

౧౩.౧౪౬ . ఇత్థం ప్రాతిభవిజ్ఞానం కిం కిం కస్య న సాధయేత్ ।

౧౩.౧౪౬ . యత్రాప్రతిభాద్వా సర్వం చేత్యూచే శేషమహామునిః ॥ ౧౪౬

౧౩.౧౪౭ . అన్యే త్వాహురకామస్య ప్రాతిభో గురురీదృశః ।

౧౩.౧౪౭ . సామగ్రీజన్యతా కామ్యే తేనారిమన్సంస్కృతో గురుః ॥ ౧౪౭

౧౩.౧౪౮ . నియతేర్మహిమా నైవ ఫలే సాధ్యే నివర్తతే ।

౧౩.౧౪౮ . అభిషిక్తశ్చీర్ణవిద్యావ్రత స్తేన ఫలప్రదః ॥ ౧౪౮

౧౩.౧౪౯ . అసదేతదితి ప్రాహుర్గురవస్తత్త్వదర్శినః ।

౧౩.౧౪౯ . శ్రీసోమానన్దకల్యాణభవభూతిపురోగమాః ॥ ౧౪౯

౧౩.౧౫౦ . తథాహి త్రీశికాశాస్త్రవివృతౌ తేఽభ్యధుర్బుధాః ।

౧౩.౧౫౦ . సాంసిద్ధికం యద్విజ్ఞానం తచ్చిన్తారత్నముచ్యతే ॥ ౧౫౦

౧౩.౧౫౧ . తదభావే తదర్థం తదాహృతం జ్ఞానమాదృతమ్ ।

౧౩.౧౫౧ . ఏవం యో వేద తత్త్వేన తస్య నిర్వాణగామినీ ॥ ౧౫౧

౧౩.౧౫౨ . దీక్షా భవత్యసన్దిగ్ధా తిలాజ్యాహుతివర్జితా ।

౧౩.౧౫౨ . అదృష్టమణ్డలోఽప్యేవం యః కశ్చిద్వేత్తి తత్త్వతః ॥ ౧౫౨

౧౩.౧౫౩ . స సిద్ధిభాగ్భవేన్నిత్యం స యోగీ స చ దీక్షితః ।

౧౩.౧౫౩ . అవిధిజ్ఞో విధానజ్ఞో జాయతే యజనం ప్రతి ॥ ౧౫౩

౧౩.౧౫౪ . ఇత్యాదిభిస్త్రీశికోక్తైర్వాక్యైర్మాహేశ్వరైః స్ఫుటమ్ ।

౧౩.౧౫౪ . జ్ఞానం దీక్షాదిసంస్కారసతత్త్వమితి వర్ణితమ్ ॥ ౧౫౪

౧౩.౧౫౫ . జ్ఞానోపాయస్తు దీక్షాదిక్రియా జ్ఞానవియోగినామ్ ।

౧౩.౧౫౫ . ఇత్యేతదధునైవాస్తాం స్వప్రస్తావే భవిష్యతి ॥ ౧౫౫

౧౩.౧౫౬ . గురుశాస్త్రప్రమాణాదేరప్యుపాయత్వమంజసా ।

౧౩.౧౫౬ . ప్రతిభా పరమేవైషా సర్వకామదుఘా యతః ॥ ౧౫౬

౧౩.౧౫౭ . ఉపాయయోగక్రమతో నిరుపాయమథాక్రమమ్ ।

౧౩.౧౫౭ . యద్రూపం తత్పరం తత్త్వం తత్ర తత్ర సునిశ్చితమ్ ॥ ౧౫౭

౧౩.౧౫౮ . యస్తు ప్రాతిభబాహ్యాత్మసంస్కారద్వయసున్దరః ।

౧౩.౧౫౮ . ఉక్తోఽనన్యోపకార్యత్వాత్స సాక్షాద్వరదో గురుః ॥ ౧౫౮

౧౩.౧౫౯ . స్వముక్తిమాత్రే కస్యాపి యావద్విశ్వవిమోచనే ।

౧౩.౧౫౯ . ప్రతిభోదేతి ఖద్యోతరత్నతారేన్దుసూర్యవత్ ॥ ౧౫౯

౧౩.౧౬౦ . తతః ప్రాతిభసంవిత్త్యై శాస్త్రమస్మత్కృతం త్విదమ్ ।

౧౩.౧౬౦ . యోఽభ్యస్యేత్స గురుర్నైవ వస్త్వర్థా హి విడమ్బకాః ॥ ౧౬౦

౧౩.౧౬౧ . పరోపజీవితాబుద్ధ్యా సర్వ ఇత్థం న భాసతే ।

౧౩.౧౬౧ . తదుక్త్యా న వినా వేత్తి శక్తిపాతస్య మాన్ద్యతః ॥ ౧౬౧

౧౩.౧౬౨ . స్ఫుటమేతచ్చ శాస్త్రేషు తేషు తేషు నిరూప్యతే ।

౧౩.౧౬౨ . కిరణాయాం తథోక్తం చ గురుతః శాస్త్రతః స్వతః ॥ ౧౬౨

౧౩.౧౬౩ . జ్ఞానయోగ్యాస్తథా కేచిచ్చర్యాయోగ్యాస్తథాపరే ।

౧౩.౧౬౩ . శ్రీమన్నన్దిశిఖాతన్త్రే వితత్యైతన్నిరూపితమ్ ॥ ౧౬౩

౧౩.౧౬౪ . ప్రశ్నోత్తరముఖేనేతి తదభగ్నం నిరూప్యతే ।

౧౩.౧౬౪ . అనిర్దేశ్యః శివస్తత్ర కోఽభ్యుపాయో నిరూప్యతామ్ ॥ ౧౬౪

౧౩.౧౬౫ . ఇతి ప్రశ్నే కృతే దేవ్యా శ్రీమాఞ్ఛంభుర్న్యరూపయమ్ ।

౧౩.౧౬౫ . ఉపాయోఽత్ర వివేకైకః స హి హేయం విహాపయన్ ॥ ౧౬౫

౧౩.౧౬౬ . దదాత్యస్య చ సుశ్రోణి ప్రాతిభం జ్ఞానముత్తమమ్ ।

౧౩.౧౬౬ . యదా ప్రతిభయా యుక్తస్తదా ముక్తశ్చ మోచయేత్ ॥ ౧౬౬

౧౩.౧౬౭ . పరశక్తినిపాతేన ధ్వస్తమాయామలః పుమాన్ ।

౧౩.౧౬౭ . నను ప్రాగ్దీక్షయా మోక్షోఽధునా తు ప్రాతిభాత్కథమ్ ॥ ౧౬౭

౧౩.౧౬౮ . ఇతి దేవ్యా కృతే ప్రశ్నే ప్రావర్తత విభోర్వచః ।

౧౩.౧౬౮ . దీక్షయా ముచ్యతే జన్తుః ప్రాతిభేన తథా ప్రియే ॥ ౧౬౮

౧౩.౧౬౯ . గుర్వాయత్తా తు సా దీక్షా బధ్యబన్ధనమోక్షణే ।

౧౩.౧౬౯ . ప్రాతిభోఽస్య స్వభావస్తు కేవలీభావసిద్ధిదః ॥ ౧౬౯

౧౩.౧౭౦ . కేవలస్య ధ్రువం ముక్తిః పరతత్త్వేన సా నను ।

౧౩.౧౭౦ . నృశక్తిశివముక్తం హి తత్త్వత్రయమిదం త్వయా ॥ ౧౭౦

౧౩.౧౭౧ . నా బధ్యో బన్ధనే శక్తిః కరణం కర్తృతాం స్పృశత్ ।
౧౩.౧౭౧ . శివః కర్తేతి తత్రోక్తం సర్వం గుర్వాగమాదణోః ॥ ౧౭౧
౧౩.౧౭౨ . పునర్వివేకాదుక్తం తదుత్తరోత్తరముచ్యతామ్ ।
౧౩.౧౭౨ . కథం వివేకః కిం వాస్య దేవదేవ వివిచ్యతే ॥ ౧౭౨
౧౩.౧౭౩ . ఇత్యుక్తే పరమేశాన్యా జగాదాదిగురుః శివః ।
౧౩.౧౭౩ . శివాదితత్త్వత్రితయం తదాగమవశాద్గురోః ॥ ౧౭౩
౧౩.౧౭౪ . అధ్రోత్తరగైర్వాక్యైః సిద్ధం ప్రాతిభతాం వ్రజేత్ ।
౧౩.౧౭౪ . దీక్షాసిచ్ఛిన్నపాశత్వాద్భావనాభావితస్య హి ॥ ౧౭౪
౧౩.౧౭౫ . వికాసం తత్త్వమాయాతి ప్రాతిభం తదుదాహృతమ్ ।
౧౩.౧౭౫ . భస్మచ్ఛన్నాగ్నివత్స్ఫుట్యం ప్రాతిభే గౌరవాగమాత్ ॥ ౧౭౫
౧౩.౧౭౬ . బీజం కాలోప్తసంసిక్తం యథా వర్ధేత తత్తథా ।
౧౩.౧౭౬ . యోగయాగజపైరుక్తైర్గురుణా ప్రాతిభం స్ఫుటేత్ ॥ ౧౭౬
౧౩.౧౭౭ . వివేకోఽతీన్ద్రియస్త్వేష యదాయాతి వివేచనమ్ ।
౧౩.౧౭౭ . పశుపాశపతిజ్ఞానం స్వయం నిర్భాసతే తదా ॥ ౧౭౭
౧౩.౧౭౮ . ప్రాతిభే తు సమాయాతే జ్ఞానమన్యత్తు సేన్ద్రియమ్ ।
౧౩.౧౭౮ . వాగక్షిశ్రుతిగమ్యం చాప్యన్యాపేక్షం వరాననే ॥ ౧౭౮
౧౩.౧౭౯ . తత్త్యజేద్బుద్ధిమాస్థాయ ప్రదీపం తు యథా దివా ।
౧౩.౧౭౯ . ప్రాదుర్భూతవివేకస్య స్యాచ్ఛిదిన్ద్రియగోచరే ॥ ౧౭౯
౧౩.౧౮౦ . దూరాచ్ఛ్రుత్యాదివేధాదివృద్ధిక్రీడావిచిత్రితా ।
౧౩.౧౮౦ . సర్వభావవివేకాత్తు సర్వభావపరాఙ్ముఖః ॥ ౧౮౦
౧౩.౧౮౧ . క్రీడాసు సువిరక్తాత్మా శివభావైకభావితః ।
౧౩.౧౮౧ . మాహాత్మ్యమేతత్సుశ్రోణి ప్రాతిభస్య విధీయతే ॥ ౧౮౧
౧౩.౧౮౨ . స్వచ్ఛాయాదర్శవత్పశ్యేద్బహిరన్తర్గతం శివమ్ ।
౧౩.౧౮౨ . హేయోపాదేయతత్త్వజ్ఞస్తదా ధ్యాయేన్నిజాం చితిమ్ ॥ ౧౮౨

౧౩.౧౮౩ . సిద్ధిజాలం హి కథితం పరప్రత్యయకారణమ్ ।

౧౩.౧౮౩ . ఇహైవ సిద్ధాః కాయాన్తే ముచ్యేరన్నితి భావనాత్ ॥ ౧౮౩

౧౩.౧౮౪ . పరభావనదార్ఢ్యాత్తు జీవన్ముక్తో నిగద్యతే ।

౧౩.౧౮౪ . ఏతత్తే ప్రాతిభే భేదే లక్షణం సముదాహృతమ్ ॥ ౧౮౪

౧౩.౧౮౫ . శాపానుగ్రహకార్యేషు తథాభ్యాసేన శక్తయా ।

౧౩.౧౮౫ . తేషూదాసీనతాయాం తు ముచ్యతే మోచయేత్పరాన్ ॥ ౧౮౫

౧౩.౧౮౬ . భూతేన్ద్రియాదియోగేన బద్ధోఽణుః సంసరేద్ధ్రువమ్ ।

౧౩.౧౮౬ . స ఏవ ప్రతిభాయుక్తః శక్తితత్త్వం నిగద్యతే ॥ ౧౮౬

౧౩.౧౮౭ . తత్పాతావేశతో ముక్తః శివ ఏవ భవార్ణవాత్ ।

౧౩.౧౮౭ . నన్వాచార్యాత్స్వేన్ద్రియం తజ్జ్ఞానముక్తమతీన్ద్రియమ్ ॥ ౧౮౭

౧౩.౧౮౮ . వివేకజం చ తద్బుద్ధ్యా తత్కథం స్యాన్నిరిన్ద్రియమ్ ।

౧౩.౧౮౮ . ఇతి పృష్టోఽభ్యధాత్స్వాన్తధియోర్గాఢ్యైకవాసనాత్ ॥ ౧౮౮

౧౩.౧౮౯ . అక్షత్వం ప్రవివేకేన తచ్చిత్తౌ భాసకః శివః ।

౧౩.౧౮౯ . సంస్కారః సర్వభావానాం పరతా పరికీర్తితా ॥ ౧౮౯

౧౩.౧౯౦ . మనోబుద్ధీ న భిన్నే తు కస్మింశ్చిత్కారణాన్తరే ।

౧౩.౧౯౦ . వివేకే కారణే హ్యేతే ప్రభుశక్త్యుపబృంహితే ॥ ౧౯౦

౧౩.౧౯౧ . న మనోబుద్ధిహీనస్తు జ్ఞానస్యాధిగమః ప్రియే ।

౧౩.౧౯౧ . పరభావాత్తు తత్సూక్ష్మం శక్తితత్త్వం నిగద్యతే ॥ ౧౯౧

౧౩.౧౯౨ . వివేకః సర్వభావానాం శుద్ధభావాన్మహాశయః ।

౧౩.౧౯౨ . బుద్ధితత్త్వం తు త్రిగుణముత్తమాధమమధ్యమమ్ ॥ ౧౯౨

౧౩.౧౯౩ . అణిమాదిగతం చాపి బన్ధకం జడమిన్ద్రియమ్ ।

౧౩.౧౯౩ . నను ప్రాతిభతో ముక్తౌ దీక్షయా కిం శివాధ్వరే ॥ ౧౯౩

౧౩.౧౯౪ . ఊచేఽజ్ఞానా హి దీక్షాయాం బాలవాలిశయోషితః ।

౧౩.౧౯౪ . పాశచ్ఛేదాద్విముచ్యన్తే ప్రబుద్ధ్యన్తే శివాధ్వరే ॥ ౧౯౪

౧౩.౧౯౫ . తస్మాద్దీక్షా భవత్యేషు కారణత్వేన సున్దరి ।

౧౩.౧౯౫ . దీక్షయా పాశమోక్షే తు శుద్ధభావాద్వివేకజమ్ ॥ ౧౯౫

౧౩.౧౯౬ . ఇత్యేష పఠితో గ్రన్థః స్వయం యే బోద్ధుమక్షమాః ।

౧౩.౧౯౬ . తేషాం శివోక్తిసంవాదాద్బోధో దార్ఢ్యం వ్రజేదితి ॥ ౧౯౬

౧౩.౧౯౭ . శ్రీమన్నిశాటనే చాత్మగురుశాస్త్రవశాత్త్రిధా ।

౧౩.౧౯౭ . జ్ఞానం ముఖ్యం స్వోపలబ్ధి వికల్పార్ణవతారణమ్ ॥ ౧౯౭

౧౩.౧౯౮ . మన్త్రాత్మభూతద్రవ్యాశదివ్యతత్త్వాదిగోచరా ।

౧౩.౧౯౮ . శంకా వికల్పమూలా హి శామ్యేత్స్వప్రత్యయాదితి ॥ ౧౯౮

౧౩.౧౯౯ . ఏనమేవార్థమన్తఃస్థం గృహీత్వా మాలినీమతే ।

౧౩.౧౯౯ . ఏవమస్యాత్మనః కాలే కస్మింశ్చిద్యోగ్యతావశాత్ ॥ ౧౯౯

౧౩.౨౦౦ . శైవీ సంబధ్యతే శక్తిః శాన్తా ముక్తిఫలప్రదా ।

౧౩.౨౦౦ . తత్సంబన్ధాత్తతః కశ్చిత్తత్క్షణాదపవృజ్యతే ॥ ౨౦౦

౧౩.౨౦౧ . ఇత్యుక్త్వా తీవ్రతీవ్రాఖ్యవిషయం భాషతే పునః ।

౧౩.౨౦౧ . అజ్ఞానేన సహైకత్వం కస్యచిద్వినివర్తతే ॥ ౨౦౧

౧౩.౨౦౨ . రుద్రశక్తిసమావిష్టః స యియాసుః శివేచ్ఛయా ।

౧౩.౨౦౨ . భుక్తిముక్తిప్రసిద్ధ్యర్థం నీయతే సద్గురుం ప్రతి ॥ ౨౦౨

౧౩.౨౦౩ . తమారాధ్య తతస్తుష్టాద్దీక్షామాసాద్య శాఙ్కరీమ్ ।

౧౩.౨౦౩ . తత్క్షణాద్వోపభోగాద్వా దేహపాతాచ్ఛివం వ్రజేత్ ॥ ౨౦౩

౧౩.౨౦౪ . అస్యార్థా ఆత్మనః కాచిత్కలనామర్శనాత్మికా ।

౧౩.౨౦౪ . స్వం రూపం ప్రతి యా సైవ కోఽపి కాల ఇహోదితః ॥ ౨౦౪

౧౩.౨౦౫ . యోగ్యతా శివతాదాత్మ్యయోగార్హత్వమిహోచ్యతే ।

౧౩.౨౦౫ . పూర్వం కిం న తథా కస్మాత్తద్దైవేతి న సంగతమ్ ॥ ౨౦౫

౧౩.౨౦౬ . తథాభాసనముజ్ఝిత్వా న హి కాలోఽస్తి కశ్చన ।

౧౩.౨౦౬ . స్వాతన్త్ర్యాత్తు తథాభాసే కాలశక్తిర్విజృమ్భతామ్ ॥ ౨౦౬

౧౩.౨౦౭ . నతు పర్యనుయుక్త్యై సా శివే తన్మహిమోదితా ।
౧౩.౨౦౭ . నను శైవీ మహాశక్తిః సంబద్ధైవాత్మభిః స్థితా ।
౧౩.౨౦౭ . సత్యం సాచ్చాదనాత్మా తు శాన్తా త్వేషా స్వరూపదృక్ ॥ ౨౦౭
౧౩.౨౦౮ . క్షోభో హి భేద ఏవైక్యం ప్రశమస్తన్మయీ తతః ॥ ౨౦౮
౧౩.౨౦౯ . తయా శాన్త్యా తు సంబద్ధః స్థితః శక్తిస్వరూపభాక్ ।
౧౩.౨౦౯ . త్యక్తాణుభావో భవతి శివస్తచ్ఛక్తిదార్ఢ్యతః ॥ ౨౦౯
౧౩.౨౧౦ . తత్రాపి తారతమ్యాదివశాచ్ఛీఘ్రచిరాదితః ।
౧౩.౨౧౦ . దేహపాతో భవేదస్య యద్వా కాష్ఠాదితుల్యతా ॥ ౨౧౦
౧౩.౨౧౧ . సమస్తవ్యవహారేషు పరాచీనితచేతనః ।
౧౩.౨౧౧ . తీవ్రతీవ్రమహాశక్తిసమావిష్టః స సిధ్యతి ॥ ౨౧౧
౧౩.౨౧౨ . ఏవం ప్రాగ్విషయో గ్రన్థ ఇయానన్యత్ర తు స్ఫుటమ్ ।
౧౩.౨౧౨ . గ్రన్థాన్తరం మధ్యతీవ్రశక్తిపాతాంశసూచకమ్ ॥ ౨౧౨
౧౩.౨౧౩ . అజ్ఞానరూపతా పుంసి బోధః సంకోచితే హృది ।
౧౩.౨౧౩ . సంకోచే వినివృత్తే తు స్వస్వభావః ప్రకాశతే ॥ ౨౧౩
౧౩.౨౧౪ . రుద్రశక్తిసమావిష్ట ఇత్యనేనాస్య వర్ణ్యతే ।
౧౩.౨౧౪ . చిహ్నవర్గో య ఉక్తోఽత్ర రుద్రే భక్తిః సునిశ్చలా ॥ ౨౧౪
౧౩.౨౧౫ . మన్త్రసిద్ధిః సర్వతత్త్వవశిత్వం కృత్యసంపదః ।
౧౩.౨౧౫ . కవిత్వం సర్వశాస్త్రార్థబోద్ధృత్వమితి తత్క్రమాత్ ॥ ౨౧౫
౧౩.౨౧౬ . స్వతారతమ్యయోగాత్స్యాదేషాం వ్యస్తసమస్తతా ।
౧౩.౨౧౬ . తత్రాపి భుక్తౌ ముక్తౌ చ ప్రాధాన్యం చర్చయేద్బుధః ॥ ౨౧౬
౧౩.౨౧౭ . స ఇత్యన్తో గ్రన్థ ఏష ద్వితీయవిషయః స్ఫుటః ।
౧౩.౨౧౭ . అన్యస్తు మన్దతీవ్రాఖ్యశక్తిపాతవిధిం ప్రతి ॥ ౨౧౭
౧౩.౨౧౮ . మన్దతీవ్రాచ్ఛక్తిబలాద్వియాసాస్యోపజాయతే ।
౧౩.౨౧౮ . శివేచ్ఛావశయోగేన సద్గురుం ప్రతి సోఽపి చ ॥ ౨౧౮

౧౩.౨౧౯ . అత్రైవ లక్షితః శాస్త్రే యదుక్తం పరమేష్ఠినా ।

౧౩.౨౧౯ . యః పునః సర్వతత్త్వాని వేత్త్యేతాని యథార్థతః ॥ ౨౧౯

౧౩.౨౨౦ . స గురుర్మత్సమః ప్రోక్తో మన్త్రవీర్యప్రకాశకః ।

౧౩.౨౨౦ . దృష్టాః సంభావితాస్తేన స్పృష్టాశ్చ ప్రీతచేతసా ॥ ౨౨౦

౧౩.౨౨౧ . నరాః పాపైః ప్రముచ్యన్తే సప్తజన్మకృతైరపి ।

౧౩.౨౨౧ . యే పునర్దీక్షితాస్తేన ప్రాణినః శివచోదితాః ॥ ౨౨౧

౧౩.౨౨౨ . తే యథేష్టం ఫలం ప్రాప్య పదం గచ్ఛన్త్యనామయమ్ ।

౧౩.౨౨౨ . కిం తత్త్వం తత్త్వవేదీ క ఇత్యామర్శనయోగతః ॥ ౨౨౨

౧౩.౨౨౩ . ప్రతిభానాత్సుఃృత్సఙ్ఘాద్గురౌ జిగమిషుర్భవేత్ ।

౧౩.౨౨౩ . ఏవం జిగమిషాయోగాదాచార్యః ప్రాప్యతే స చ ॥ ౨౨౩

౧౩.౨౨౪ . తారతమ్యాదియోగేన సంసిద్ధః సంస్కృతోఽపి చ ।

౧౩.౨౨౪ . ప్రాగ్భేదభాగీ ఝటితి క్రమాత్సామస్త్యతోంశతః ॥ ౨౨౪

౧౩.౨౨౫ . ఇత్యాదిభేదభిన్నో హి గురోర్లాభ ఇహోదితః ।

౧౩.౨౨౫ . తస్మాద్దీక్షాం స లభతే సద్య ఏవ శివప్రదామ్ ॥ ౨౨౫

౧౩.౨౨౬ . జ్ఞానరూపాం యథా వేత్తి సర్వమేవ యథార్థతః ।

౧౩.౨౨౬ . జీవన్ముక్తః శివీభూతస్తదైవాసౌ నిగద్యతే ॥ ౨౨౬

౧౩.౨౨౭ . దేహసంబన్ధితాప్యస్య శివతాయై యతః స్ఫుటా ।

౧౩.౨౨౭ . అస్యాం భేదో హి కథనాత్సఙ్గమాదవలోకనాత్ ॥ ౨౨౭

౧౩.౨౨౮ . శాస్త్రాత్సంక్రమణాత్సామ్యచర్యాసందర్శనాచ్చరోః ।

౧౩.౨౨౮ . మన్త్రముద్రాదిమాహాత్మ్యాత్సమస్తవ్యస్తభేదతః ॥ ౨౨౮

౧౩.౨౨౯ . క్రియయా వాన్తరాకారరూపప్రాణప్రవేశతః ।

౧౩.౨౨౯ . తదా చ దేహసంస్థోఽపి స ముక్త ఇతి భణ్యతే ॥ ౨౨౯

౧౩.౨౩౦ . ఉక్తం చ శాస్త్రయోః శ్రీమద్రత్నమాలాగమాఖ్యయోః ।

౧౩.౨౩౦ . యస్మిన్కాలే తు గురుణా నిర్వికల్పం ప్రకాశితమ్ ॥ ౨౩౦

౧౩.౨౩౧ . తద్రైవ కిల ముక్తోఽసౌ యన్త్రం తిష్ఠతి కేవలమ్ ।

౧౩.౨౩౧ . ప్రారబ్ధకర్మసంబన్ధాద్దేహస్య సుఖిదుఃఖితే ॥ ౨౩౧

౧౩.౨౩౨ . న విశఙ్కేత తచ్చ శ్రీగమశాస్త్రే నిరూపితమ్ ।

౧౩.౨౩౨ . అవిద్యోపాసితో దేహో హ్యన్యజన్మసముద్భవా ॥ ౨౩౨

౧౩.౨౩౩ . కర్మణా తేన బాధ్యన్తే జ్ఞానినోఽపి కలేవరే ।

౧౩.౨౩౩ . జాత్యాయుర్భోగదస్యైకప్రఘట్టకతయా స్థితిః ॥ ౨౩౩

౧౩.౨౩౪ . ఉక్తైకవచనాద్ధిశ్చ యత స్తేనేతిసంగతిః ।

౧౩.౨౩౪ . అభ్యాసయుక్తిసంక్రాన్తివేధఘట్టనరోధతః ॥ ౨౩౪

౧౩.౨౩౫ . హుతేర్వా మన్త్రసామర్థ్యాత్పాశచ్ఛేదప్రయోగతః ।

౧౩.౨౩౫ . సద్యోనిర్వాణదాం కుర్యాత్సద్యఃప్రాణవియోజికామ్ ॥ ౨౩౫

౧౩.౨౩౬ . తత్ర త్వేషోఽస్తి నియమ ఆసన్నే మరణక్షణే ।

౧౩.౨౩౬ . తాం కుర్యాన్నాన్యథారబ్ధ కర్మ యస్మాన్న శుద్ధ్యతి ॥ ౨౩౬

౧౩.౨౩౭ . ఉక్తం చ పూర్వమేవైతన్మంత్రసామర్థ్యయోగతః ।

౧౩.౨౩౭ . ప్రాణైర్వియోజితోఽప్యేష భుఙ్క్తే శేషఫలం యతః ॥ ౨౩౭

౧౩.౨౩౮ . తజ్జన్మశేషం వివిధమతివాహ్య తతః స్ఫుటమ్ ।

౧౩.౨౩౮ . కర్మాన్తరనిరోధేన శీఘ్రమేవాపవృజ్యతే ॥ ౨౩౮

౧౩.౨౩౯ . తస్మాత్ప్రాణహరీం దీక్షాం నాజ్ఞాత్వా మరణక్షణమ్ ।

౧౩.౨౩౯ . విదధ్యాత్పరమేశాజ్ఞాలఙ్ఘనైకఫలా హి సా ॥ ౨౩౯

౧౩.౨౪౦ . ఏకస్త్రికోఽయం నిర్ణీతః శక్తిపాతేఽప్యథాపరః ।

౧౩.౨౪౦ . తీవ్రమధ్యే తు దీక్షాయాం కృతాయాం న తథా దృఢామ్ ॥ ౨౪౦

౧౩.౨౪౧ . స్వాత్మనో వేత్తి శివతాం దేహాన్తే తు శివో భవేత్ ।

౧౩.౨౪౧ . ఉక్తం చ నిశిసంచారయోగసంచారశాస్త్రయోః ॥ ౨౪౧

౧౩.౨౪౨ . వికల్పాత్తు తనౌ స్థిత్వా దహాన్తే శివతాం వ్రజేత్ ।

౧౩.౨౪౨ . మధ్యమధ్యే శక్తిపాతే శివలాభోత్సుకోఽపి సన్ ॥ ౨౪౨

౧౩.౨౪౩ . బుభుక్షుర్యత్ర యుక్తస్తద్భుక్త్వా దేహక్షయే శివః ।
౧౩.౨౪౩ . మన్దమధ్యే తు తత్రైవ తత్త్వే క్వాపి నియోజితః ॥ ౨౪౩
౧౩.౨౪౪ . దేహాన్తే తత్త్వగం భోగం భుక్త్వా పశ్చాచ్ఛివం వ్రజేత్ ।
౧౩.౨౪౪ . తత్రాపి తారతమ్యస్య సంభవాచ్చిరశీఘ్రతా ॥ ౨౪౪
౧౩.౨౪౫ . బహ్వల్పభోగయోగశ్చ దేహభూమాల్పతాక్రమః ।
౧౩.౨౪౫ . తీవ్రమన్దే మధ్యమన్దే మన్దమన్దే బుభుక్షుతా ॥ ౨౪౫
౧౩.౨౪౬ . క్రమాన్ముఖ్యాతిమాత్రేణ విధినైత్యన్తతః శివమ్ ।
౧౩.౨౪౬ . అన్యే యియాసురిత్యాదిగ్రన్థం ప్రాగ్గ్రన్థసంగతమ్ ॥ ౨౪౬
౧౩.౨౪౭ . కుర్వన్తి మధ్యతీవ్రాఖ్యశక్తిసంపాతగోచరమ్ ।
౧౩.౨౪౭ . యదా ప్రతిభయావిష్టోఽప్యేష సంవాదయోజనామ్ ॥ ౨౪౭
౧౩.౨౪౮ . ఇచ్ఛన్యియాసుర్భవతి తదా నీయేత సద్గురుమ్ ।
౧౩.౨౪౮ . న సర్వః ప్రతిభావిష్టః శక్త్యా నీయేత సద్గురుమ్ ॥ ౨౪౮
౧౩.౨౪౯ . ఇతి బ్రూతే యియాసుత్వం వక్తవ్యం నాన్యథా ధ్రువమ్ ।
౧౩.౨౪౯ . రుద్రశక్తిసమావిష్టో నీయతే సద్గురుం ప్రతి ॥ ౨౪౯
౧౩.౨౫౦ . తేన ప్రాప్తవివేకోత్థజ్ఞానసంపూర్ణమానసః ।
౧౩.౨౫౦ . దార్ఢ్యసంవాదరూఢ్యాదేర్యియాసుర్భవతి స్ఫుటమ్ ॥ ౨౫౦
౧౩.౨౫౧ . ఉక్తం నన్దిశిఖాతన్త్రే ప్రాచ్యషట్కే మహేశినా ।
౧౩.౨౫౧ . అభిలాషః శివే దేవే పశూనాం భవతే తదా ॥ ౨౫౧
౧౩.౨౫౨ . యదా శైవాభిమానేన యుక్తా వై పరమాణవః ।
౧౩.౨౫౨ . తదైవ తే విముక్తాస్తు దీక్షితా గురుణా యతః ॥ ౨౫౨
౧౩.౨౫౩ . ప్రాప్తిమాత్రాచ్చ తే సిద్ధసాధ్యా ఇతి హి గమ్యతే ।
౧౩.౨౫౩ . తమారాధ్యేతి తు గ్రన్థో మన్దతీవ్రైకగోచరః ॥ ౨౫౩
౧౩.౨౫౪ . నవధా శక్తిపాతోఽయం శంభునాథేన వర్ణితః ।
౧౩.౨౫౪ . ఇదం సారమిహ జ్ఞేయం పరిపూర్ణచిదాత్మనః ॥ ౨౫౪

౧౩.౨౫౫ . ప్రకాశః పరమః శక్తిపాతోఽవచ్ఛేదవర్జితః ।

౧౩.౨౫౫ . తథావిధోఽపి భోగాంశావచ్ఛేదేనోపలక్షితః ॥ ౨౫౫

౧౩.౨౫౬ . అపరః శక్తిపాతోఽసౌ పర్యన్తే శివతాప్రదః ।

౧౩.౨౫౬ . ఉభయత్రాపి కర్మాదేర్మాయాన్తర్వర్తినో యతః ॥ ౨౫౬

౧౩.౨౫౭ . నాస్తి వ్యాపార ఇత్యేవం నిరపేక్షః స సర్వతః ।

౧౩.౨౫౭ . తేన మాయాన్తరాలే యే రుద్రా యే చ తదూర్ధ్వతః ॥ ౨౫౭

౧౩.౨౫౮ . స్వాధికారక్షయే తైస్తైర్భైరవీభూయతే హఠాత్ ।

౧౩.౨౫౮ . యే మాయయా హ్యనాక్రాన్తాస్తే కర్మాద్యనపేక్షిణః ॥ ౨౫౮

౧౩.౨౫౯ . శక్తిపాతవశాదేవ తాం తాం సిద్ధిముపాశ్రితాః ।

౧౩.౨౫౯ . నను పూజాజపధ్యానశంకరాసేవనాదిభిః ॥ ౨౫౯

౧౩.౨౬౦ . తే మన్త్రాదిత్వమాపన్నాః కథం కర్మానపేక్షిణః ।

౧౩.౨౬౦ . మైవం తథావిధోత్తీర్ణశివధ్యానజపాదిషు ॥ ౨౬౦

౧౩.౨౬౧ . ప్రవృత్తిరేవ ప్రథమమేషాం కస్మాద్వివిచ్యతామ్ ।

౧౩.౨౬౧ . కర్మతత్సామ్యవైరాగ్యమలపాకాది దూషితమ్ ॥ ౨౬౧

౧౩.౨౬౨ . ఈశ్వరేచ్ఛా నిమిత్తం చేచ్ఛక్తిపాతైకహేతుతా ।

౧౩.౨౬౨ . జపాదికా క్రియాశక్తిరేవేత్థం నతు కర్మ తత్ ॥ ౨౬౨

౧౩.౨౬౩ . కర్మ తల్లోకరూఢం హి యద్భోగమవరం దదత్ ।

౧౩.౨౬౩ . తిరోధత్తే భోక్తృరూపం సంజ్ఞాయా తు న నో భరః ॥ ౨౬౩

౧౩.౨౬౪ . తేషాం భోగోత్కతా కస్మాదితి చేద్దత్తముత్తరమ్ ।

౧౩.౨౬౪ . చిత్రాకారప్రకాశోఽయం స్వతన్త్రః పరమేశ్వరః ॥ ౨౬౪

౧౩.౨౬౫ . స్వాతన్త్ర్యాత్తు తిరోభావబన్ధో భోగేఽస్య భోక్తృతామ్ ।

౧౩.౨౬౫ . పుష్ణన్స్వం రూపమేవ స్యాన్మలకర్మాదివర్జితమ్ ॥ ౨౬౫

౧౩.౨౬౬ . ఉక్తం సేయం క్రియాశక్తిః శివస్య పశువర్తినీ ।

౧౩.౨౬౬ . బన్ధయిత్రీతి తత్కర్మ కథ్యతే రూపలోపకృత్ ॥ ౨౬౬

౧౩.౨౬౭ . జ్ఞాతా సా చ క్రియాశక్తిః సద్యః సిద్ధ్యుపపాదికా ।
౧౩.౨౬౭ . అవిచ్ఛిన్నస్వాత్మసంవిత్ప్రథా సిద్ధిరిహోచ్యతే ॥ ౨౬౭
౧౩.౨౬౮ . సా భోగమోక్షస్వాతన్త్ర్యమహాలక్ష్మీరిహాక్షయా ।
౧౩.౨౬౮ . విష్ణ్వాదిరూపతా దేవే యా కాచిత్సా నిజాత్మనా ॥ ౨౬౮
౧౩.౨౬౯ . భేదయోగవశాన్మాయాపదమధ్యవ్యవస్థితా ।
౧౩.౨౬౯ . తేన తద్రూపతాయోగాచ్ఛక్తిపాతః స్థితోఽపి సన్ ॥ ౨౬౯
౧౩.౨౭౦ . తావన్తం భోగమాధత్తే పర్యన్తే శివతాం నతు ।
౧౩.౨౭౦ . యథా స్వాతన్త్ర్యతో రాజాప్యనుగృహ్ణాతి కంచన ॥ ౨౭౦
౧౩.౨౭౧ . ఈశశక్తిసమావేశాత్తథా విష్ణ్వాదయోఽప్యలమ్ ।
౧౩.౨౭౧ . మాయాగర్భాధికారీయశక్తిపాతవశాత్తతః ॥ ౨౭౧
౧౩.౨౭౨ . కోఽపి ప్రధానపురుషవివేకీ ప్రకృతేర్గతః ।
౧౩.౨౭౨ . ఉత్కృష్టాత్తత ఏవాశు కోఽపి బుద్ధా వివేకితామ్ ॥ ౨౭౨
౧౩.౨౭౩ . క్షణాత్పుంసః కలాయాశ్చ పుంమాయాన్తరవేదకః ।
౧౩.౨౭౩ . కలాశ్రయస్యాప్యత్యన్తం కర్మణో వినివర్తనాత్ ॥ ౨౭౩
౧౩.౨౭౪ . జ్ఞానాకలః ప్రాక్తనస్తు కర్మి తస్యాశ్రయస్థితేః ।
౧౩.౨౭౪ . స పరం ప్రకృతేరుర్ధ్వే సృష్టిం నాయాతి జాతుచిత్ ॥ ౨౭౪
౧౩.౨౭౫ . మాయాధరే తు సృజ్యేతానన్తేశేన ప్రచోదనాత్ ।
౧౩.౨౭౫ . విజ్ఞానాకలతాం ప్రాప్తః కేవలాదధికారతః ॥ ౨౭౫
౧౩.౨౭౬ . మలాన్మన్త్రతదీశాదిభావమేతి సదా శివాత్ ।
౧౩.౨౭౬ . పత్యుః పరస్మాద్యస్త్వేష శక్తిపాతః స వై మలాత్ ॥ ౨౭౬
౧౩.౨౭౭ . అజ్ఞానాఖ్యాద్వియోక్తేతి శివభావప్రకాశకః ।
౧౩.౨౭౭ . నాన్యేన శివభావో హి కేనచిత్సంప్రకాశతే ॥ ౨౭౭
౧౩.౨౭౮ . స్వచ్ఛన్దశాస్త్రే తేనోక్తం వాదినాం తు శతత్రయమ్ ।
౧౩.౨౭౮ . త్రిషష్ట్యభ్యధికం భ్రాన్తం వైష్ణవాద్యం నిశాన్తరే ॥ ౨౭౮

౧౩.౨౭౯ . శివజ్ఞానం కేవలం చ శివతాపత్తిదాయకమ్ ।
౧౩.౨౭౯ . శివతాపత్తిపర్యన్తః శక్తిపాతశ్చ చర్చ్యతే ॥ ౨౭౯
౧౩.౨౮౦ . అన్యథా కిం హి తత్స్యాద్యచ్చైవ్యా శక్త్యానధిష్ఠితమ్ ।
౧౩.౨౮౦ . తేనేహ వైష్ణవాదీనాం నాధికారః కథంచన ॥ ౨౮౦
౧౩.౨౮౧ . తే హి భేదైకవృత్తిత్వాదభేదే దూరవర్జితాః ।
౧౩.౨౮౧ . స్వాతన్త్ర్యాత్తు మహేశస్య తేఽపి చేచ్ఛివతోన్ముఖాః ॥ ౨౮౧
౧౩.౨౮౨ . ద్విగుణా సంస్క్రియాస్త్యేషాం లిఙ్గోద్ధృత్యాథ దీక్షయా ।
౧౩.౨౮౨ . దుష్టాధివాసవిగమే పుష్పైః కుమ్భోఽధివాస్యతే ॥ ౨౮౨
౧౩.౨౮౩ . ద్విగుణోఽస్య స సంస్కారో నేత్థం శుద్ధే ఘటే విధిః ।
౧౩.౨౮౩ . ఇత్థం శ్రీశక్తిపాతోఽయం నిరపేక్ష ఇహోదితః ॥ ౨౮౩
౧౩.౨౮౪ . అనయైవ దిశా నేయం మతఙ్గకిరణాదికమ్ ।
౧౩.౨౮౪ . గ్రన్థగౌరవభీత్యా తు తల్లిఖిత్వా న యోజితమ్ ॥ ౨౮౪
౧౩.౨౮౫ . పురాణేఽపి చ తస్యైవ ప్రసాదాద్భక్తిరిష్యతే ।
౧౩.౨౮౫ . యయా యాన్తి పరాం సిద్ధిం తద్భావగతమానసాః ॥ ౨౮౫
౧౩.౨౮౬ . ఏవకారేణ కర్మాదిసాపేక్షత్వం నిషిధ్యతే ।
౧౩.౨౮౬ . ప్రసాదో నిర్మలీభావస్తేన సంపూర్ణరూపతా ॥ ౨౮౬
౧౩.౨౮౭ . ఆత్మనా తేన హి శివః స్వయం పూర్ణః ప్రకాశతే ।
౧౩.౨౮౭ . శివీభావమహాసిద్ధిస్పర్శవన్ధ్యే తు కుత్రచిత్ ॥ ౨౮౭
౧౩.౨౮౮ . వైష్ణవాదౌ హి యా భక్తిర్నాసౌ కేవలతః శివాత్ ।
౧౩.౨౮౮ . శివో భవతి తత్రైష కారణం న తు కేవలః ॥ ౨౮౮
౧౩.౨౮౯ . నిర్మలశ్చాపి తు ప్రాప్తావచ్ఛిత్కర్మాద్యపేక్షకః ।
౧౩.౨౮౯ . యయా యాన్తి పరాం సిద్ధిమిత్యస్యేదం తు జీవితమ్ ॥ ౨౮౯
౧౩.౨౯౦ . శ్రీమానుత్పలదేవశ్చాప్యస్మాకం పరమో గురుః ।
౧౩.౨౯౦ . శక్తిపాతసమయే విచారణం ప్రాప్తమీశ న కరోషి కర్హిచిత్ ॥ ౨౯౦

౧౩.౨౯౧ . అద్య మాం ప్రతి కిమాగతం యతః స్వప్రకాశనవిధౌ విలమ్బసే ।

౧౩.౨౯౧ . కర్థిచిత్త్రాప్తశబ్దాభ్యామనపేక్షిత్వమూచివాన్ ॥ ౨౯౧

౧౩.౨౯౨ . దుర్లభత్వమరాగిత్వం శక్తిపాతవిధౌ విభోః ।

౧౩.౨౯౨ . అపరార్ధేన తస్యైవ శక్తిపాతస్య చిత్రతామ్ ॥ ౨౯౨

౧౩.౨౯౩ . వ్యవధానచిరక్షిప్రభేదాద్యైరుపవర్ణితైః ।

౧౩.౨౯౩ . శ్రీమతాప్యనిరుద్ధేన శక్తిమున్మీలినీం విభోః ॥ ౨౯౩

౧౩.౨౯౪ . వ్యాచక్షాణేన మాతఙ్గే వర్ణితా నిరపేక్షతా ।

౧౩.౨౯౪ . స్థావరాన్తేఽపి దేవస్య స్వరూపోన్మీలనాత్మికా ॥ ౨౯౪

౧౩.౨౯౫ . శక్తిః పతన్తీ సాపేక్షా న క్వాపీతి సువిస్తరాత్ ।

౧౩.౨౯౫ . ఏవం విచిత్రేఽప్యేతస్మిఞ్ఛక్తిపాతే స్థితే సతి ॥ ౨౯౫

౧౩.౨౯౬ . తారతమ్యాదిభిర్భేదైః సమయ్యాదివిచిత్రతా ।

౧౩.౨౯౬ . కశ్చిద్రుద్రాశతామాత్రాపాదనాత్తత్ప్రసాదతః ॥ ౨౯౬

౧౩.౨౯౭ . శివత్వం క్రమశో గచ్ఛేత్సమయీ యో నిరూప్యతే ।

౧౩.౨౯౭ . కశ్చిచ్ఛుద్ధాధ్వబన్ధః సన్ పుత్రకః శీఘ్రమక్రమాత్ ॥ ౨౯౭

౧౩.౨౯౮ . భోగవ్యవధినా కోఽపి సాధకశ్చిరశీఘ్రతః ।

౧౩.౨౯౮ . కశ్చిత్సంపూర్ణకర్తవ్యః కృత్యపఞ్చకభాగిని ॥ ౨౯౮

౧౩.౨౯౯ . రూపే స్థితో గురుః సోఽపి భోగమోక్షాదిభేదభాక్ ।

౧౩.౨౯౯ . సమయ్యాదిచతుష్కస్య సమాసవ్యాసయోగతః ॥ ౨౯౯

౧౩.౩౦౦ . క్రమాక్రమాదిభిర్భేదైః శక్తిపాతస్య చిత్రతా ।

౧౩.౩౦౦ . క్రమికః శక్తిపాతశ్చ సిద్ధాన్తే వామకే తతః ॥ ౩౦౦

౧౩.౩౦౧ . దక్షే మతే కులే కౌలే షడర్ధే హృదయే తతః ।

౧౩.౩౦౧ . ఉల్లఙ్ఘనవశాద్వాపి ఝటిత్యక్రమమేవ వా ॥ ౩౦౧

౧౩.౩౦౨ . ఉక్తం శ్రీభైరవకులే పఞ్చదీక్షాసుసంస్కృతః ।

౧౩.౩౦౨ . గురురుల్లఙ్ఘితాధఃస్థస్రోతా వై త్రికశాస్త్రగః ॥ ౩౦౨

౧౩.౩౦౩ . జ్ఞానాచారాదిభేదేన హ్యుత్తరాధరతా విభుః ।

౧౩.౩౦౩ . శాస్త్రేష్వదీదృశచ్చీమతత్సర్వాచారహృదాదిషు ॥ ౩౦౩

౧౩.౩౦౪ . వామమార్గాభిషిక్తస్తు దైశికః పరతత్త్వవిత్ ।

౧౩.౩౦౪ . తథాపి భైరవే తన్త్రే పునః సంస్కారమర్హతి ॥ ౩౦౪

౧౩.౩౦౫ . శైవవైమలసిద్ధాన్తా ఆర్హతాః కారుకాశ్చ యే ।

౧౩.౩౦౫ . సర్వే తే పశవో జ్ఞేయా భైరవే మాతృమణ్డలే ॥ ౩౦౫

౧౩.౩౦౬ . కులకాలీవిధౌ చోక్తం వైష్ణవానా విశేషతః ।

౧౩.౩౦౬ . భస్మనిష్ఠాప్రపన్నానామిత్యాదౌ నైవ యోగ్యతా ॥ ౩౦౬

౧౩.౩౦౭ . స్వచ్ఛన్దశాస్త్రే సంక్షేపాదుక్తం చ శ్రీమహేశినా ।

౧౩.౩౦౭ . అన్యశాస్త్రరతో యస్తు నాసౌ సిద్ధిఫలప్రదః ॥ ౩౦౭

౧౩.౩౦౮ . సమయ్యాదిక్రమాల్లబ్ధాభిషేకో హి గురుర్మతః ।

౧౩.౩౦౮ . స చ శక్తివశాదిత్థం వైష్ణవాదిషు కోఽన్వయః ॥ ౩౦౮

౧౩.౩౦౯ . ఛద్మాపశ్రవణాద్యైస్తు తజ్జ్ఞానం గృహ్ణతో భవేత్ ।

౧౩.౩౦౯ . ప్రాయశ్చిత్తమతస్తాదృగధికార్యత్ర కిం భవేత్ ॥ ౩౦౯

౧౩.౩౧౦ . ఫలాకాఙ్క్షాయుతః శిష్యస్తదేకాయత్తసిద్ధికః ।

౧౩.౩౧౦ . ధ్రువం పచ్యేత నరకే ప్రాయశ్చిత్త్యుపసేవనాత్ ॥ ౩౧౦

౧౩.౩౧౧ . తిరోభావప్రకారోఽయం యత్తాదృశి నియోజితః ।

౧౩.౩౧౧ . గురౌ శివేన తద్భక్తిః శక్తిపాతోఽస్య నోచ్యతే ॥ ౩౧౧

౧౩.౩౧౨ . యదాతు వైచిత్ర్యవశాజ్జానీయాత్తస్య తాదృశమ్ ।

౧౩.౩౧౨ . విపరీతప్రవృత్తత్వం జ్ఞానం తస్మాదుపాహరేత్ ॥ ౩౧౨

౧౩.౩౧౩ . తం చ త్యజేత్సాపవృత్తిం భవేత్తు జ్ఞానతత్పరః ।

౧౩.౩౧౩ . యథా చౌరాద్గృహీత్వార్థం తం నిగృహ్ణాతి భూపతిః ॥ ౩౧౩

౧౩.౩౧౪ . వైష్ణవాదేస్తథా శైవం జ్ఞానమాహృత్య సన్మతిః ।

౧౩.౩౧౪ . స హి భేదైకవృత్తిత్వం శివజ్ఞానే శ్రుతేఽప్యలమ్ ॥ ౩౧౪

౧౩.౩౧౫ . నోజ్ఝతీతి దృఢం వామాధిష్ఠితస్తత్పశూత్తమః ।

౧౩.౩౧౫ . శివేనైవ తిరోభావ్య స్థాపితో నియతేర్బలాత్ ॥ ౩౧౫

౧౩.౩౧౬ . కథఞ్కారం పతిపదం ప్రయాతు పరతన్త్రితః ।

౧౩.౩౧౬ . స్వచ్ఛన్దశాస్త్రే ప్రోక్తం చ వైష్ణవాదిషు యే రతాః ॥ ౩౧౬

౧౩.౩౧౭ . భ్రమయత్యేవ తాన్మాయా హ్యమోక్షే మోక్షలిప్సయా ।

౧౩.౩౧౭ . వైష్ణవాదిః శైవశాస్త్రం మేలయన్నిజశాసనే ॥ ౩౧౭

౧౩.౩౧౮ . ధ్రువం సంశయమాపన్న ఉభయభ్రష్టతాం వ్రజేత్ ।

౧౩.౩౧౮ . స్వదృష్టౌ పరదృష్టౌ చ సమయోల్లఙ్ఘనాదసౌ ॥ ౩౧౮

౧౩.౩౧౯ . ప్రత్యవాయం యతోఽభ్యేతి చరేత్తన్నేదృశం క్రమమ్ ।

౧౩.౩౧౯ . ఉక్తం శ్రీమద్గహ్వరే చ పరమేశేన తాదృశమ్ ॥ ౩౧౯

౧౩.౩౨౦ . నాన్యశాస్త్రాభియుక్తేషు శివజ్ఞానం ప్రకాశతే ।

౧౩.౩౨౦ . తన్న సైద్ధాన్తికో వామే నాసౌ దక్షే స నో మతే ॥ ౩౨౦

౧౩.౩౨౧ . కులకౌలే త్రికే నాసౌ పూర్వః పూర్వః పరత్ర తు ।

౧౩.౩౨౧ . అవచ్ఛిన్నోఽనవచ్ఛేదం నో వేత్త్యానన్త్యసంస్థితః ॥ ౩౨౧

౧౩.౩౨౨ . సర్వంసహస్తతోఽధఃస్థ ఊర్ధ్వస్థోఽధికృతో గురుః ।

౧౩.౩౨౨ . స్వాత్మీయాధరసంస్పర్శాత్రాణయన్నధరాః క్రియాః ॥ ౩౨౨

౧౩.౩౨౩ . సఫలీకురుతే యత్తదూర్ధ్వస్థో గురురుత్తమః ।

౧౩.౩౨౩ . అధఃస్థదృక్కోఽప్యేతాదృగ్గురుసేవీ భవేత్స యః ॥ ౩౨౩

౧౩.౩౨౪ . తాదృక్శక్తినిపాతేద్ధో యో ద్రాగూర్ధ్వమిమం నయేత్ ।

౧౩.౩౨౪ . తత్తద్గిరినదీప్రాయావచ్ఛిన్నే క్షేత్రపీఠకే ॥ ౩౨౪

౧౩.౩౨౫ . ఉత్తరోత్తరవిజ్ఞానే నాధికార్యధరోఽధరః ।

౧౩.౩౨౫ . ఉత్తరోత్తరమాచార్యం విదన్నప్యధరోఽధరః ॥ ౩౨౫

౧౩.౩౨౬ . కుర్వన్నధిక్రియాం శాస్త్రలఙ్ఘీ నిగ్రహభాజనమ్ ।

౧౩.౩౨౬ . శక్తిపాతబలాదేవ జ్ఞానయోగ్యవిచిత్రతా ॥ ౩౨౬

౧౩.౩౨౭ . శ్రౌతం చిన్తామయం ద్వ్యాత్మ భావనామయమేవ చ ।
౧౩.౩౨౭ . జ్ఞానం తదుత్తరం జ్యాయో యతో మోక్షైకకారణమ్ ॥ ౩౨౭
౧౩.౩౨౮ . తత్త్వేభ్య ఉద్ధృతిం క్వాపి యోజనం సకలేఽకలే ।
౧౩.౩౨౮ . కథం కుర్యాద్వినా జ్ఞానం భావనామయముత్తమమ్ ॥ ౩౨౮
౧౩.౩౨౯ . యోగీ తు ప్రాప్తతత్త్వసిద్ధిరప్యుత్తమే పదే ।
౧౩.౩౨౯ . సదాశివాద్యే స్వభ్యస్తజ్ఞానిత్వాదేవ యోజకః ॥ ౩౨౯
౧౩.౩౩౦ . అధరేషు చ తత్త్వేషు యా సిద్ధిర్యోగజాస్య సా ।
౧౩.౩౩౦ . విమోచనాయాం నోపాయః స్థితాపి ధనదారవత్ ॥ ౩౩౦
౧౩.౩౩౧ . యస్తూత్పన్నసమస్తాధ్వసిద్ధిః సహి సదాశివః ।
౧౩.౩౩౧ . సాక్షాదేష కథం మర్త్యాన్మోచయేద్గురుతాం వ్రజన్ ॥ ౩౩౧
౧౩.౩౩౨ . తేనోక్తం మాలినీతన్త్రే విచార్య జ్ఞానయోగితే ।
౧౩.౩౩౨ . యతశ్చ మోక్షదః ప్రోక్తః స్వభ్యస్తజ్ఞానవాన్బుధైః ॥ ౩౩౨
౧౩.౩౩౩ . తస్మాత్స్వభ్యస్తవిజ్ఞానత్రైవైకం గురులక్షణమ్ ।
౧౩.౩౩౩ . విభాగస్త్వేష మే ప్రోక్తః శంభునాథేన దర్శ్యతే ॥ ౩౩౩
౧౩.౩౩౪ . మోక్షజ్ఞానపరః కుర్యాద్గురుం స్వభ్యస్తవేదనమ్ ।
౧౩.౩౩౪ . అన్యం త్యజేత్ప్రాప్తమపి తథాచోక్తం శివేన తత్ ॥ ౩౩౪
౧౩.౩౩౫ . ఆమోదార్థీ యథా భృఙ్గః పుష్పాత్పుష్పాన్తరం వ్రజేత్ ।
౧౩.౩౩౫ . విజ్ఞానార్థీ తథా శిష్యో గురోర్గుర్వన్తరం వ్రజేత్ ॥ ౩౩౫
౧౩.౩౩౬ . శక్తిహీనం గురుం ప్రాప్య మోక్షజ్ఞానే కథం శ్రయేత్ ।
౧౩.౩౩౬ . నష్టమూలే ద్రుమే దేవి కుతః పుష్పఫలాదికమ్ ॥ ౩౩౬
౧౩.౩౩౭ . ఉత్తరోత్తరముత్కర్షలక్ష్మీం పశ్యన్నపి స్థితః ।
౧౩.౩౩౭ . అధమే యః పదే తస్మాత్కోఽన్యః స్యాద్దైవదగ్ధకః ॥ ౩౩౭
౧౩.౩౩౮ . యస్తు భోగం చ మోక్షం చ వాఞ్ఛేద్విజ్ఞానమేవ చ ।
౧౩.౩౩౮ . స్వభ్యస్తజ్ఞానినం యోగసిద్ధం స గురుమాశ్రయేత్ ॥ ౩౩౮

౧౩.౩౩౯ . తదభావే తు విజ్ఞానమోక్షయోర్జ్ఞానినం శ్రయేత్ ।

౧౩.౩౩౯ . భుక్త్యంశే యోగినం యస్తత్ఫలం దాతుం భవేత్క్షమః ॥ ౩౩౯

౧౩.౩౪౦ . ఫలదానాక్షమే యోగిన్యపాయైకోపదేశిని ।

౧౩.౩౪౦ . వరం జ్ఞానీ యోఽభ్యుపాయం దిశేదపిచ మోచయేత్ ॥ ౩౪౦

౧౩.౩౪౧ . జ్ఞానీ న పూర్ణ ఏవైకో యది హ్యంశాంశికాక్రమాత్ ।

౧౩.౩౪౧ . జ్ఞానాన్యాదాయ విజ్ఞానం కుర్వీతాఖణ్డమణ్డలమ్ ॥ ౩౪౧

౧౩.౩౪౨ . తేనాసంఖ్యాన్గురూన్కుర్యాత్పూరణాయ స్వసంవిదః ।

౧౩.౩౪౨ . ధన్యస్తు పూర్ణవిజ్ఞానం జ్ఞానార్థీ లభతే గురుమ్ ॥ ౩౪౨

౧౩.౩౪౩ . నానాగుర్వాగమస్రోతఃప్రతిభామాత్రమిశ్రితమ్ ।

౧౩.౩౪౩ . కృత్వా జ్ఞానార్ణవం స్వాభిర్విప్రుడ్భిః ప్లావయేన్న కిమ్ ॥ ౩౪౩

౧౩.౩౪౪ . ఆ తపనాన్మోటకాన్తం యస్య మేఽస్తి గురుక్రమః ।

౧౩.౩౪౪ . తస్య మే సర్వశిష్యస్య నోపదేశదరిద్రతా ॥ ౩౪౪

౧౩.౩౪౫ . శ్రీమతా కల్లటేనేత్థం గురుణా తు న్యరూప్యత ।

౧౩.౩౪౫ . అహమప్యత ఏవాధఃశాస్త్రదృష్టికుతూహలాత్ ॥ ౩౪౫

౧౩.౩౪౬ . తార్కికశ్రౌతబౌద్ధార్హద్వైష్ణవాదీన్న సేవిషి ।

౧౩.౩౪౬ . లోకాధ్యాత్మాతిమార్గాదికర్మయోగవిధానతః ॥ ౩౪౬

౧౩.౩౪౭ . సంబోధోత్కర్షబాహుల్యాత్ప్రకృష్టోత్కృష్టాన్విభావయేత్ ।

౧౩.౩౪౭ . శ్రీపూర్వశాస్త్రే ప్రష్టారో మునయో నారదాదయః ॥ ౩౪౭

౧౩.౩౪౮ . ప్రాగ్వైష్ణవాః సౌగతాశ్చ సిద్ధాన్తాదివిదస్తతః ।

౧౩.౩౪౮ . క్రమాత్త్రికార్థవిజ్ఞానచన్ద్రోత్సుకితదృష్టయః ॥ ౩౪౮

౧౩.౩౪౯ . తస్మాన్న గురుభూయస్త్వే విశఙ్కేత కదాచన ।

౧౩.౩౪౯ . గుర్వన్తరరతే మూఢే ఆగమాన్తరసేవకే ॥ ౩౪౯

౧౩.౩౫౦ . ప్రత్యవాయో య ఆమ్నాతః స ఇత్థమితి గృహ్యతామ్ ।

౧౩.౩౫౦ . యో యత్ర శాస్త్రేఽధికృతః స తత్ర గురురుచ్యతే ॥ ౩౫౦

౧౩.౩౫౧ . తత్రానధికృతో యస్తు తద్గుర్వన్తరముచ్యతే ।

౧౩.౩౫౧ . యథా తన్మణ్డలాసీనో మణ్డలాన్తరభూపతిమ్ ॥ ౩౫౧

౧౩.౩౫౨ . స్వమణ్డలజిగీషుః సన్సేవమానో వినశ్యతి ।

౧౩.౩౫౨ . తథోత్తరోత్తరజ్ఞానసిద్ధిప్రేప్సుః సమాశ్రయన్ ॥ ౩౫౨

౧౩.౩౫౩ . అధరాధరమాచార్యం వినాశమధిగచ్ఛతి ।

౧౩.౩౫౩ . ఏవమేవోర్ధ్వవర్తిష్ణోరాగమాత్సిద్ధివాఞ్ఛకః ॥ ౩౫౩

౧౩.౩౫౪ . మాయీయశాస్త్రనిరతో వినాశం ప్రతిపద్యతే ।

౧౩.౩౫౪ . ఉక్తం చ శ్రీమదానన్దే కర్మ సంశ్రిత్య భావతః ॥ ౩౫౪

౧౩.౩౫౫ . జుగుప్సతే తత్తస్మింశ్చ విఫలేఽన్యత్సమాశ్రయేత్ ।

౧౩.౩౫౫ . దినాద్దినం హ్రసంస్త్వేవం పచ్యతే రౌరవాదిషు ॥ ౩౫౫

౧౩.౩౫౬ . యస్తూర్ధ్వోర్ధ్వపథప్రేప్సురధరం గురుమాగమమ్ ।

౧౩.౩౫౬ . జిహాసేచ్ఛక్తిపాతేన స ధన్యః ప్రోన్ముఖీకృతః ॥ ౩౫౬

౧౩.౩౫౭ . అత ఏవేహ శాస్త్రేషు శైవేష్వేవ నిరూప్యతే ।

౧౩.౩౫౭ . శాస్త్రాన్తరార్థానాశ్వస్తాన్ప్రతి సంస్కారకో విధిః ॥ ౩౫౭

౧౩.౩౫౮ . అతశ్చాప్యుత్తమం శైవం యోఽన్యత్ర పతితః స హి ।

౧౩.౩౫౮ . ఇహానుగ్రాహ్య ఊర్ధ్వోర్ధ్వం నేతస్తు పతితః క్వచిత్ ॥ ౩౫౮

౧౩.౩౫౯ . అత ఏవ హి సర్వజ్ఞైర్బ్రహ్మవిష్ణ్వాదిభిర్నిజే ।

౧౩.౩౫౯ . న శాసనే సమామ్నాతం లిఙ్గోద్ధారాది కించన ॥ ౩౫౯

౧౩.౩౬౦ . ఇత్థం విష్ణ్వాదయః శైవపరమార్థైకవేదినః ।

౧౩.౩౬౦ . కాంశ్చిత్ప్రతి తథాదిక్షుస్తే మోహాద్వామతిం శ్రితాః ॥ ౩౬౦

౧౩.౩౬౧ . తథావిధామేవ మతిం సత్యసంస్పర్శనాక్షమామ్ ।

౧౩.౩౬౧ . దృష్ట్వైషాం బ్రహ్మవిష్ణ్వాద్యైర్బుద్ధైరపి తథోదితమ్ ॥ ౩౬౧

౧౩.౩౬౨ . ఇత్యేష యుక్త్యాగమతః శక్తిపాతో వివేచితః ।

చ్౧౪ అథ శ్రీతన్త్రాలోకే చతుర్దశమాహ్నికమ్

౧౪.౧ . తిరోభావస్వరూపం తు కథ్యమానం వివిచ్యతామ్ ।
౧౪.౧ . స్వభావాత్పరమేశానో నియత్యనియతిక్రమమ్ ॥ ౧
౧౪.౨ . స్పృశన్ప్రకాశతే యేన తతః స్వచ్ఛన్ద ఉచ్యతే ।
౧౪.౨ . నియతిం కర్మఫలయోరాశ్రిత్యైష మహేశ్వరః ॥ ౨
౧౪.౩ . సృష్టిసంస్థితిసంహారాన్విధత్తేఽవాన్తరస్థితీన్ ।
౧౪.౩ . మహాసర్గే పునః సృష్టిసంహారానన్యశాలిని ॥ ౩
౧౪.౪ . ఏకః స దేవో విశ్వాత్మా నియతిత్యాగతః ప్రభుః ।
౧౪.౪ . అవాన్తరే యా చ సృష్టిః స్థితిశ్చాత్రాప్యయన్త్రితమ్ ॥ ౪
౧౪.౫ . నోజ్ఝత్యేష వపుస్త్యక్తనియతిశ్చ స్థితోఽత్ర తత్ ।
౧౪.౫ . నియత్యైవ యదా చైష స్వరూపాచ్ఛాదనక్రమాత్ ॥ ౫
౧౪.౬ . భుఙ్క్తే దుఃఖవిమోహాది తదా కర్మఫలక్రమః ।
౧౪.౬ . త్యక్త్వా తు నియమం కార్మం దుఃఖమోహపరీతతామ్ ॥ ౬
౧౪.౭ . బిభాసయిషురాస్తేఽయం తిరోధానేఽనపేక్షకః ।
౧౪.౭ . యథా ప్రకాశస్వాతన్త్ర్యాత్ప్రతిబుద్ధోఽప్యబుద్ధవత్ ॥ ౭
౧౪.౮ . ఆస్తే తద్వదనుత్తీర్ణోఽప్యుత్తీర్ణ ఇవ చేష్టతే ।
౧౪.౮ . యథా చ బుద్ధస్తాం మూఢచేష్టాం కుర్వన్నపి ద్విషన్ ॥ ౮
౧౪.౯ . హృద్యాస్తే మూఢ ఏవం హి ప్రబుద్ధానాం విచేష్టితమ్ ।
౧౪.౯ . శ్రీవిద్యాధిపతిశ్చాహ మానస్తోత్రే తదీదృశమ్ ॥ ౯
౧౪.౧౦ . యే యౌష్మాకే శాసనమార్గే కృతదీక్షాః సంగచ్ఛన్తో మోహవశాద్విప్రతిపత్తిమ్ ।
౧౪.౧౦ . నూనం తేషా నాస్తి భవద్భానునియోగః సఙ్కోచః కిం సూర్యకరైస్తామరసానామ్ ॥ ౧౦
౧౪.౧౧ . జ్ఞాతజ్ఞేయా ధాతృపదస్థా అపి సన్తో యే త్వన్మార్గాత్కాపథగాస్తేఽపి న సమ్యక ।
౧౪.౧౧ . ప్రాయస్తేషాం లైఙ్గికబుద్ధ్యాదిసముత్థో మిథ్యాబోధః సర్పవసాదీపజకల్పః ॥ ౧౧

౧౪.౧౨ . యస్మాద్విద్ధం సూతకముఖ్యేన ను తామ్రం తద్యద్భూయః స్వాం ప్రకృతిం నో సముపేయాత్ ।

౧౪.౧౨ . నో త్రైః పీతం భూతలసంస్థైరమృతం తద్యేషాం తృట్క్షుద్దుఃఖవిబాధాః పునరస్మిన్ ॥ ౧౨

౧౪.౧౩ . తతః ప్రబుద్ధచేష్టాసౌ మన్త్రచర్యార్చనాదికా ।

౧౪.౧౩ . ద్వేషేద్ధాన్తర్దహత్యేనం దాహః శఙ్కేవ సా యతః ॥ ౧౩

౧౪.౧౪ . న చాస్య కర్మమహిమా తాదృగ్యేనేత్థమాస్త సః ।

౧౪.౧౪ . కిం హి తత్కర్మ కస్మాద్వా పూర్వేణాత్ర సమో విధిః ॥ ౧౪

౧౪.౧౫ . తస్మాత్సా పరమేశేచ్ఛా యయాయం మోహితస్తథా ।

౧౪.౧౫ . అనన్తకాలసంవేద్యదుఃఖపాత్రత్వమీహతే ॥ ౧౫

౧౪.౧౬ . తత్రాపి చేచ్ఛావైచిత్ర్యాదిహాముత్రోభయాత్మకః ।

౧౪.౧౬ . దుఃఖస్యాపి విభేదోఽస్తి చిరశైఘ్ర్యకృతస్తథా ॥ ౧౬

౧౪.౧౭ . కాలకామాన్ధకాదీనాం పౌలస్త్యపురవాసినామ్ ।

౧౪.౧౭ . తథాన్యేషాం తిరోభావస్తావద్దుఃఖో హ్యాముత్ర చ ॥ ౧౭

౧౪.౧౮ . అన్యోఽపి చ తిరోభావః సమయోల్లఙ్ఘనాత్మకః ।

౧౪.౧౮ . యదుక్తం పరమేశేన శ్రీమదానన్దగహ్వరే ॥ ౧౮

౧౪.౧౯ . సమయోల్లఙ్ఘనాద్దేవి క్రవ్యాదత్వం శతం సమాః ।

౧౪.౧౯ . తత్రాపి మన్దతీవ్రాదిభేదాద్బహువిధః క్రమః ॥ ౧౯

౧౪.౨౦ . స్వాతన్త్ర్యాచ్చ మహేశస్య తిరోభూతోఽప్యసౌ స్వయమ్ ।

౧౪.౨౦ . పరద్వారేణ వాభ్యేతి భూయోఽనుగ్రహమప్యలమ్ ॥ ౨౦

౧౪.౨౧ . భూయోఽనుగ్రహతః ప్రాయశ్చిత్తాద్యాచరణే సతి ।

౧౪.౨౧ . అనుసారేణ దీక్షాదౌ కృతే స్యాచ్ఛివతామయః ॥ ౨౧

౧౪.౨౨ . తిరోభూతః పరేతాసురపి బన్ధుసుహృద్గురూన్ ।

౧౪.౨౨ . ఆలమ్బ్య శక్తిపాతేన దీక్షాద్యైరనుగృహ్యతే ॥ ౨౨

౧౪.౨౩ . తత్రాపి కాలశీఘ్రత్వచిరత్వాదివిభేదతామ్ ।

౧౪.౨౩ . తద్భైతి శక్తిపాతోఽసౌ యేనాయాతి శివాత్మతామ్ ॥ ౨౩
౧౪.౨౪ . ఇత్థం సృష్టిస్థితిధ్వంసతిరోభావమనుగ్రహః ।
౧౪.౨౪ . ఇతి పఞ్చసు కర్తృత్వం శివత్వం సంవిదాత్మనః ॥ ౨౪
౧౪.౨౫ . పఞ్చకృత్యస్వతన్త్రత్వసంపూర్ణస్వాత్మమానినః ।
౧౪.౨౫ . యోగినోఽర్చాజపధ్యానయోగాః సంస్యుః సదోదితాః ॥ ౨౫
౧౪.౨౬ . ఐన్ద్రజాలికవృత్తాన్తే న రజ్యేత కదాచన ।
౧౪.౨౬ . సాదాశివోఽపి యో భోగో బన్ధః సోఽప్యుచితాత్మనామ్ ॥ ౨౬
౧౪.౨౭ . జ్ఞాతృత్వమేవ శివతా స్వాతన్త్ర్యం తదిహోచ్యతే ।
౧౪.౨౭ . కులాలవత్తు కర్తృత్వం న ముఖ్యం తదధిష్ఠితేః ॥ ౨౭
౧౪.౨౮ . ఇతి జ్ఞాత్వా గ్రహీతవ్యా నైవ జాత్వపి ఖణ్డనా ।
౧౪.౨౮ . శివోఽహం చేన్మదిచ్ఛానువర్తి కిం న జగత్త్వితి ॥ ౨౮
౧౪.౨౯ . మమేచ్ఛామనువర్తన్తామిత్యత్రాహంవిది స్ఫురేత్ ।
౧౪.౨౯ . శివో వా పరమేశానో దేహాదిరథ నిర్మితః ॥ ౨౯
౧౪.౩౦ . శివస్య తావదస్త్యేతద్దేహస్త్వేష తథా త్వయా ।
౧౪.౩౦ . కృతః కాన్యా దేహతాస్య తత్కిం స్యాద్వాచ్యతాపదమ్ ॥ ౩౦
౧౪.౩౧ . ఉక్తం చ సిద్ధసన్తానశ్రీమదూర్మిమహాకులే ।
౧౪.౩౧ . పవనభ్రమణప్రాణవిక్షేపాదికృతశ్రమాః ॥ ౩౧
౧౪.౩౨ . కుహకాదిషు యే భ్రాన్తాస్తే భ్రాన్తాః పరమే పదే ।
౧౪.౩౨ . సర్వత్ర బహుమానేన యాప్యుత్క్రాన్తిర్విముక్తయే ॥ ౩౨
౧౪.౩౩ . ప్రోక్తా సా సారశాస్త్రేషు భోగోపాయతయోదితా ।
౧౪.౩౩ . యది సర్వగతా దేవో వదోత్క్రమ్య క్వ యాస్యతి ॥ ౩౩
౧౪.౩౪ . అథాసర్వగతస్తర్హి ఘటతుల్యస్తదా భవేత్ ।
౧౪.౩౪ . ఉత్క్రాన్తివిధియోగోఽయమేకదేశేన కథ్యతే ॥ ౩౪
౧౪.౩౫ . నిరంశే శివతత్త్వే తు కథముత్క్రాన్తిసంగతిః ।

౧౪.౩౫ . యథా ధరాదౌ వాయ్వన్తే భృగ్వమ్బ్వగ్న్యుపవాసకైః ॥ ౩౫
౧౪.౩౬ . ఆత్మనో యోజనం వ్యోమ్ని తద్వదుత్క్రాన్తివర్తనా ।
౧౪.౩౬ . తస్మాన్నోత్క్రమయేజ్జీవం పరతత్త్వసమీహయా ॥ ౩౬
౧౪.౩౭ . శ్రీపూర్వశాస్త్రే తూక్తం యదుత్క్రాన్తేర్లక్షణం న తత్ ।
౧౪.౩౭ . ముక్త్యుపాయతయా కింతు భోగహాన్యై తదీషణాత్ ॥ ౩౭
౧౪.౩౮ . జపధ్యానాదిసంసిద్ధః స్వాతన్త్ర్యాచ్ఛక్తిపాతతః ।
౧౪.౩౮ . భోగం ప్రతి విరక్తశ్చేదిత్థం దేహం త్యజేదితి ॥ ౩౮
౧౪.౩౯ . స్వచ్ఛన్దమృత్యోరపి యద్భీష్మాదేః శ్రూయతే కిల ।
౧౪.౩౯ . భోగవైరస్యసంప్రాప్తౌ జీవితాన్తోపసర్పణమ్ ॥ ౩౯
౧౪.౪౦ . యోగమన్త్రామృతద్రవ్యవరాద్యైః సిద్ధిభాక్తనుః ।
౧౪.౪౦ . హాతుం నహ్యన్యథా శక్యా వినోక్తక్రమయోగతః ॥ ౪౦
౧౪.౪౧ . ఉక్తం చ మాలినీతన్త్రే పరమేశేన తాదృశమ్ ।
౧౪.౪౧ . సర్వమప్యథవా భోగం మన్యమానో విరూపకమ్ ॥ ౪౧
౧౪.౪౨ . ఇత్యాది వదతా సర్వైరలక్ష్యాన్తఃసతత్త్వకమ్ ।
౧౪.౪౨ . ఏవం సృష్ట్యాదికర్తవ్యస్వస్వాతన్త్ర్యోపదేశనమ్ ॥ ౪౨
౧౪.౪౩ . యత్రైవ ముఖ్యదీక్షా స్యాచ్ఛిష్యస్య శివదాయినీ ।
౧౪.౪౩ . ఉక్తం శ్రీనిశిచారే చ భైరవీయేణ తేజసా ॥ ౪౩
౧౪.౪౪ . వ్యాప్తం విశ్వం ప్రపశ్యన్తి వికల్పోజ్ఝితచేతసః ।
౧౪.౪౪ . వికల్పయుక్తచిత్తస్తు పిణ్డపాతాచ్ఛివం వ్రజేత్ ॥ ౪౪
౧౪.౪౫ . బాహ్యదీక్షాదియోగేన చర్యాసమయకల్పనైః ।
౧౪.౪౫ . అవికల్పస్తథాద్యైవ జీవన్ముక్తో న సంశయః ॥ ౪౫
౧౪.౪౬ . సంసారజీర్ణతరుమూలకలాపకల్పసంకల్పసాన్తరతయా పరమార్థవహ్నేః ।
౧౪.౪౬ . స్ఫూర్జిస్ఫులిఙ్గకణికా అపి చేత్తదన్తే దేదీప్యతే విమలబోధహుతాశరాశిః ॥ ౪౬
౧౪.౪౭ . ఇత్థం దీక్షోపక్రమోఽయం దర్శితః శాస్త్రసంమతః ।

చ్౧౫ అథ శ్రీతన్త్రాలోకే పఞ్చదశమాహ్నికమ్

౧౫.౧ . అథైతదుపయోగాయ యాగస్తావన్నిరూప్యతే ।
౧౫.౧ . తత్ర దీక్షైవ భోగే చ ముక్తౌ చాయాత్యుపాయతామ్ ॥ ౧
౧౫.౨ . స్వయం సంస్కారయోగాద్వా తదఙ్గం తత్రప్రదర్శ్యతే ।
౧౫.౨ . యో యత్రాభిలషేద్భోగాన్ స తత్రైవ నియోజితః ॥ ౨
౧౫.౩ . సిద్ధిభాఙ్మన్త్రశక్త్యేతి శ్రీమత్స్వాయంభువే విభుః ।
౧౫.౩ . యోగ్యతావశతో యత్ర వాసనా యస్య తత్ర సః ॥ ౩
౧౫.౪ . యోజ్యో న చ్యవతే తస్మాదితి శ్రీమాలినీమతే ।
౧౫.౪ . వదన్భోగాద్యుపాయత్వం దీక్షాయాః ప్రాహ నో గురుః ॥ ౪
౧౫.౫ . న చాధికారితా దీక్షాం వినా యోగేఽస్తి శాఙ్కరే ।
౧౫.౫ . న చ యోగాధికారిత్వమేకమేవానయా భవేత్ ॥ ౫
౧౫.౬ . అపి మన్త్రాధికారిత్వం ముక్తిశ్చ శివదీక్షయా ।
౧౫.౬ . ఇత్యస్మిన్మాలినీవాక్యే సాక్షాన్మోక్షాభ్యుపాయతా ॥ ౬
౧౫.౭ . దీక్షాయాః కథితా ప్రాచ్యగ్రన్థేన పునరుచ్యతే ।
౧౫.౭ . పారమ్పర్యేణ సంస్కృత్యా మోక్షభోగాభ్యుపాయతా ॥ ౭
౧౫.౮ . యేషామధ్యవసాయోఽస్తి న విద్యాం ప్రత్యశక్తితః ।
౧౫.౮ . సుఖోపాయమిదం తేషాం విధానముదితం గురోః ॥ ౮
౧౫.౯ . ఇతి శ్రీమన్మతఙ్గాఖ్యే హ్యుక్తా మోక్షాభ్యుపాయతా ।
౧౫.౯ . సమ్యగ్జ్ఞానస్వభావా హి విద్యా సాక్షాద్విమోచికా ॥ ౯
౧౫.౧౦ . ఉక్తం తత్రైవ తత్త్వానాం కార్యకారణభావతః ।
౧౫.౧౦ . హేయాదేయత్వకథనే విద్యాపాద ఇతి స్ఫుటమ్ ॥ ౧౦

౧౫.౧౧ . తత్రాశక్తాస్తు యే తేషాం దీక్షాచర్యాసమాధయః ।

౧౫.౧౧ . తే విద్యాపూర్వకా యస్మాత్తస్మాజ్జ్ఞాన్యత్తమోత్తమః ॥ ౧౧

౧౫.౧౨ . జ్ఞానం చ శాస్త్రాత్తచ్చాపి శ్రావ్యో నాదీక్షితో యతః ।

౧౫.౧౨ . అతోఽస్య సంస్క్రియామాత్రోపయోగో దీక్షయా కృతః ॥ ౧౨

౧౫.౧౩ . యత్ర తత్రాస్తు గురుణా యోజితోఽసౌ ఫలం పునః ।

౧౫.౧౩ . స్వవిజ్ఞానోచితం యాతి జ్ఞానీత్యుక్తం పురా కిల ॥ ౧౩

౧౫.౧౪ . యస్య త్వీశప్రసాదేన దివ్యా కాచన యోగ్యతా ।

౧౫.౧౪ . గురోః శిశోశ్చ తౌ నైవ ప్రతి దీక్షోపయోగితా ॥ ౧౪

౧౫.౧౫ . జ్ఞానమేవ తదా దీక్షా శ్రీత్రైశికనిరూపణాత్ ।

౧౫.౧౫ . సర్వశాస్త్రార్థవేత్తృత్వమకస్మాచ్చాస్య జాయతే ॥ ౧౫

౧౫.౧౬ . ఇతి శ్రీమాలినీనీత్యా యః సాంసిద్ధికసంవిదః ।

౧౫.౧౬ . స ఉత్తమాధికారీ స్యాజ్జ్ఞానవాన్హి గురుర్మతః ॥ ౧౬

౧౫.౧౭ . ఆత్మనే వా పరేభ్యో వా హితార్థీ చేతయేదిదమ్ ।

౧౫.౧౭ . ఇత్యుక్త్యా మాలినీశాస్త్రే తత్సర్వం ప్రకటీకృతమ్ ॥ ౧౭

౧౫.౧౮ . జ్ఞానయోగ్యాస్తథా కేచిచ్చర్యాయోగ్యాస్తథాపరే ।

౧౫.౧౮ . దీక్షాయోగ్యా యోగయోగ్యా ఇతి శ్రీకైరణే విధౌ ॥ ౧౮

౧౫.౧౯ . తత్రోక్తలక్షణః కర్మయోగజ్ఞానవిశారదః ।

౧౫.౧౯ . ఉత్తరోత్తరతాభూమ్యుత్కృష్టో గురురుదీరితః ॥ ౧౯

౧౫.౨౦ . స చ ప్రాగుక్తశక్త్యన్యతమపాతపవిత్రితమ్ ।

౧౫.౨౦ . పరీక్ష్య పృష్ట్వా వా శిష్యం దీక్షాకర్మ సమాచరేత్ ॥ ౨౦

౧౫.౨౧ . ఉక్తం స్వచ్ఛన్దశాస్త్రే చ శిష్యం పృచ్ఛేద్గురుః స్వయమ్ ।

౧౫.౨౧ . ఫలం ప్రార్థయసే యాదృక్తాదృక్సాధనమారభే ॥ ౨౧

౧౫.౨౨ . వాసనాభేదతః సాధ్యప్రాప్తిర్మన్త్రప్రచోదితా ।

౧౫.౨౨ . మన్త్రముద్రాధ్వద్రవ్యాణాం హోమే సాధారణా స్థితిః ॥ ౨౨

౧౫.౨౩ . వాసనాభేదతో భిన్నం శిష్యాణాం చ గురోః ఫలమ్ ।

౧౫.౨౩ . సాధకో ద్వివిధః శైవధర్మా లోకోజ్ఝితస్థితిః ॥ ౨౩

౧౫.౨౪ . లోకధర్మీ ఫలాకాంక్షీ శుభస్థశ్చాశుభోజ్ఝితః ।

౧౫.౨౪ . ద్విధా ముముక్షుర్నిర్బీజః సమయాదివివర్జితః ॥ ౨౪

౧౫.౨౫ . బాలబాలిశవృద్ధస్త్రీభోగభుగ్వ్యాధితాదికః ।

౧౫.౨౫ . అన్యః సబీజో యస్యేత్థం దీక్షోక్తా శివశాసనే ॥ ౨౫

౧౫.౨౬ . విద్వద్ధ్వన్ద్వసహానాం తు సబీజా సమయాత్మికా ।

౧౫.౨౬ . దీక్షానుగ్రాహికా పాల్యా విశేషసమయాస్తు తైః ॥ ౨౬

౧౫.౨౭ . అభావం భావయేత్సమ్యక్కర్మణాం ప్రాచ్యభావినామ్ ।

౧౫.౨౭ . ముముక్షోర్నిరపేక్షస్య ప్రారబ్ధేకం న శాధయేత్ ॥ ౨౭

౧౫.౨౮ . సాధకస్య తు భూత్యర్థమిత్థమేవ విశోధయేత్ ।

౧౫.౨౮ . శివధర్మిణ్యసౌ దీక్షా లోకధర్మాపహారిణీ ॥ ౨౮

౧౫.౨౯ . అధర్మరూపిణామేవ న శుభానాం తు శోధనమ్ ।

౧౫.౨౯ . లోకధర్మిణ్యసౌ దీక్షా మన్త్రారాధనవర్జితా ॥ ౨౯

౧౫.౩౦ . ప్రారబ్ధదేహభేదే తు భుఙ్క్తేఽసావణిమాదికమ్ ।

౧౫.౩౦ . భుక్త్వోర్ధ్వం యాతి యత్రైష యుక్తోఽథ సకలేఽకలే ॥ ౩౦

౧౫.౩౧ . సమయాచారపాశం తు నిర్బీజాయాం విశోధయేత్ ।

౧౫.౩౧ . దీక్షామాత్రేణ ముక్తిః స్యాద్భక్త్యా దేవే గురౌ సదా ॥ ౩౧

౧౫.౩౨ . సద్యోనిర్వాణదా సేయం నిర్బీజా యేతి భణ్యతే ।

౧౫.౩౨ . అతీతానాగతారబ్ధపాశత్రయవియోజికా ॥ ౩౨

౧౫.౩౩ . దీక్షావసానే శుద్ధస్య దేహత్యాగే పరం పదమ్ ।

౧౫.౩౩ . దేహత్యాగే సబీజాయాం కర్మాభావాద్విపద్యతే ॥ ౩౩

౧౫.౩౪ . సమయాచారపాశం తు దీక్షితః పాలయేత్సదా ।

౧౫.౩౪ . ఏవం పృష్ట్వా పరిజ్ఞాయ విచార్య చ గురుః స్వయమ్ ॥ ౩౪

౧౫.౩౫ . ఉచితాం సంవిధిత్సుస్తాం వాసనాం తాదృశీం శ్రయేత్ ।
౧౫.౩౫ . ఆయాతశక్తిపాతస్య దీక్షాం ప్రతి న దైశికః ॥ ౩౫

౧౫.౩౬ . అవజ్ఞాం విదధీతేతి శంభునాజ్ఞా నిరూపితా ।
౧౫.౩౬ . స్వధనేన దరిద్రస్య కుర్యాద్దీక్షాం గురుః స్వయమ్ ॥ ౩౬

౧౫.౩౭ . అపి దూర్వామ్బుభిర్యద్వా దీక్షాయై భిక్షతే శిశుః ।
౧౫.౩౭ . భిక్షోపాత్తం నిజం వాథ ధనం ప్రాగ్గురవే శిశుః ॥ ౩౭

౧౫.౩౮ . దద్యాద్యేన విశుద్ధం తద్యాగయోగ్యత్వమశ్నుతే ।
౧౫.౩౮ . తత్రాదౌ శివతాపత్తిస్వాతన్త్ర్యావేశ ఏవ యః ॥ ౩౮

౧౫.౩౯ . స ఏవ హి గురుః కార్యస్తతోఽసౌ దీక్షణే క్షమః ।
౧౫.౩౯ . శివతావేశితా చాస్య బహూపాయా ప్రదర్శితా ॥ ౩౯

౧౫.౪౦ . క్రమికా బాహ్యరూపా తు స్నానన్యాసార్చనాదిభిః ।
౧౫.౪౦ . బహ్వీషు తాసు తాస్వేష క్రియాసు శివతాం హృది ॥ ౪౦

౧౫.౪౧ . సందధద్దృఢమభ్యేతి శివభావం ప్రసన్నధీః ।
౧౫.౪౧ . శివీభూతో యద్యదిచ్ఛేత్తత్తత్కర్తుం సమీహతే ॥ ౪౧

౧౫.౪౨ . శివాభిమానితోపాయో బాహ్యో హేతుర్న మోక్షదః ।
౧౫.౪౨ . శివోఽయం శివ ఏవాస్మీత్యేవమాచార్యశిష్యయోః ॥ ౪౨

౧౫.౪౩ . హేతుతద్వత్తయా దార్ఢ్యాభిమానో మోచకో హ్యణోః ।
౧౫.౪౩ . నాధ్యాత్మేన వినా బాహ్యం నాధ్యాత్మం బాహ్యవర్జితమ్ ॥ ౪౩

౧౫.౪౪ . సిద్ధ్యేజ్జ్ఞానక్రియాభ్యాం తద్ద్వితీయం సంప్రకాశతే ।
౧౫.౪౪ . శ్రీబ్రహ్మయామలే దేవ ఇతి తేన న్యరూపయత్ ॥ ౪౪

౧౫.౪౫ . శ్రీమదానన్దశాస్త్రే చ నాశుద్ధిః స్యాద్విపశ్చితః ।
౧౫.౪౫ . కిన్తు స్నానం సువస్త్రత్వం తుష్టిసంజననం భవేత్ ॥ ౪౫

౧౫.౪౬ . తత్ర ప్రసిద్ధదేహాదిమాతృనిర్మలతాక్రమాత్ ।
౧౫.౪౬ . అయత్నతోఽన్తరన్తః స్యాన్నైర్మల్య స్నాయతాం తతః ॥ ౪౬

౧౫.౪౭ . స్నానం చ దేవదేవస్య యన్మూర్త్యష్టకముచ్యతే ।

౧౫.౪౭ . తత్రైవం మన్త్రదీప్తేఽన్తర్మలదాహే నిమజ్జనమ్ ॥ ౪౭

౧౫.౪౮ . తత్రేష్టమన్త్రహృదయో గోరజోఽన్తః పదత్రయమ్ ।

౧౫.౪౮ . గత్వాగత్య భజేత్స్నానం పార్థివం ధృతిదాయకమ్ ॥ ౪౮

౧౫.౪౯ . అస్త్రమన్త్రితమృద్ధూతమలః పఞ్చాఙ్గమన్త్రితైః ।

౧౫.౪౯ . జలైర్మూర్ధాదిపాదాన్తం క్రమాదాక్షాలయేత్తతః ॥ ౪౯

౧౫.౫౦ . నిమజ్జేత్సాఙ్గమూలాఖ్యం జపన్నా తన్మయత్వతః ।

౧౫.౫౦ . ఉత్థాయాశేషసజ్జ్యోతిర్దేవతాగర్భమమ్బరే ॥ ౫౦

౧౫.౫౧ . సూర్యం జలేన మాలిన్యా తర్పయేద్విశ్వతర్పకమ్ ।

౧౫.౫౧ . దేవాన్పితౄన్మునీన్యక్షాన్ రక్షాంస్యన్యచ్చ భౌతికమ్ ॥ ౫౧

౧౫.౫౨ . సర్వం సంతర్పయేత్ప్రాణో వీర్యాత్మా స చ భాస్కరః ।

౧౫.౫౨ . తతో జపేత్పరామేకాం ప్రాగుక్తోచ్చారయోగతః ॥ ౫౨

౧౫.౫౩ . ఆ తన్మయత్వసంవిత్తేర్జలస్నానమిదం మతమ్ ।

౧౫.౫౩ . అగ్న్యుత్థం భస్మ శస్త్రేణ జప్త్వా మలనివర్తణమ్ ॥ ౫౩

౧౫.౫౪ . కవక్త్రహృద్గుహ్యపదే పఞ్చాఙ్గైర్భస్మ మన్త్రితమ్ ।

౧౫.౫౪ . భస్మముష్టిం సాఙ్గమూలజప్తాం మూర్ధ్ని క్షిపేత్తతః ॥ ౫౪

౧౫.౫౫ . హస్తపాదౌ జలేనైవ ప్రక్షాల్యాచమనాదికమ్ ।

౧౫.౫౫ . తర్పణం జప ఇత్యేవం భస్మస్నానం హి తైజసమ్ ॥ ౫౫

౧౫.౫౬ . గోరజోవత్యనుద్రిక్తే వాయౌ హ్లాదిని మన్త్రవాక్ ।

౧౫.౫౬ . గత్యాగతిప్రయోగే వా వాయవ్యం స్నానమాచరేత్ ॥ ౫౬

౧౫.౫౭ . అమలే గగనే వ్యాపిన్యేకాగ్రీభూతదృష్టికః ।

౧౫.౫౭ . స్మరన్మన్త్రం యదాసీత కాన్యా నిర్మలతా తతః ॥ ౫౭

౧౫.౫౮ . యది వా నిర్మలాద్వ్యోమ్నః పతతా వారిణా తనుమ్ ।

౧౫.౫౮ . స్పర్శయేన్మన్త్రజపయుఙ్నాభసం స్నానమీదృశమ్ ॥ ౫౮

౧౫.౫౯ . ఏవం సోమార్కతేజఃసు శివభావేన భావనాత్ ।

౧౫.౫౯ . నిమజ్జన్ధౌతమాలిన్యః క్వ వా యోగ్యో న జాయతే ॥ ౫౯

౧౫.౬౦ . ఆత్మైవ పరమేశానో నిరాచారమహాహ్రదః ।

౧౫.౬౦ . విశ్వం నిమజ్జ్య తత్రైవ తిష్ఠేచ్ఛుద్ధశ్చ శోధకః ॥ ౬౦

౧౫.౬౧ . ఇతి స్నానాష్టకం శుద్ధావుత్తరోత్తరముత్తమమ్ ।

౧౫.౬౧ . సర్వత్ర పశ్చాత్తం మన్త్రమేకీభూతముపాహరేత్ ॥ ౬౧

౧౫.౬౨ . ఘృత్యాప్యాయమలప్లోషవీర్యవ్యాప్తిమృజిస్థితీః ।

౧౫.౬౨ . అభేదం చ క్రమాదేతి స్నానాష్టకపరో మునిః ॥ ౬౨

౧౫.౬౩ . ఏతా హ్యనుగ్రహాత్మానో మూర్తయోఽష్టౌ శివాత్మికాః ।

౧౫.౬౩ . స్వరూపశివరూపాభ్యాం ధ్యానాత్తత్తత్ఫలప్రదాః ॥ ౬౩

౧౫.౬౪ . అనేన విధినార్చాయాం కన్దాధారాదియోజనామ్ ।

౧౫.౬౪ . కుర్వన్వ్యాససమాసాభ్యాం ధరాదేస్తత్ఫలం భజేత్ ॥ ౬౪

౧౫.౬౫ . తథాహి యోగసంచారే మన్త్రాః స్యుర్భువి పార్థివాః ।

౧౫.౬౫ . ఆప్యే ఆప్యా యావదమీ శివే శివమయా ఇతి ॥ ౬౫

౧౫.౬౬ . శ్రీనిర్మర్యాదశాస్త్రేఽపి తదిత్థం సునిరూపితమ్ ।

౧౫.౬౬ . ధరాదేశ్చ విశేషోఽస్తి వీరసాధకసంమతః ॥ ౬౬

౧౫.౬౭ . రణరేణుర్వీరజలం వీరభస్మ మహామరుత్ ।

౧౫.౬౭ . శ్మశానారణ్యగగనం చన్ద్రార్కౌ తదుపాహితౌ ॥ ౬౭

౧౫.౬౮ . ఆత్మా నిర్ధూతనిఃశేషవికల్పాతఙ్కసుస్థితః ।

౧౫.౬౮ . స్నానార్చాదావిత్యుపాస్యం వీరాణాం విగ్రహాష్టకమ్ ॥ ౬౮

౧౫.౬౯ . శ్రీమన్త్రిశిరసి ప్రోక్తం మద్యశీధుసురాదినా ।

౧౫.౬౯ . సుస్వాదునా ప్రసన్నేన తనునా సుసుగన్ధినా ॥ ౬౯

౧౫.౭౦ . కన్దలాదిగతేనాన్తర్బహిః సంస్కారపఞ్చకమ్ ।

౧౫.౭౦ . కృత్వా నిరీక్షణం ప్రోక్ష్య తాడనాప్యాయగుణ్ఠనమ్ ॥ ౭౦

౧౫.౭౧ . మన్త్రచక్రస్య తన్మధ్యే పూజాం విప్రుట్ప్రతర్పణమ్ ।

౧౫.౭౧ . తేనాత్మసేకః కలశముద్రయా చాభిషేచనమ్ ॥ ౭౧

౧౫.౭౨ . దేవతాతర్పణం దేహప్రాణోభయపథాశ్రితమ్ ।

౧౫.౭౨ . సర్వతీర్థతపోయజ్ఞదానాది ఫలమశ్నుతే ॥ ౭౨

౧౫.౭౩ . మద్యస్నానే సాధకేన్ద్రో ముముక్షుః కేవలీభవేత్ ।

౧౫.౭౩ . యతః శివమయం మద్యం సర్వే మన్త్రాః శివోద్భవాః ॥ ౭౩

౧౫.౭౪ . శివశక్త్యోర్న భేదోఽస్తి శక్త్యుత్థాస్తు మరీచయః ।

౧౫.౭౪ . తాసామానన్దజనకం మద్యం శివమయం తతః ॥ ౭౪

౧౫.౭౫ . ప్రబుద్ధే సంవిదః పూర్ణే రూపేఽధికృతిభాజనమ్ ।

౧౫.౭౫ . మన్త్రధ్యానసమాధానభేదాత్స్నానం తు యన్న తత్ ॥ ౭౫

౧౫.౭౬ . యుక్తం స్నానం యతో న్యాసకర్మాదౌ యోగ్యతావహమ్ ।

౧౫.౭౬ . అస్య స్నానాష్టకస్యాస్తి బాహ్యాన్తరతయా ద్వితా ॥ ౭౬

౧౫.౭౭ . ఆన్తరం తద్యథోర్ధ్వేన్దుధారామృతపరిప్లవః ।

౧౫.౭౭ . యతో రన్ధ్రోర్ధ్వగాః సార్ధమఙ్గులం వ్యాప్య సంస్థితాః ॥ ౭౭

౧౫.౭౮ . మూర్తయోఽష్టావపి ప్రోక్తాః ప్రత్యేకం ద్వాదశాన్తతః ।

౧౫.౭౮ . ఏషామేకతమం స్నానం కుర్యాద్ద్విత్ర్యాదిశోఽపివా ॥ ౭౮

౧౫.౭౯ . ఇతి స్నానవిధిః ప్రోక్తో భైరవేణామలీకృతౌ ।

౧౫.౭౯ . స్నానానన్తరకర్తవ్యమథేదముపదిశ్యతే ॥ ౭౯

౧౫.౮౦ . భావం ప్రసన్నమాలోచ్య వ్రజేద్యాగగృహం తతః ।

౧౫.౮౦ . పర్వతాగ్రనదీతీరైకలిఙ్గాది యదుచ్యతే ॥ ౮౦

౧౫.౮౧ . తద్బాహ్యమిహ తత్సిద్ధివిశేషాయ న ముక్తయే ।

౧౫.౮౧ . ఆభ్యన్తరం నగాగ్రాది దేహాన్తః ప్రాణయోజనమ్ ॥ ౮౧

౧౫.౮౨ . సాధకానాముపాయః స్యాత్సిద్ధయే నతు ముక్తయే ।

౧౫.౮౨ . పీఠస్థానం సదా యాగయోగ్యం శాస్త్రేషు భణ్యతే ॥ ౮౨

౧౫.౮౩ . తచ్చ బాహ్యాన్తరాద్రూపాద్బహిర్దేహే చ సుస్ఫుటమ్ ।

౧౫.౮౩ . యతః శ్రీనైశసఞ్చారే పరమేశో న్యరూపయత్ ॥ ౮౩

౧౫.౮౪ . తస్యేచ్ఛా పీఠమాధారో యత్రస్థం సచరాచరమ్ ।

౧౫.౮౪ . అగ్ర్యం తత్కామరూపం స్యాద్బిన్దునాదద్వయం తతః ॥ ౮౪

౧౫.౮౫ . నాదపీఠం పూర్ణగిరిర్దక్షిణే వామతః పునః ।

౧౫.౮౫ . పీఠముడ్డయనం బిన్దుర్ముఖ్యం పీఠత్రయం త్విదమ్ ॥ ౮౫

౧౫.౮౬ . జ్ఞేయం సంకల్పనారూపమర్ధపీఠమతః పరమ్ ।

౧౫.౮౬ . శాక్తం కుణ్డలినీ వేదకలం చ త్ర్యుపపీఠకమ్ ॥ ౮౬

౧౫.౮౭ . దేవీకోట్టోజ్జయిన్యౌ ద్వే తథా కులగిరిః పరః ।

౧౫.౮౭ . లాలనం బైన్దవం వ్యాప్తిరితి సందోహకత్రయమ్ ॥ ౮౭

౧౫.౮౮ . పుణ్డ్రవర్ధనవారేన్ద్రే తథైకామ్రమిదం బహిః ।

౧౫.౮౮ . నవధా కథితం పీఠమన్తర్బాహ్యక్రమేణ తత్ ॥ ౮౮

౧౫.౮౯ . క్షేత్రాష్టకం క్షేత్రవిదో హృదమ్బోజదలాష్టకమ్ ।

౧౫.౮౯ . ప్రయాగో వరణా పశ్చాదట్టహాసో జయన్తికా ॥ ౮౯

౧౫.౯౦ . వారాణసీ చ కాలిఙ్గం కులూతా లాహులా తథా ।

౧౫.౯౦ . ఉపక్షేత్రాష్టకం ప్రాహుర్హృత్పద్మాగ్రదలాష్టకమ్ ॥ ౯౦

౧౫.౯౧ . విరజైరుడికా హాలా ఏలా పూః క్షీరికా పురీ ।

౧౫.౯౧ . మాయాఖ్యా మరుదేశశ్చ బాహ్యాభ్యన్తరరూపతః ॥ ౯౧

౧౫.౯౨ . హృత్పద్మదలసన్ధీనాముపసందోహకాష్టతా ।

౧౫.౯౨ . జాలన్ధరం చ నైపాలం కశ్మీరా గర్గికా హరః ॥ ౯౨

౧౫.౯౩ . మ్లేచ్ఛదిగ్ద్వారవృత్తిశ్చ కురుక్షేత్రం చ ఖేటకమ్ ।

౧౫.౯౩ . ద్విపథం ద్వయసంఘట్టాత్త్రిపథం త్రయమేలకాత్ ॥ ౯౩

౧౫.౯౪ . చతుష్పథం శక్తిమతో లయాత్త్రైవ మన్వతే ।

౧౫.౯౪ . నాసాన్తతాలురన్ధ్రాన్తమేతద్దేహే వ్యవస్థితమ్ ॥ ౯౪

౧౫.౯౫ . భ్రూమధ్యకణ్ఠహృత్సంజ్ఞం మధ్యమం తదుదాహృతమ్ ।

౧౫.౯౫ . నాభికన్దమహానన్దధామ తత్కౌలికం త్రయమ్ ॥ ౯౫

౧౫.౯౬ . పర్వతాగ్రం నదీతీరమేకలిఙ్గం తదేవ చ ।

౧౫.౯౬ . కిం వాతిబహునా సర్వం సంవిత్తౌ ప్రాణగం తతః ॥ ౯౬

౧౫.౯౭ . తతో దేహస్థితం తస్మాద్దేహాయతనగో భవేత్ ।

౧౫.౯౭ . బాహ్యే తు తాదృశాన్తఃస్థయోగమార్గవిశారదాః ॥ ౯౭

౧౫.౯౮ . దేవ్యః స్వభావాజ్జాయన్తే పీఠం తద్బాహ్యముచ్యతే ।

౧౫.౯౮ . యథా స్వభావతో మ్లేచ్ఛా అధర్మపథవర్తినః ॥ ౯౮

౧౫.౯౯ . తత్ర దేశే నియత్యేత్థం జ్ఞానయోగౌ స్థితౌ క్వచిత్ ।

౧౫.౯౯ . యథాచాతన్మయోఽప్యేతి పాపితాం తైః సమాగమాత్ ॥ ౯౯

౧౫.౧౦౦ . తథా పీఠస్థితోఽప్యేతి జ్ఞానయోగాదిపాత్రతామ్ ।

౧౫.౧౦౦ . ముఖ్యత్వేన శరీరేఽన్తః ప్రాణే సంవిది పశ్యతః ॥ ౧౦౦

౧౫.౧౦౧ . విశ్వమేతత్కిమన్యైః స్యాద్బహిర్భ్రమణడమ్బరైః ।

౧౫.౧౦౧ . ఇత్యేవమన్తర్బాహ్యే చ తత్తచ్చక్రఫలార్థినామ్ ॥ ౧౦౧

౧౫.౧౦౨ . స్థానభేదో విచిత్రశ్చ స శాస్త్రే సంఖ్యయోజ్ఝితః ।

౧౫.౧౦౨ . శ్రీవీరావలిహృదయే సప్త స్థానాని శక్తికమలయుగమ్ ॥ ౧౦౨

౧౫.౧౦౩ . సురపథచతుష్పథాఖ్యశ్మశానమేకాన్తశూన్యవృక్షౌ చ ।

౧౫.౧౦౩ . ఇతి నిర్వచనగుణస్థిత్యుపచారదృశా విబోధ ఏవోక్తః ॥ ౧౦౩

౧౫.౧౦౪ . తదధిష్ఠితే చ చక్రే శారీరే బహిరథో భవేద్యాగః ।

౧౫.౧౦౪ . ముక్తయే తన్న యాగస్య స్థానభేదః ప్రకల్ప్యతే ॥ ౧౦౪

౧౫.౧౦౫ . దేశోపాయా న సా యస్మాత్సా హి భావప్రసాదతః ।

౧౫.౧౦౫ . ఉక్తం చ శ్రీనిశాచారే సిద్ధిసాధనకాఙ్క్షిణామ్ ॥ ౧౦౫

౧౫.౧౦౬ . స్థానం ముముక్షుణా త్యాజ్యం సర్పకఞ్చుకవత్త్విదమ్ ।

౧౫.౧౦౬ . ముక్తిర్న స్థానజనితా యదా శ్రోత్రపథం గతమ్ ॥ ౧౦౬

౧౫.౧౦౭ . గురోస్తత్త్వం తదా ముక్తిస్తద్దార్ఢ్యాయ తు పూజనమ్ ।

౧౫.౧౦౭ . యత్ర యత్ర హృదమ్భోజం వికాసం ప్రతిపద్యతే ॥ ౧౦౭

౧౫.౧౦౮ . తత్రైవ ధామ్ని బాహ్యేఽన్తర్యాగశ్రీః ప్రతితిష్ఠతి ।

౧౫.౧౦౮ . నాన్యత్రగత్యా మోక్షోఽస్తి సోఽజ్ఞానగ్రన్థికర్తనాత్ ॥ ౧౦౮

౧౫.౧౦౯ . తచ్చ సంవిద్వికాసేన శ్రీమద్వీరావలీపదే ।

౧౫.౧౦౯ . గురవస్తు విముక్తౌ వా సిద్ధౌ వా విమలా మతిః ॥ ౧౦౯

౧౫.౧౧౦ . హేతురిత్యుభయత్రాపి యాగౌకో యన్మనోరమమ్ ।

౧౫.౧౧౦ . నియతిప్రాణతాయోగాత్సామగ్రీతస్తు యద్యపి ॥ ౧౧౦

౧౫.౧౧౧ . సిద్ధయో భావవైమల్యం తథాపి నిఖిలోత్తమమ్ ।

౧౫.౧౧౧ . విమలీభూతహృదయో యత్తత్ర ప్రతిబిమ్బయేత్ ॥ ౧౧౧

౧౫.౧౧౨ . సాధ్యం తదస్య దార్ఢ్యేన సఫలత్వాయ కల్పతే ।

౧౫.౧౧౨ . ఉక్తం శ్రీసారశాస్త్రే చ నిర్వికల్పో హి సిధ్యతి ॥ ౧౧౨

౧౫.౧౧౩ . క్లిశ్యన్తే సవికల్పాస్తు కల్పోక్తేఽపి కృతే సతి ।

౧౫.౧౧౩ . తదాక్రమ్య బలం మన్త్రా అయమేవోదయః స్ఫుటః ॥ ౧౧౩

౧౫.౧౧౪ . ఇత్యాదిభిః స్పన్దవాక్యైరేతదేవ నిరూపితమ్ ।

౧౫.౧౧౪ . తస్మాత్సిద్ధ్యై విముక్త్యై వా పూజాజపసమాధిషు ॥ ౧౧౪

౧౫.౧౧౫ . తత్స్థానం యత్ర విశ్రాన్తిసున్దరం హృదయం భవేత్ ।

౧౫.౧౧౫ . యాగౌకః ప్రాప్య శుద్ధాత్మా బహిరేవ వ్యవస్థితః ॥ ౧౧౫

౧౫.౧౧౬ . న్యాసం సామాన్యతః కుర్యాద్బహిర్యాగప్రసిద్ధయే ।

౧౫.౧౧౬ . మాతృకాం మాలినీం వాథ ద్వితయం వా క్రమాక్రమాత్ ॥ ౧౧౬

౧౫.౧౧౭ . సృష్ట్యప్యయద్వయైః కుర్యాదేకైకం సంఘశో ద్విశః ।

౧౫.౧౧౭ . లలాటవక్త్రే దృక్కర్ణనాసాగణ్డరదౌష్ఠగే ॥ ౧౧౭

౧౫.౧౧౮ . ద్వయే ద్వయే శిఖాజిహ్వే విసర్గాన్తాస్తు షోడశ ।

౧౫.౧౧౮ . దక్షాన్యయోః స్కన్ధబాహుకరాఙ్గులినఖే కచౌ ॥ ౧౧౮

౧౫.౧౧౯ . వర్గౌ టతౌ క్రమాత్కట్యామూర్వాదిషు నియోజయేత్ ।

౧౫.౧౧౯ . పవర్గం పార్శ్వయోః పృష్ఠే జఠరే హృద్యథో నవ ॥ ౧౧౯

౧౫.౧౨౦ . త్వగ్రక్తమాంససూత్రాస్థివసాశుక్రపురోగమాన్ ।

౧౫.౧౨౦ . ఇత్యేష మాతృకాన్యాసో మాలిన్యాస్తు నిరూప్యతే ॥ ౧౨౦

౧౫.౧౨౧ . న శిఖా ఋ ౠ ళ ౡ చ శిరోమాలా థ మస్తకమ్ ।

౧౫.౧౨౧ . నేత్రాణి చోర్ధ్వే ధోఽన్యే ఈ ఘ్రాణం ముద్రే ణ ఉ ఊ శ్రుతీ ॥ ౧౨౧

౧౫.౧౨౨ . బకవర్గ+ఇ+ఆ వక్త్రదన్తజిహ్వాగిరి క్రమాత్ ।

౧౫.౧౨౨ . వభయాః కణ్ఠదక్షాదిస్కన్ధయోర్భుజయోర్ఢడౌ ॥ ౧౨౨

౧౫.౧౨౩ . ఠో హస్తయోర్ఝఞౌ శాఖా జ్రటౌ శూలకపాలకే ।

౧౫.౧౨౩ . ప హృచ్ఛలౌ స్తనౌ క్షీరమా స జీవో విసర్గయుక్ ॥ ౧౨౩

౧౫.౧౨౪ . ప్రాణో హవర్ణః కథితః షక్షావుదరనాభిగౌ ।

౧౫.౧౨౪ . మశాన్తా కటిగుహ్యోరుయుగ్మగా జానునీ తథా ॥ ౧౨౪

౧౫.౧౨౫ . ఏఐకారౌ తత్పరౌ తు జఙ్ఘే చరణగౌ దఫౌ ।

౧౫.౧౨౫ . ఇత్యేషా మాలినీ దేవీ శక్తిమత్క్షోభితా యతః ॥ ౧౨౫

౧౫.౧౨౬ . కృత్యావేశాత్తతః శాక్తీ తనుః సా పరమార్థతః ।

౧౫.౧౨౬ . అన్యోన్యం బీజయోనీనాం క్షోభాద్వైసర్గికోదయాత్ ॥ ౧౨౬

౧౫.౧౨౭ . కాం కాం సిద్ధిం న వితరేత్కిం వా న్యూనం న పూరయేత్ ।

౧౫.౧౨౭ . యోనిబీజార్ణసాంకర్యం బహుధా యద్యపి స్థితమ్ ॥ ౧౨౭

౧౫.౧౨౮ . తథాపి నాదిఫాన్తోఽయం క్రమో ముఖ్యః ప్రకీర్తితః ।

౧౫.౧౨౮ . ఫకారాదిసముచ్చారాన్నకారాన్తేఽధ్వమణ్డలమ్ ॥ ౧౨౮

౧౫.౧౨౯ . సంహృత్య సంవిద్యా పూర్ణా సా శబ్దైర్వర్ణ్యతే కథమ్ ।

౧౫.౧౨౯ . అతః శాస్త్రేషు బహుధా కులపుత్తలికాదిభిః ॥ ౧౨౯

౧౫.౧౩౦ . భేదైర్గీతా హి ముఖ్యేయం నాదిఫాన్తేతి మాలినీ ।

౧౫.౧౩౦ . శబ్దరాశేర్భైరవస్య యానుచ్చూనతయాన్తరీ ॥ ౧౩౦

౧౫.౧౩౧ . సా మాతేవ భవిష్యత్త్వాత్తేనాసౌ మాతృకోదితా ।

౧౫.౧౩౧ . మాలినీ మాలితా రుద్రైర్ధారికా సిద్ధిమోక్షయోః ॥ ౧౩౧

౧౫.౧౩౨ . ఫలేషు పుష్పితా పూజ్యా సంహారధ్వనిషట్పదీ ।

౧౫.౧౩౨ . సంహారదానాదానాదిశక్తియుక్తా యతో రలౌ ॥ ౧౩౨

౧౫.౧౩౩ . ఏకత్వేన స్మరన్తీతి శంభునాథో నిరూచివాన్ ।

౧౫.౧౩౩ . శబ్దరాశిర్మాలినీ చ శివశక్త్యాత్మకం త్విదమ్ ॥ ౧౩౩

౧౫.౧౩౪ . ఏకైకత్రాపి పూర్ణత్వాచ్ఛివశక్తిస్వభావతా ।

౧౫.౧౩౪ . తేన భ్రష్టే విధౌ వీర్యే స్వరూపే వానయా పరమ్ ॥ ౧౩౪

౧౫.౧౩౫ . మన్త్రా న్యస్తాః పునర్న్యాసాత్పూర్యన్తే తత్ఫలప్రదాః ।

౧౫.౧౩౫ . ఉక్తం శ్రీపూర్వతన్త్రే చ విశేషవిధిహీనితే ॥ ౧౩౫

౧౫.౧౩౬ . న్యస్యేచ్ఛాక్తశరీరార్థం భిన్నయోని తు మాలినీమ్ ।

౧౫.౧౩౬ . విశేషణమిదం హేతౌ హేత్వర్థశ్చ నిరూపితః ॥ ౧౩౬

౧౫.౧౩౭ . యథేష్టఫలసిద్ధ్యై చేత్యత్రైవేదమభాషత ।

౧౫.౧౩౭ . సాఙ్గానా అపి యే మన్త్రా గారుడాద్యా న తే పరమ్ ॥ ౧౩౭

౧౫.౧౩౮ . మాలిన్యా పూరితాః సిద్ధ్యై బలాదేవ తు ముక్తయే ।

౧౫.౧౩౮ . తస్మాత్ఫలేప్సురప్యన్య మన్త్రం న్యస్యాత్ర మాలినీమ్ ॥ ౧౩౮

౧౫.౧౩౯ . న్యస్యేజ్జప్త్వాపిచ జపేదయత్నాదపవృక్తయే ।

౧౫.౧౩౯ . ఇత్యేవం మాతృకాం న్యస్యేన్మాలినీం వా క్రమాద్ద్వయమ్ ॥ ౧౩౯

౧౫.౧౪౦ . సిద్ధిముక్త్యనుసారాద్వా వర్ణాన్వా యుగపద్ద్వయోః ।

౧౫.౧౪౦ . అక్షహ్రీం నఫహ్రీమేతౌ పిణ్డౌ సంఘావిహానయోః ॥ ౧౪౦

౧౫.౧౪౧ . వాచకౌ న్యాస ఏతాభ్యాం కృతే న్యాసేఽథవైకకః ।

౧౫.౧౪౧ . ఏష చాఙ్గతనుబ్రహ్మయుక్తో వా తద్విపర్యయః ॥ ౧౪౧

౧౫.౧౪౨ . సాముదాయికవిన్యాసే పృథక్పిణ్డావిమౌ క్రమాత్ ।

౧౫.౧౪౨ . అక్రమాదథవా న్యస్యేదేకమేవాథ యోజయేత్ ॥ ౧౪౨

౧౫.౧౪౩ . క్రియయా సిద్ధికామో యః స క్రియాం భూయసీం చరేత్ ।

౧౫.౧౪౩ . అనీప్సురపి యస్తస్మై భూయసే స్వఫలాయ సా ॥ ౧౪౩

౧౫.౧౪౪ . యస్తు ధ్యానజపాభ్యాసైః సిద్ధీప్సుః స క్రియాం పరమ్ ।

౧౫.౧౪౪ . సంస్కృత్యై స్వేచ్ఛయా కుర్యాత్ప్రాజ్ఞయేనాథ భూయసీమ్ ॥ ౧౪౪

౧౫.౧౪౫ . ముముక్షురథ తస్మై వా యథాభీష్టం సమాచరేత్ ।

౧౫.౧౪౫ . శివతాపత్తిరేవార్థో హ్యేషాం న్యాసాదికర్మణామ్ ॥ ౧౪౫

౧౫.౧౪౬ . ఏవం న్యాసం విధాయార్ఘపాత్రే విధిముపాచరేత్ ।

౧౫.౧౪౬ . ఉక్తనీత్యైవ తత్పశ్చాత్పూజయేన్న్యస్తవాచకైః ॥ ౧౪౬

౧౫.౧౪౭ . యతః సమస్తభావానాం శివాత్సిద్ధిమయాదధో ।

౧౫.౧౪౭ . పూర్ణాదవ్యతిరేకిత్వం కారకాణామిహార్చయా ॥ ౧౪౭

౧౫.౧౪౮ . సమస్తం కారకవ్రాతం శివాభిన్నం ప్రదర్శితమ్ ।

౧౫.౧౪౮ . పూజోదాహరణే సర్వం వ్యశ్నుతే గమనాద్యపి ॥ ౧౪౮

౧౫.౧౪౯ . యథాహి వాహకటకభ్రమస్వాతన్త్ర్యమాగతః ।

౧౫.౧౪౯ . అశ్వః సంగ్రామరూఢోఽపి తాం శిక్షాం నాతివర్తతే ॥ ౧౪౯

౧౫.౧౫౦ . తథార్చనక్రియాభ్యాసశివీభావితకారకః ।

౧౫.౧౫౦ . గచ్ఛంస్తిష్ఠన్నపి ద్వైతం కారకాణాం వ్యపోజ్ఝతి ॥ ౧౫౦

౧౫.౧౫౧ . తథైక్యాభ్యాసనిష్ఠస్యాక్రమాద్విశ్వమిదం హఠాత్ ।

౧౫.౧౫౧ . సంపూర్ణశివతాక్షోభనరీనర్తదివ స్ఫురేత్ ॥ ౧౫౧

౧౫.౧౫౨ . ఉవాచ పూజనస్తోత్రే హ్యస్మాకం పరమో గురుః ।

౧౫.౧౫౨ . అహో స్వాదురసః కోఽపి శివపూజామయోత్సవః ॥ ౧౫౨

౧౫.౧౫౩ . షట్త్రింశతోఽపి తత్త్వానాం క్షోభో యత్రోల్లసత్యలమ్ ।

౧౫.౧౫౩ . తదేతాదృక్పూర్ణశివవిశ్వావేశాయ యేఽర్చనమ్ ॥ ౧౫౩

౧౫.౧౫౪ . కుర్వన్తి తే శివా ఏవ తాన్పూర్ణాన్ప్రతి కిం ఫలమ్ ।

౧౫.౧౫౪ . వినాపి జ్ఞానయోగాభ్యాం క్రియా న్యాసార్చనాదికా ॥ ౧౫౪

౧౫.౧౫౫ . ఇత్థమైక్యసమాపత్తిదానాత్పరఫలప్రదా ।

౧౫.౧౫౫ . సాధకస్యాపి తత్సద్విప్రదమన్త్రైకతాం గతమ్ ॥ ౧౫౫

౧౫.౧౫౬ . విశ్వం వ్రజదవిఘ్నత్వం స్వాం సిద్ధిం శీఘ్రమావహేత్ ।

౧౫.౧౫౬ . ఉక్తం చ పరమేశేన న విధిర్నార్చనక్రమః ॥ ౧౫౬

౧౫.౧౫౭ . కేవలం స్మరణాత్సిద్ధిర్వాఞ్ఛితేతి మతాదిషు ।

౧౫.౧౫౭ . తదేవం తన్మయీభావదాయిన్యర్చాక్రియా యతః ॥ ౧౫౭

౧౫.౧౫౮ . సమస్తకారకైకాత్మ్యం తేనాస్యాః పరమం వపుః ।

౧౫.౧౫౮ . యష్ట్రాధారస్య తాదాత్మ్యం స్థానశుద్ధివిధిక్రమాత్ ॥ ౧౫౮

౧౫.౧౫౯ . యష్టృయాజ్యతదాధారకరణాదానసంప్రదాః ।

౧౫.౧౫౯ . న్యాసక్రమేణ శివతాతాదాత్మ్యమధిశేరతే ॥ ౧౫౯

౧౫.౧౬౦ . అర్ఘపాత్రమపాదానం తస్మాదాదీయతే యతః ।

౧౫.౧౬౦ . యచ్చ తత్స్థం జలాద్యేతత్కరణం శోధనేఽర్చనే ॥ ౧౬౦

౧౫.౧౬౧ . అర్ఘపాత్రామ్బువిప్రుడ్భిః స్పృష్టం సర్వం హి శుధ్యతి ।

౧౫.౧౬౧ . శివార్కకరసంస్పర్శాత్కాన్యా శుద్ధిర్భవిష్యతి ॥ ౧౬౧

౧౫.౧౬౨ . ఊచే శ్రీపూర్వశాస్త్రే తదర్ఘపాత్రవిధౌ విభుః ।

౧౫.౧౬౨ . న చాసంశోధితం వస్తు కించిదప్యుపకల్పయేత్ ॥ ౧౬౨

౧౫.౧౬౩ . తేన శుద్ధం తు సర్వం యదశుద్ధమపి తచ్ఛుచి ।

౧౫.౧౬౩ . అశుద్ధతా చ విజ్ఞేయా పశుతచ్ఛాసనాశయాత్ ॥ ౧౬౩

౧౫.౧౬౪ . స్వతాదవస్థ్యాత్పూర్వస్మాదథవాప్యుపకల్పితాత్ ।

౧౫.౧౬౪ . తేన యద్యదిహాసన్నం సంవిదశ్చిదనుగ్రహాత్ ॥ ౧౬౪

౧౫.౧౬౫ . కియతోఽపి తదత్యన్తం యోగ్యం యాగేఽత్ర జీవవత్ ।

౧౫.౧౬౫ . అనేన నయయోగేన యదాసత్తివిదూరతే ॥ ౧౬౫

౧౫.౧౬౬ . సంవిదేతి తదా తత్ర యోగ్యాయోగ్యత్వమాదిశేత్ ।

౧౫.౧౬౬ . వీరాణామత ఏవేహ మిథః స్వప్రతిమామృతమ్ ॥ ౧౬౬

౧౫.౧౬౭ . తత్తద్యాగవిధావిష్టం గురుభిర్భావితాత్మభిః ।
౧౫.౧౬౭ . ఉన్మజ్జయతి నిర్మగ్నాం సంవిదం యత్తు సుష్ఠు తత్ ॥ ౧౬౭
౧౫.౧౬౮ . అర్చ్యాయై యోగ్యమానన్దో యస్మాదున్మగ్నతా చితః ।
౧౫.౧౬౮ . తేనాచిద్రూపదేహాదిప్రాధాన్యవినిమజ్జకమ్ ॥ ౧౬౮
౧౫.౧౬౯ . ఆనన్దజననం పూజాయోగ్యం హృదయహారి యత్ ।
౧౫.౧౬౯ . అతః కులక్రమోత్తీర్ణత్రికసారమతాదిషు ॥ ౧౬౯
౧౫.౧౭౦ . మద్యకాదమ్బరీశీధుద్రవ్యాదేర్మహిమా పరమ్ ।
౧౫.౧౭౦ . లోకస్థితిం రచయితుం మద్యాదేః పశుశాసనే ॥ ౧౭౦
౧౫.౧౭౧ . ప్రోక్తా హ్యశుద్ధిస్తత్రైవ తస్య క్వాపి విశుద్ధతా ।
౧౫.౧౭౧ . పఞ్చగవ్యే పవిత్రత్వం సోమచర్ణనపాత్రయోః ॥ ౧౭౧
౧౫.౧౭౨ . విధిశ్చావభృథస్నానం హస్తే కృష్ణవిషాణితా ।
౧౫.౧౭౨ . న పత్న్యా చ వినా యాగః సర్వదైవతతుల్యతా ॥ ౧౭౨
౧౫.౧౭౩ . సురాహుతిర్బ్రహ్మసత్రే వపాన్త్రహృదయాహుతిః ।
౧౫.౧౭౩ . పాశవేష్వపి శాస్త్రేషు తదదర్శి మహేశినా ॥ ౧౭౩
౧౫.౧౭౪ . ఘోరాన్ధ్యహైమననిశామధ్యగాచిరదీప్తివత్ ।
౧౫.౧౭౪ . భక్ష్యో హంసో న భక్ష్యోఽసావితి రిప్రతిపత్తిషు ॥ ౧౭౪
౧౫.౧౭౫ . స్మార్తేషు విజయత్యేకో యః శివాభేదశుద్ధికః ।
౧౫.౧౭౫ . అజ్ఞత్వవేదాదర్శిత్వరాగద్వేషాదయో హ్యమీ ॥ ౧౭౫
౧౫.౧౭౬ . మునీనాం వచసి స్వస్మిన్ప్రామాణ్యోన్మూలనక్షమాః ।
౧౫.౧౭౬ . వేదేఽపి యదభక్ష్యం తద్భక్ష్యమిత్యుపదిశ్యతే ॥ ౧౭౬
౧౫.౧౭౭ . న విధిప్రతిషేధాఖ్యధర్మయోరేకమాస్పదమ్ ।
౧౫.౧౭౭ . అథ తత్ర న తద్భక్ష్యం తదా తేన తథా తతః ॥ ౧౭౭
౧౫.౧౭౮ . ఏవం విషయభేదాన్నో శివోక్తేర్బాధికా శ్రుతిః ।
౧౫.౧౭౮ . క్వచిద్విషయతుల్యత్వాద్బాధ్యబాధకతా యది ॥ ౧౭౮

౧౫.౧౭౯ . తద్బాధ్యా శ్రుతిరేవేతి ప్రాగేవైతన్నిరూపితమ్ ।

౧౫.౧౭౯ . ప్రకృతం బ్రూమహే కృత్వా న్యాసం దేహార్ఘ్యపాత్రయోః ॥ ౧౭౯

౧౫.౧౮౦ . సామాన్యమర్ఘ్యపాత్రామ్బోవిప్రుడ్భిః ప్రోక్ష్య చాఖిలమ్ ।

౧౫.౧౮౦ . యాగోపకరణం పశ్చాద్బాహ్యయాగం సమాచరేత్ ॥ ౧౮౦

౧౫.౧౮౧ . ప్రభామణ్డలకే ఖే వా సులిప్తాయాం చ వా భువి ।

౧౫.౧౮౧ . త్రిశూలార్కవృషాన్తికస్థా మాతరః క్షేత్రపం యజేత్ ॥ ౧౮౧

౧౫.౧౮౨ . యోగినీశ్చ పృథఙ్మన్త్రైరోంనమోనామయోజితైః ।

౧౫.౧౮౨ . ఏకోచ్చారేణ వా బాహ్యపరివారేతిశబ్దితాః ॥ ౧౮౨

౧౫.౧౮౩ . తారో నామ చతుర్థ్యన్తం నమశ్చేత్యర్చనే మనుః ।

౧౫.౧౮౩ . ఏవం బహిః పూజయిత్వా ద్వారం ప్రోక్ష్య ప్రపూజయేత్ ॥ ౧౮౩

౧౫.౧౮౪ . త్రిశిరఃశాసనాదౌ చ స దృష్టో విధిరుచ్యతే ।

౧౫.౧౮౪ . గణేశలక్ష్మ్యౌ ద్వారోర్ధ్వే దక్షే వామే తయోః పునః ॥ ౧౮౪

౧౫.౧౮౫ . మధ్యే వాగీశ్వరీం దిణ్డిమహోదరయుగం తథా ।

౧౫.౧౮౫ . క్రమాత్స్వదక్షవామస్థం తథైతేన క్రమేణ చ ॥ ౧౮౫

౧౫.౧౮౬ . ఏకైకం పూజయేత్సమ్యఙ్నన్దికాలౌ త్రిమార్గగామ్ ।

౧౫.౧౮౬ . కాలిన్దీం ఛాగమేషాస్యా స్వదక్షాద్ద్వాఃస్థశాఖయోః ॥ ౧౮౬

౧౫.౧౮౭ . అధోదేహల్యనన్తేశాధారశక్తీశ్చ పూజయేత్ ।

౧౫.౧౮౭ . ద్వారమధ్యే సరస్వత్యా మహాస్త్రం పూజయేదమీ ॥ ౧౮౭

౧౫.౧౮౮ . పద్మాధారగతాః సర్వేఽప్యుదితా విఘ్ననాశకాః ।

౧౫.౧౮౮ . పూజనే పూర్వవన్మన్త్రో దీపకద్వ్యయకల్పితః ॥ ౧౮౮

౧౫.౧౮౯ . అర్ఘ్యపుష్పసమాలమ్భధూపనైవేద్యవన్దనైః ।

౧౫.౧౮౯ . పూజాం కుర్యాదిహార్ఘ్యశ్చాప్యుత్తమద్రవ్యయోజితః ॥ ౧౮౯

౧౫.౧౯౦ . ఏకోచ్చారేణ వా కుర్యాద్ద్వాఃస్థదైవతపూజనమ్ ।

౧౫.౧౯౦ . రహస్యపూజాం చేత్కుర్యాత్తద్బాహ్యపరివారకమ్ ॥ ౧౯౦

౧౫.౧౯౧ . ద్వాఃస్థాంశ్చ పూజయేదన్తర్దేవాగ్రే కల్పనాక్రమాత్ ।

౧౫.౧౯౧ . క్షిప్త్వాస్త్రజప్తం కుసుమం జ్వలద్వేశ్మని వ్ఘ్నుత్ ॥ ౧౯౧

౧౫.౧౯౨ . ప్రవిశ్య శివరశ్మిద్ధదృశా వేశ్మావలోకయేత్ ।

౧౫.౧౯౨ . దిశోఽస్త్రేణ చ బధ్నీయాచ్చాదయేద్వర్మణాఖిలాః ॥ ౧౯౨

౧౫.౧౯౩ . తత్రోత్తరాశాభిముఖో ముముక్షుస్తాదృశాయ వా ।

౧౫.౧౯౩ . విశేత్తథా హ్యఘోరాగ్నిః పాశాన్ప్లుష్యతి బన్ధకాన్ ॥ ౧౯౩

౧౫.౧౯౪ . యద్యప్యస్తి న దిఙ్నామ కాచిత్పూర్వాపరాదికా ।

౧౫.౧౯౪ . ప్రత్యయో హి న తస్యాః స్యాదేకస్యా అనుపాహితేః ॥ ౧౯౪

౧౫.౧౯౫ . ఉపాధిః పూర్వతాదిష్ట ఇతి చేత్తత్కృతం దిశా ।

౧౫.౧౯౫ . ఉపాధిమాత్రం తు తథా వైచిత్ర్యాయ కథం భవేత్ ॥ ౧౯౫

౧౫.౧౯౬ . తస్మాత్సంవిత్ప్రకాశోఽయం మూర్త్యాభాసనభాగతః ।

౧౫.౧౯౬ . పూర్వాదిదిగ్విభాగాఖ్యవైచిత్ర్యోల్లేఖదుర్మదః ॥ ౧౯౬

౧౫.౧౯౭ . తత్ర యద్యత్ప్రకాశేన సదా స్వీకరణే క్షమమ్ ।

౧౫.౧౯౭ . తదేవోర్ధ్వం ప్రకాశాత్మ స్పర్శాయోగ్యమధః పునః ॥ ౧౯౭

౧౫.౧౯౮ . కించిత్ప్రకాశతా మధ్యం తతో వై దిక్సముద్భవః ।

౧౫.౧౯౮ . కించిత్ప్రకాశయోగ్యస్య సంముఖం ప్రసరత్పురః ॥ ౧౯౮

౧౫.౧౯౯ . పరాఙ్ముఖం తు తత్పశ్చాదితి దిగ్ద్వయమాగతమ్ ।

౧౫.౧౯౯ . ప్రకాశః సంముఖం వస్తు గృహీత్వోద్రిక్తరశ్మికః ॥ ౧౯౯

౧౫.౨౦౦ . యత్ర తిష్ఠోద్దక్షిణం తత్ప్రకాశస్యానుకూల్యతః ।

౧౫.౨౦౦ . దక్షిణస్య పురఃసంస్థం వామమిత్యుపదిశ్యతే ॥ ౨౦౦

౧౫.౨౦౧ . తత్ప్రకాశితమేయేన్దుస్పర్శసామ్యం తదేవ హి ।

౧౫.౨౦౧ . ఏవమాశాచతుష్కేఽస్మిన్మధ్యవిశ్రాన్తియోగతః ॥ ౨౦౧

౧౫.౨౦౨ . చతుష్కమన్యత్తేనాష్టౌ దిశస్తత్తదధిష్ఠితాః ।

౧౫.౨౦౨ . ఏవం ప్రకాశమాత్రేఽస్మిన్వరదే పరమే శివే ॥ ౨౦౨

౧౫.౨౦౩ . దిగ్విభాగః స్థితో లోకే శాస్త్రేఽపిచ తథోచ్యతే ।

౧౫.౨౦౩ . క్రమాత్సదాశివాధీశః పఞ్చమన్త్రతనుర్యతః ॥ ౨౦౩

౧౫.౨౦౪ . ఈశన్రఘోరవామాఖ్యసద్యోఽధోభేదతో దిశః ।

౧౫.౨౦౪ . ఈశ ఊర్ధ్వం ప్రకాశత్వాత్పూర్వం వక్త్రం ప్రసారి యత్ ॥ ౨౦౪

౧౫.౨౦౫ . పురుషో దక్షిణాచణ్డో వామా వామస్తు సౌమ్యకః ।

౧౫.౨౦౫ . పరాఙ్ముఖతయా సద్యః పశ్చిమా పరిభాష్యతే ॥ ౨౦౫

౧౫.౨౦౬ . పాతాలవక్త్రమధరమప్రకాశతయా స్థితేః ।

౧౫.౨౦౬ . ఖమరుద్వహ్నిజలభూఖాని వక్త్రాణ్యముష్య హి ॥ ౨౦౬

౧౫.౨౦౭ . ముఖ్యత్వేన ఖమేవోర్ధ్వం ప్రకాశమయముచ్యతే ।

౧౫.౨౦౭ . తదేవ ముఖ్యతోఽధస్తాదప్రకాశం యతః స్ఫుటమ్ ॥ ౨౦౭

౧౫.౨౦౮ . మధ్యే తు యత్రప్రకాశం తన్న ప్రకాశ్యం న చేతరత్ ।

౧౫.౨౦౮ . ప్రకాశత్వాద్దిశ్యమానమతోఽస్మిన్దిక్చతుష్టయమ్ ॥ ౨౦౮

౧౫.౨౦౯ . పఞ్చమన్త్రతనుర్నాథ ఇత్థం విశ్వదిగీశ్వరః ।

౧౫.౨౦౯ . తతోఽపీశస్తథా రుద్రో విష్ణుర్బ్రహ్మా తథా స్థితః ॥ ౨౦౯

౧౫.౨౧౦ . ఊర్ధ్వాభివ్యక్త్యయోగ్యత్వాద్విష్ణోర్ధాతుశ్చ పఞ్చమమ్ ।

౧౫.౨౧౦ . న వక్త్రం తౌ భేదమయౌ సృష్టిస్థితిప్రభూ యతః ॥ ౨౧౦

౧౫.౨౧౧ . దిగ్విభాగస్తు తజ్జోఽస్తి వదనానాం చతుష్టయాత్ ।

౧౫.౨౧౧ . పఞ్చమస్య యుజిత్వే తౌ పరిత్యక్తనిజాత్మకౌ ॥ ౨౧౧

౧౫.౨౧౨ . తతో బ్రహ్మాణ్డమధ్యేఽపి జ్ఞానశక్తిర్విభో రవిః ।

౧౫.౨౧౨ . దిశాం విభాగం కురుతే ప్రకాశఘనవృత్తిమాన్ ॥ ౨౧౨

౧౫.౨౧౩ . తథాహి విషువద్యోగే యతః పూర్వం ప్రదృశ్యతే ।

౧౫.౨౧౩ . తత్పూర్వ యత్ర తచ్ఛాయా తత్పశ్చిమముదాహృతమ్ ॥ ౨౧౩

౧౫.౨౧౪ . తస్మిఞ్జిగమిషోరస్య యత్సవ్యం తత్తు దక్షిణమ్ ।

౧౫.౨౧౪ . తత్రైష చణ్డతేజోభిర్భాతి జాజ్వల్యమానవత్ ॥ ౨౧౪

౧౫.౨౧౫ . తత్పురోవర్తి వామం తు తద్భాసా ఖచితం మనాక్ ।
౧౫.౨౧౫ . తత ఏవ హి సౌమ్యం తన్న చాపి హ్యప్రకాశకమ్ ॥ ౨౧౫
౧౫.౨౧౬ . యత్రాసావస్తమభ్యేతి తత్పశ్చిమమితి స్థితిః ।
౧౫.౨౧౬ . తత్రైవ పశ్చిమే యేషాం ప్రాక్ప్రకాశావలోకనమ్ ॥ ౨౧౬
౧౫.౨౧౭ . తదేవ పూర్వమేతేషాం యథాధ్వని నిరూపితమ్ ।
౧౫.౨౧౭ . సా సా దిక్చ తథా తస్య ఫలదాపి విపర్యయే ॥ ౨౧౭
౧౫.౨౧౮ . విచిత్రే ఫలసంపత్తిః ప్రకాశాధీనికా యతః ।
౧౫.౨౧౮ . ఇత్థం సూర్యాశ్రయా దిక్స్యాత్సా విచిత్రాపి తాదృశీ ॥ ౨౧౮
౧౫.౨౧౯ . అధిష్ఠితా మహేశేన చిత్రతద్రూపధారిణా ।
౧౫.౨౧౯ . కిం వాతిబహునా యోఽసౌ యష్టా తత్సంముఖాదితః ॥ ౨౧౯
౧౫.౨౨౦ . దిశోఽపి ప్రవిభజ్యన్తే ప్రాక్సవ్యోత్తరపశ్చిమాః ।
౧౫.౨౨౦ . స్వానుసారకృతం తం చ దిగ్విభాగం సదా శివః ॥ ౨౨౦
౧౫.౨౨౧ . అధితిష్ఠత్యర్కమివ స విచిత్రవపుర్యతః ।
౧౫.౨౨౧ . సోత్థా అపి దిశః స్వేశాః శక్రాద్యా హ్యధిశేరతే ॥ ౨౨౧
౧౫.౨౨౨ . తే హి ప్రకాశశక్త్యంశాః ప్రకాశానువిధాయినః ।
౧౫.౨౨౨ . ప్రకాశస్య యదైశ్వర్యం స ఇన్ద్రో యత్తు తన్మహః ॥ ౨౨౨
౧౫.౨౨౩ . సోఽగ్నిర్యన్నృత్వభీమత్వే యమో రక్షస్తదూనిమా ।
౧౫.౨౨౩ . ప్రకాశ్యం వరుణస్తచ్చ చాఞ్చల్యాద్వాయురుచ్యతే ॥ ౨౨౩
౧౫.౨౨౪ . భావసఞ్చయయోగేన విత్తేశస్తత్క్షయే విభుః ।
౧౫.౨౨౪ . అదృష్టవిగ్రహోఽనన్తో బ్రహ్మోర్ధ్వే వృంహకో విభుః ॥ ౨౨౪
౧౫.౨౨౫ . ప్రకాశస్యైవ శక్త్యంశా లోకపాస్తేన కీర్తితాః ।
౧౫.౨౨౫ . ఇత్థం స్వాధీనరూపాపి దిక్సౌరీ తూపదిశ్యతే ॥ ౨౨౫
౧౫.౨౨౬ . తత్ర సర్వో హి నిష్కమ్పం ప్రకాశత్వం ప్రపద్యతే ।
౧౫.౨౨౬ . సర్వగోఽప్యనిలో యద్వద్వ్యజనేనోపవీజితః ॥ ౨౨౬

౧౫.౨౨౭ . ప్రబుద్ధః స్వాం క్రియాం కుర్యాద్ధర్మనిర్ణోదనాదికామ్ ।
౧౫.౨౨౭ . తద్వత్సర్వగతాః సర్వా ఐన్ద్ర్యాద్యాః శక్తయః స్ఫుటమ్ ॥ ౨౨౭
౧౫.౨౨౮ . సాధకాశ్వాససంబుద్ధాస్తత్తత్స్వేష్టఫలప్రదాః ।
౧౫.౨౨౮ . ఏవం సౌరీ దిగీశానబ్రహ్మవిష్ణ్వీశసౌశివైః ॥ ౨౨౮
౧౫.౨౨౯ . అధిష్ఠితా సమాశ్వాసదార్ఢ్యాత్తత్తత్ఫలప్రదా ।
౧౫.౨౨౯ . సాధకో యచ్చ వా క్షేత్రం మణ్డలం వేశ్మ వా భజేత్ ॥ ౨౨౯
౧౫.౨౩౦ . స్థితస్తదనుసారేణ మధ్యీభవతి శంకరః ।
౧౫.౨౩౦ . స హి సర్వమధిష్ఠాతా మాధ్యస్థ్యేనేతి తస్య యః ॥ ౨౩౦
౧౫.౨౩౧ . సౌరః ప్రకాశస్తత్పూర్వమిత్థం స్యాద్దిగ్వ్యవస్థితిః ।
౧౫.౨౩౧ . తన్మధ్యస్థితనాథస్య గ్రహీతుం దక్షిణం మహః ॥ ౨౩౧
౧౫.౨౩౨ . ఉదఙ్ముఖః స్యాత్పాశ్చాత్యం గ్రహీతుం పూర్వతోముఖః ।
౧౫.౨౩౨ . ఉపవిశ్య నిజస్థానే దేహశుద్ధిం సమాచరేత్ ॥ ౨౩౨
౧౫.౨౩౩ . అఙ్గుష్ఠాగ్రాత్కాలవహ్నిజ్వాలాభాస్వరముత్థితమ్ ।
౧౫.౨౩౩ . అస్త్రం ధ్యాత్వా తచ్ఛిఖాభిర్బహిరన్తర్దహేత్తనుమ్ ॥ ౨౩౩
౧౫.౨౩౪ . దాహశ్చ ధ్వంస ఏవోక్తో ధ్వంసకం మన్త్రసంజ్ఞితమ్ ।
౧౫.౨౩౪ . తేజస్తథాభిలాపాఖ్యస్వవికల్పరసోమ్భితమ్ ॥ ౨౩౪
౧౫.౨౩౫ . తేన మన్త్రాగ్నినా దాహో దేహే పుర్యష్టకే తథా ।
౧౫.౨౩౫ . దేహపుర్యష్టకాహన్తావిధ్వంసాదేవ జాయతే ॥ ౨౩౫
౧౫.౨౩౬ . నహి సద్భావమాత్రేణ దేహోऽసావన్యదేహవత్ ।
౧౫.౨౩౬ . అహన్తాయాం హి దేహత్వం సా ధ్వస్తా తద్దహేద్ధ్రువమ్ ॥ ౨౩౬
౧౫.౨౩౭ . తద్దేహసంస్కారభరో భస్మత్వేనాథ యః స్థితః ।
౧౫.౨౩౭ . తం వర్మవాయునాధూయ తిష్ఠేచ్ఛుద్ధచిదాత్మని ॥ ౨౩౭
౧౫.౨౩౮ . తస్మిన్ధ్రువే నిస్తరఙ్గే సమాపత్తిముపాగతః ।
౧౫.౨౩౮ . సంవిదః సృష్టిధర్మిత్వాదాద్యామేతి తరఙ్గితామ్ ॥ ౨౩౮

౧౫.౨౩౯ . సైవ మూర్తిరితి ఖ్యాతా తారసద్బిన్దుహాత్మికా ।

౧౫.౨౩౯ . తతో నవాత్మదేవేన న్యాసస్తత్త్వోదయాత్మకః ॥ ౨౩౯

౧౫.౨౪౦ . అఙ్గవక్త్రాణి తస్యైవ స్వస్థానేషు నియోజయేత్ ।

౧౫.౨౪౦ . అథ మాతృకయా ప్రాగ్వత్తత్త్వస్ఫుటతాత్మకః ॥ ౨౪౦

౧౫.౨౪౧ . త్రితత్త్వన్యాసతా చాస్య పృష్ఠే కక్ష్యాత్రయాగతే ।

౧౫.౨౪౧ . తతోఽఘోరాష్టకన్యాసః శిరస్తచ్చరణాత్మకమ్ ॥ ౨౪౧

౧౫.౨౪౨ . తతోఽపి శివసద్భావన్యాసః స్వాంగస్య సంయుతః ।

౧౫.౨౪౨ . ఇత్థ కృతే పఞ్చకేఽస్మిన్యత్తన్ముఖ్యతయా భవేత్ ॥ ౨౪౨

౧౫.౨౪౩ . ఉపాస్యమర్చ్యం తత్సాఙ్గం షష్ఠే న్యాసే నియోజయేత్ ।

౧౫.౨౪౩ . తేనాత్ర న్యాసయోగ్యోఽసౌ భగవాన్రతిశేఖరః ॥ ౨౪౩

౧౫.౨౪౪ . ఊర్ధ్వే న్యాస్యో నవాఖ్యస్య ముఖ్యత్వేఽన్యోన్యధామతా ।

౧౫.౨౪౪ . ఏవం భైరవసద్భావనాథే ముఖ్యతయా యది ॥ ౨౪౪

౧౫.౨౪౫ . ఉపాస్యతా తత్తత్స్థాన ప్రాఙ్న్యాస్యో రతిశేఖరః ।

౧౫.౨౪౫ . ఇత్థం శ్రీపూర్వశాస్త్రే మే సంప్రదాయం న్యరూపయత్ ॥ ౨౪౫

౧౫.౨౪౬ . శంభునాథో న్యాసవిధౌ దేవో హి కథమన్యథా ।

౧౫.౨౪౬ . న్యాస వివర్జ్యతేఽముష్మిన్నఙ్గాన్యప్యస్య సన్తి హి ॥ ౨౪౬

౧౫.౨౪౭ . మూర్తిః సృష్టిస్త్రితత్త్వం చేత్యష్టౌ మూర్త్యఙ్గసంయుతాః ।

౧౫.౨౪౭ . శివః సాఙ్గశ్చ విజ్ఞేయో న్యాసః షోఢా ప్రకీర్తితః ॥ ౨౪౭

౧౫.౨౪౮ . అస్యోపరి తతః శాక్తం న్యాసం కుర్యాచ్చ షడ్విధమ్ ।

౧౫.౨౪౮ . పరాపరాం సవక్త్రాం ప్రాక్తతః ప్రాగితి మాలినీమ్ ॥ ౨౪౮

౧౫.౨౪౯ . పశ్చాత్పరాదిత్రితయం శిఖాహృత్పాదగం క్రమాత్ ।

౧౫.౨౪౯ . తతః కవక్త్రకణ్ఠేషు హృన్నాభీగుహ్య+ఊరుతః ॥ ౨౪౯

౧౫.౨౫౦ . జానుపాదేఽప్యఘోర్యాద్యం తతో విద్యాఙ్గపఞ్చకమ్ ।

౧౫.౨౫౦ . తతస్త్వావాహయేచ్చక్తిం మాతృసద్భావరూపిణీమ్ ॥ ౨౫౦

౧౫.౨౫౧ . యోగేశ్వరీం పరాం పూర్ణాం కాలసంకర్షిణీం ధ్రువామ్ ।

౧౫.౨౫౧ . అఙ్గవక్త్రపరీవారశక్తిద్వాదశకాధికామ్ ॥ ౨౫౧

౧౫.౨౫౨ . సాధ్యానుష్ఠానభేదేన న్యాసకాలే స్మరేద్గురుః ।

౧౫.౨౫౨ . పరైవ దేవీత్రితయమధ్యే యాభేదినీ స్థితా ॥ ౨౫౨

౧౫.౨౫౩ . సానవచ్ఛేదచిన్మాత్రసద్భావేయం ప్రకీర్తితా ।

౧౫.౨౫౩ . సారశాస్త్రే యామలే చ దేవ్యాస్తేన ప్రకీర్తితః ॥ ౨౫౩

౧౫.౨౫౪ . మూర్తిః సవక్త్రా శక్తిశ్చ శక్తిత్రయమథాష్టకమ్ ।

౧౫.౨౫౪ . పఞ్చాఙ్గాని పరా శక్తిర్న్యాసః శాక్తోఽపి షడ్విధః ॥ ౨౫౪

౧౫.౨౫౫ . యామలోఽయం మహాన్యాసః సిద్ధిముక్తిఫలప్రదః ।

౧౫.౨౫౫ . ముక్త్యేకార్థీ పునః పూర్వం శాక్తం న్యాసం సమాచరేత్ ॥ ౨౫౫

౧౫.౨౫౬ . గురవస్త్వాహురిత్థం యన్న్యాసద్వయముదాహృతమ్ ।

౧౫.౨౫౬ . ముముక్షుణా తు పాదాది తత్కార్యం సంహృతిక్రమాత్ ॥ ౨౫౬

౧౫.౨౫౭ . యావన్తః కీర్తితా భేదాః శంభుశక్త్యణువాచకాః ।

౧౫.౨౫౭ . తావత్స్వప్యేషు మన్త్రేషు న్యాసః షోఢైవ కీర్తితః ॥ ౨౫౭

౧౫.౨౫౮ . కింత్వవాహ్యస్తు యో మన్త్రః స తత్రాఙ్గసమన్వితః ।

౧౫.౨౫౮ . షష్ఠః స్యాదితి సర్వత్ర షోఢైవాయముదాహృతః ॥ ౨౫౮

౧౫.౨౫౯ . ముద్రాప్రదర్శనం పశ్చాత్కాయేన మనసా గిరా ।

౧౫.౨౫౯ . పఞ్చావస్థా జాగ్రదాద్యాః షష్ఠ్యనుత్తరనామికా ॥ ౨౫౯

౧౫.౨౬౦ . షట్కారణషడాత్మత్వాత్షట్త్రింశత్తత్త్వయోజనమ్ ।

౧౫.౨౬౦ . ఏవం షోఢామహాన్యాసే కృతే విశ్వమిదం హఠాత్ ॥ ౨౬౦

౧౫.౨౬౧ . దేహే తాదాత్మ్యమాపన్నం శుద్ధాం సృష్టిం ప్రకాశయేత్ ।

౧౫.౨౬౧ . మూర్తిన్యాసాత్సమారభ్య యా సృష్టిః ప్రసృతాత్ర సా ॥ ౨౬౧

౧౫.౨౬౨ . అభేదమానీయ కృతా శుద్ధా న్యాసబలక్రమాత్ ।

౧౫.౨౬౨ . తేన యేఽచోదయన్మూఢాః పాశదాహవిధూననే ॥ ౨౬౨

౧౫.౨౬౩ . కృతే శాన్తే శివే రూఢః పునః కిమవరోహతి ।
౧౫.౨౬౩ . ఇతి తే దూరతో ధ్వస్తాః పరమార్థం హి శాంభవమ్ ॥ ౨౬౩
౧౫.౨౬౪ . న విదుస్త స్వసంవిత్తిస్ఫురత్తాసారవర్జితాః ।
౧౫.౨౬౪ . న ఖల్వేష శివః శాన్తో నామ కశ్చిద్విభేదవాన్ ॥ ౨౬౪
౧౫.౨౬౫ . సర్వేతరాధ్వవ్యావృత్తో ఘటతుల్యోఽస్తి కుత్రచిత్ ।
౧౫.౨౬౫ . మహాప్రకాశరూపా హి యేయం సంవిద్విజృమ్భతే ॥ ౨౬౫
౧౫.౨౬౬ . స శివః శివతైవాస్య వైశ్వరూప్యావభాసితా ।
౧౫.౨౬౬ . తథాభాసనయోగోఽతః స్వరసేనాస్య జృమ్భతే ॥ ౨౬౬
౧౫.౨౬౭ . భాస్యమానోఽత్ర చాభేదః స్వాత్మనో భేద ఏవ చ ।
౧౫.౨౬౭ . భేదే విజృమ్భితే మాయా మాయామాతుర్విజృమ్భతే ॥ ౨౬౭
౧౫.౨౬౮ . అభేదే జృమ్భతేఽస్యైవ మాయామాతుః శివాత్మతా ।
౧౫.౨౬౮ . మాయాప్రమాతా తద్రూపవికల్పాభ్యాసపాటవాత్ ॥ ౨౬౮
౧౫.౨౬౯ . శివ ఏవ తదభ్యాసఫలం న్యాసాది కీర్తితమ్ ।
౧౫.౨౬౯ . యథాహి దుష్టకర్మాస్మీత్యేవం భావయతస్తథా ॥ ౨౬౯
౧౫.౨౭౦ . తథా శివోఽహం నాన్యోఽస్మీత్యేవం భావయతస్తథా ।
౧౫.౨౭౦ . ఏతదేవోచ్యతే దార్ఢ్యం విమర్శహృదయఙ్గమమ్ ॥ ౨౭౦
౧౫.౨౭౧ . శివైకాత్మ్యవికల్పౌఘద్వారికా నిర్వికల్పతా ।
౧౫.౨౭౧ . అన్యథా తస్య శుద్ధస్య విమర్శప్రాణవర్తినః ॥ ౨౭౧
౧౫.౨౭౨ . కథం నామావిమృష్టం స్యాద్రూపం భాసనధర్మణః ।
౧౫.౨౭౨ . తేనాతిదుర్ఘటఘటాస్వతన్త్రేచ్ఛావశాదయమ్ ॥ ౨౭౨
౧౫.౨౭౩ . భానపి ప్రాణబుద్ధ్యాదిః స్వం తథా న వికల్పయేత్ ।
౧౫.౨౭౩ . ప్రత్యుతాతిస్వతన్త్రాత్మవిపరీతస్వధర్మతామ్ ॥ ౨౭౩
౧౫.౨౭౪ . వినాశ్యనీశాయత్తత్వరూపాం నిశ్చిత్య మజ్జతి ।
౧౫.౨౭౪ . తతః సంసారభాగీయతథానిశ్చయశాతినీమ్ ॥ ౨౭౪

౧౫.౨౭౫ . నిత్యాదినిశ్చయద్వారామవికల్పాం స్థితిం శ్రయేత్ ।
౧౫.౨౭౫ . యే తు తీవ్రవతమోద్రిక్తశక్తినిర్మలతాజుషః ॥ ౨౭౫
౧౫.౨౭౬ . న తే దీక్షామనున్యాసకారిణశ్చేతి వర్ణితమ్ ।
౧౫.౨౭౬ . ఏవం విశ్వశరీరః సన్విశ్వాత్మత్వం గతః స్ఫుటమ్ ॥ ౨౭౬
౧౫.౨౭౭ . న్యాసమాత్రాత్తథాభూతం దేహం పుష్పాదినార్చయేత్ ।
౧౫.౨౭౭ . పృథఙ్మన్త్రైర్విస్తరేణ సంక్షేపాన్మూలమన్త్రతః ॥ ౨౭౭
౧౫.౨౭౮ . ధూపనైవేద్యతృప్త్యాద్యైస్తథా వ్యాససమాసతః ।
౧౫.౨౭౮ . సంసారవామాచారత్వాత్సర్వం వామకరేణ తు ॥ ౨౭౮
౧౫.౨౭౯ . కుర్యాత్తర్పణయోగం చ దైశికస్తదనామయా ।
౧౫.౨౭౯ . వామశబ్దేన గుహ్యం శ్రీమతఙ్గాదావపీరితమ్ ॥ ౨౭౯
౧౫.౨౮౦ . వామాచారపరో మన్త్రీ యాగం కుర్యాదితి స్ఫుటమ్ ।
౧౫.౨౮౦ . శ్రీమదూర్ధ్వశిఖాశాస్త్రే తథా శ్రీగమశాసనే ॥ ౨౮౦
౧౫.౨౮౧ . సర్వతీర్థేషు యత్పుణ్యం సర్వయజ్ఞేషు యత్ఫలమ్ ।
౧౫.౨౮౧ . తత్ఫలం కోటిగుణితమనామాతర్పణాత్ప్రియే ॥ ౨౮౧
౧౫.౨౮౨ . శ్రీమన్నన్దిశిఖాయాం చ శ్రీమదానన్దశాసనే ।
౧౫.౨౮౨ . తదుక్తం స్రుక్చ పూర్ణాయాం స్రువశ్చాజ్యాహుతౌ భవేత్ ॥ ౨౮౨
౧౫.౨౮౩ . శేషం వామకరేణైవ పూజాహోమజపాదికమ్ ।
౧౫.౨౮౩ . ఏవమానన్దసంపూర్ణం సర్వోన్ముఖ్యవివర్జితమ్ ॥ ౨౮౩
౧౫.౨౮౪ . యాగేన దేహం నిష్పాద్య భావయేత శివాత్మకమ్ ।
౧౫.౨౮౪ . గలితే విషయౌన్ముఖ్యే పారిమిత్యే విలాపితే ॥ ౨౮౪
౧౫.౨౮౫ . దేహే కిమవశిష్యేత శివానన్దరసాదృతే ।
౧౫.౨౮౫ . శివానన్దరసాపూర్ణం షట్త్రింశత్తత్త్వనిర్భరమ్ ॥ ౨౮౫
౧౫.౨౮౬ . దేహం దివానిశం పశ్యన్నర్చయన్స్యాచ్ఛివాత్మకః ।
౧౫.౨౮౬ . విశ్వాత్మదేహవిశ్రాన్తితృప్తస్తల్లిఙ్గనిష్ఠితః ॥ ౨౮౬

౧౫.౨౮౭ . బాహ్యం లిఙ్గవ్రతక్షేత్రచర్యాది నహి వాఞ్ఛతి ।

౧౫.౨౮౭ . తావన్మాత్రాత్త్వవిశ్రాన్తేః సంవిదః కథితాః క్రియాః ॥ ౨౮౭

౧౫.౨౮౮ . ఉత్తరా బాహ్యయాగాన్తాః సాధ్యా త్వత్ర శివాత్మతా ।

౧౫.౨౮౮ . తతోఽర్ఘపాత్రం కర్తవ్యం శివాభేదమయం పరమ్ ॥ ౨౮౮

౧౫.౨౮౯ . ఆనన్దరససంపూర్ణం విశ్వదైవతతర్పణమ్ ।

౧౫.౨౮౯ . యథైవ దేహే దాహాదిపూజాన్తం తద్వదేవ హి ॥ ౨౮౯

౧౫.౨౯౦ . అర్ఘపాత్రేఽపి కర్తవ్యం సమాసవ్యాసయోగతః ।

౧౫.౨౯౦ . కాని ద్రవ్యాణి యాగాయ కో న్వర్ఘ ఇతి నోదితమ్ ॥ ౨౯౦

౧౫.౨౯౧ . సిద్ధికామస్య తత్సిద్ధౌ సాధనైవ హి కారణమ్ ।

౧౫.౨౯౧ . ముక్తికామస్య నో కించిన్నిషిద్ధం విహితం చ నో ॥ ౨౯౧

౧౫.౨౯౨ . యదేవ హృద్యం తద్యోగ్యం శివసంవిదభేదనే ।

౧౫.౨౯౨ . కృత్వార్ఘపాత్రం తద్విప్రుట్ప్రోక్షితం కుసుమాదికమ్ ॥ ౨౯౨

౧౫.౨౯౩ . కృత్వా చ తేన స్వాత్మానం పూజయేత్పరమం శివమ్ ।

౧౫.౨౯౩ . అర్ఘపాత్రార్చనాదత్తపుష్పసంకీర్ణతాభయాత్ ॥ ౨౯౩

౧౫.౨౯౪ . నార్ఘపాత్రేఽత్ర కుసుమం కుర్యాద్దేవార్చనాకృతే ।

౧౫.౨౯౪ . అర్ఘపాత్రే తదమృతీభూతమమ్బ్వేవ పూజితమ్ ॥ ౨౯౪

౧౫.౨౯౫ . మన్త్రాణాం తృప్తయే యాగద్రవ్యశుద్ధ్యై చ కేవలమ్ ।

౧౫.౨౯౫ . ఏవం దేహం పూజయిత్వా ప్రాణధీశూన్యవిగ్రహాన్ ॥ ౨౯౫

౧౫.౨౯౬ . అన్యోన్యతన్మయీభూతాన్ పూజయేచ్ఛివతాదృశే ।

౧౫.౨౯౬ . తత్ర ప్రాణాశ్రయే నయాసే బుద్ధ్యా విరచితే సతి ॥ ౨౯౬

౧౫.౨౯౭ . శూన్యాధిష్ఠానతః సర్వమేకయత్నేన పూజ్యతే ।

౧౫.౨౯౭ . న్యస్యేదాధారశక్తిం తు నాభ్యధశ్చతురఙ్గులామ్ ॥ ౨౯౭

౧౫.౨౯౮ . ధరాం సురోదం తేజశ్చ మేయపారప్రతిష్ఠితేః ।

౧౫.౨౯౮ . పోతరూపం మరుత్కన్దస్వభావం విశ్వసూత్రణాత్ ॥ ౨౯౮

౧౫.౨౯౯ . ప్రత్యేకమఙ్గులం న్యస్యేచ్చతుష్కం వ్యోమగర్భకమ్ ।

౧౫.౨౯౯ . ఈషత్సమన్తాదమలమిదమామలసారకమ్ ॥ ౨౯౯

౧౫.౩౦౦ . తతో దణ్డమనన్తాఖ్యం కల్పయేల్లమ్బికావధి ।

౧౫.౩౦౦ . తన్మాత్రాదికలాన్తం తదూర్ధ్వే గ్రన్థిర్నిశాత్మకః ॥ ౩౦౦

౧౫.౩౦౧ . తత్ర మాయామయే గ్రన్థౌ ధర్మాధర్మాద్యమష్టకమ్ ।

౧౫.౩౦౧ . వహ్నిప్రాగాది మాయా హి తత్సూతిర్విభవస్తు ధీః ॥ ౩౦౧

౧౫.౩౦౨ . మాయాగ్రన్థేరూర్ధ్వభూమౌ త్రిశూలాధశ్చతుష్కికామ్ ।

౧౫.౩౦౨ . శుద్ధవిద్యాత్మికాం ధ్యాయేచ్ఛదనద్వయసంయుతామ్ ॥ ౩౦౨

౧౫.౩౦౩ . తచ్చ తత్త్వం స్థితం భావ్యం లమ్బికాబ్రహ్మరన్ధ్రయోః ।

౧౫.౩౦౩ . ప్రకాశయోగో హ్యత్రైవం దృక్ఛ్రోత్రరసనాదికః ॥ ౩౦౩

౧౫.౩౦౪ . దక్షాన్యావర్తతో న్యస్యేచ్ఛక్తీనాం నవకద్వయమ్ ।

౧౫.౩౦౪ . విద్యాపద్మేఽత్ర తచ్చోక్తమపి ప్రాగ్దర్శ్యతే పునః ॥ ౩౦౪

౧౫.౩౦౫ . వామా జ్యేష్ఠా రౌద్రీ కాలీ కలబలవికరికే బలమథనీ ।

౧౫.౩౦౫ . భూతదమనీ చ మనోన్మనికా శాన్తా శక్రచాపరుచిరత్ర స్యాత్ ॥ ౩౦౫

౧౫.౩౦౬ . విభ్వీ జ్ఞప్తికృతీచ్ఛా వాగీశీ జ్వాలినీ తథా వామా ।

౧౫.౩౦౬ . జ్యేష్ఠా రౌద్రీత్యేతాః ప్రాగ్దలతః కాలదహనవత్సర్వాః ॥ ౩౦౬

౧౫.౩౦౭ . దలకేసరమధ్యేషు సూర్యేన్దుదహనత్రయమ్ ।

౧౫.౩౦౭ . నిజాధిపైర్బ్రహ్మవిష్ణుహరైశ్చాధిష్ఠితం స్మరేత్ ॥ ౩౦౭

౧౫.౩౦౮ . మాయోత్తీర్ణం హి యద్రూపం బ్రహ్మాదీనాం పురోదితమ్ ।

౧౫.౩౦౮ . ఆసనం త్వేతదేవ స్యాన్న తు మాయాఙ్కనాఙ్కితమ్ ॥ ౩౦౮

౧౫.౩౦౯ . రుద్రోర్ధ్వే చేశ్వరం దేవం తదూర్ధ్వే చ సదాశివమ్ ।

౧౫.౩౦౯ . న్యస్యేత్స చ మహాప్రేత ఇతి శాస్త్రేషు భణ్యతే ॥ ౩౦౯

౧౫.౩౧౦ . సమస్తతత్త్వవ్యాప్తృత్వాన్మహాప్రేతః ప్రబోధతః ।

౧౫.౩౧౦ . ప్రకర్షగమనాచ్చైష లీనో యన్నాధరం వ్రజేత్ ॥ ౩౧౦

౧౫.3౧౧ . విద్యావిద్యేశినః సర్వే హ్యుత్తరోత్తరతాం గతాః ।
౧౫.3౧౧ . సదాశివీభూయ తతః పరం శివముపాశ్రితాః ॥ 3౧౧
౧౫.3౧౨ . అతః సదాశివో నిత్యమూర్ధ్వదృగ్వ్యాప్యపరాత్మకః ।
౧౫.3౧౨ . కృశో మేయత్వదౌర్బల్యాత్ప్రేతోఽట్టహసనాదితః ॥ 3౧౨
౧౫.3౧3 . తస్య నాభ్యుత్థితం మూర్ధరన్ధ్రత్రయవినిర్గతమ్ ।
౧౫.3౧3 . నాదాన్తాత్మ స్మరేచ్ఛక్తివ్యాపినీసమనోజ్జ్వలమ్ ॥ 3౧3
౧౫.3౧౪ . అరాత్రయం ద్విషట్కాన్తం తత్రాప్యున్మనసం త్రయమ్ ।
౧౫.3౧౪ . పఙ్కజానాం సితం సప్తత్రింశదాత్మేదమాసనమ్ ॥ 3౧౪
౧౫.3౧౫ . అత్ర సర్వాణి తత్త్వాని భేదప్రాణాని యత్తతః ।
౧౫.3౧౫ . ఆసనత్వేన భిన్నం హి సంవిదో విషయః స్మృతః ॥ 3౧౫
౧౫.3౧౬ . ఏతాన్యేవ తు తత్త్వాని లీనాని పరభైరవే ।
౧౫.3౧౬ . తాదాత్మ్యేనాథ సృష్టాని భిదేవార్చ్యత్వయోజనే ॥ 3౧౬
౧౫.3౧౭ . శ్రీమద్భైరవబోధైక్యలాభస్వాతన్త్ర్యవన్తి తు ।
౧౫.3౧౭ . ఏతాన్యేవ తు తత్త్వాని పూజకత్వం ప్రయాన్త్యలమ్ ॥ 3౧౭
౧౫.3౧౮ . పూజకః పరతత్త్వాత్మా పూజ్యం తత్త్వం పరాపరమ్ ।
౧౫.3౧౮ . సృష్టత్వాదపరం తత్త్వజాలమాసనతాస్పదమ్ ॥ 3౧౮
౧౫.3౧౯ . విద్యాకలాన్తం సిద్ధాన్తే వామదక్షిణశాస్త్రయోః ।
౧౫.3౧౯ . సదాశివాన్తం సమనాపర్యన్తం మతయామలే ॥ 3౧౯
౧౫.3౨౦ . ఉన్మనాన్తమిహాఖ్యాతమిత్యేతత్పరమాసనమ్ ।
౧౫.3౨౦ . అర్చయిత్వాసనం పూజ్యా గురుపఙ్క్తిస్తు భావివత్ ॥ 3౨౦
౧౫.3౨౧ . తత్రాసనే పురా మూర్తిభూతాం సార్ధాక్షరాం ద్వయీమ్ ।
౧౫.3౨౧ . న్యస్యేద్వ్యాప్తృతయేత్యుక్తం సిద్ధయోగీశ్వరీమతే ॥ 3౨౧
౧౫.3౨౨ . సదాశివం మహాప్రేతం మూర్తిం సార్ధాక్షరాం యజేత్ ।
౧౫.3౨౨ . పరత్వేన పరామూర్ధ్వే గన్ధపుష్పాదిభిస్త్వితి ॥ 3౨౨

౧౫.౩౨౩ . విద్యామూర్తిమథాత్మాఖ్యాం ద్వితీయాం పరికల్పయేత్ ।

౧౫.౩౨౩ . మధ్యే భైరవసద్భావం దక్షిణే రతిశేఖరమ్ ॥ ౩౨౩

౧౫.౩౨౪ . నవాత్మానం వామతస్తద్దేవీవద్భైరవత్రయమ్ ।

౧౫.౩౨౪ . మధ్యే పరాం పూర్ణచన్ద్రప్రతిమాం దక్షిణే పునః ॥ ౩౨౪

౧౫.౩౨౫ . పరాపరాం రక్తవర్ణాం కించిదగ్రాం న భీషణామ్ ।

౧౫.౩౨౫ . అపరాం వామశృఙ్గే తు భీషణాం కృష్ణపిఙ్గలామ్ ॥ ౩౨౫

౧౫.౩౨౬ . ప్రాగ్వద్ధ్విధాత్ర షోఢైవ న్యాసో దేహే యథా కృతః ।

౧౫.౩౨౬ . తతః సాంకల్పికం యుక్తం వపురాసాం విచిన్తయేత్ ॥ ౩౨౬

౧౫.౩౨౭ . కృత్యభేదానుసారేణ ద్వచతుఃషడ్భుజాదికమ్ ।

౧౫.౩౨౭ . కపాలశూలఖట్వాఙ్గవరాభయఘటాదికమ్ ॥ ౩౨౭

౧౫.౩౨౮ . వామదక్షిణసంస్థానచిత్రత్వాత్పరికల్పయేత్ ।

౧౫.౩౨౮ . వస్తుతో విశ్వరూపాస్తా దేవ్యో బోధాత్మికా యతః ॥ ౩౨౮

౧౫.౩౨౯ . అనవచ్ఛిన్నచిన్మాత్రసారాః స్యురపవృక్తయే ।

౧౫.౩౨౯ . సర్వం తతోఽఙ్గవక్త్రాది లోకపాలాస్త్రపశ్చిమమ్ ॥ ౩౨౯

౧౫.౩౩౦ . మధ్యే దేవ్యభిధా పూజ్యా త్రయం భవతి పూజితమ్ ।

౧౫.౩౩౦ . తతో మధ్యగతాత్తస్మాద్భూధరాశేః సద్దైవతాత్ ॥ ౩౩౦

౧౫.౩౩౧ . అఙ్గాది నిఃసృతం పూజ్యం విస్ఫులిఙ్గాత్మకం పృథక్ ।

౧౫.౩౩౧ . మధ్యగా కిల యా దేవీ సైవ సద్భావరూపిణీ ॥ ౩౩౧

౧౫.౩౩౨ . కాలసంకర్షిణీ ఘోరా శాన్తా మిశ్రా చ సర్వతః ।

౧౫.౩౩౨ . సిద్ధాతన్త్రే చ సైకార్ణా పరా దేవీతి కీర్తితా ॥ ౩౩౨

౧౫.౩౩౩ . పరా తు మాతృకా దేవీ మాలినీ మధ్యగోదితా ।

౧౫.౩౩౩ . మధ్యే న్యస్యేత్తూర్యరుచిం సర్వాక్షరమయీం పరామ్ ॥ ౩౩౩

౧౫.౩౩౪ . తస్యాః శిఖాగ్రే త్ర్యేకార్ణాం తస్యాశ్చాఙ్గాదికం త్వితి ।

౧౫.౩౩౪ . తతో విశ్వం వినిష్క్రాన్తం పూజితం దక్షిణోత్తరే ॥ ౩౩౪

౧౫.౩౩౫ . స్యాదేవ పూజితం తేన సకృన్మధ్యే ప్రపూజయేత్ ।

౧౫.౩౩౫ . శ్రీదేవ్యాయామలే చోక్తం యాగే డామరసంజ్ఞితే ॥ ౩౩౫

౧౫.౩౩౬ . నాసాగ్రే త్రివిధం కాలం కాలసంకర్షిణీ సదా ।

౧౫.౩౩౬ . ముఖస్థా శ్వాసనిఃశ్వాసకలనీ హృది కర్షతి ॥ ౩౩౬

౧౫.౩౩౭ . పూరకైః కుమ్భకైర్ధత్తే గ్రసతే రేచకేన తు ।

౧౫.౩౩౭ . కాలం సంగ్రసతే సర్వం రేచకేనోత్థితా క్షణాత్ ॥ ౩౩౭

౧౫.౩౩౮ . ఇచ్ఛాశక్తిః పరా నామ్నా శక్తిత్రితయబోధినీ ।

౧౫.౩౩౮ . యాజ్యా కర్షతి యత్సర్వం కాలాధారప్రభఞ్జనమ్ ॥ ౩౩౮

౧౫.౩౩౯ . ఇహ కిల దృక్కర్మేచ్ఛాః శివ ఉక్తాస్తాస్తు వేద్యఖణ్డనకే ।

౧౫.౩౩౯ . స్థూలే సూక్ష్మే క్రమశః సకలప్రలయాకలౌ భవతః ॥ ౩౩౯

౧౫.౩౪౦ . శుద్ధా ఏవ తు సుప్తా జ్ఞానాకలతాం గతాః ప్రబుద్ధాస్తు ।

౧౫.౩౪౦ . ప్రవిభిన్నకతిపయాత్మకవేద్యవిదో మన్త్ర ఉచ్యన్తే ॥ ౩౪౦

౧౫.౩౪౧ . భిన్నే త్వఖిలే వేద్యే మన్త్రేశాస్తన్మహేశాస్తు ।

౧౫.౩౪౧ . భిన్నాభిన్నే తదియాన్ సుశివాన్తోఽధ్వోదితః ప్రేతే ॥ ౩౪౧

౧౫.౩౪౨ . తా ఏవ గలతి భేదప్రసరే క్రమశో వికాసమాయాన్త్యః ।

౧౫.౩౪౨ . అన్యోన్యాసంకీర్ణాస్త్వరాత్రయం గలితభేదికాస్తు తతః ॥ ౩౪౨

౧౫.౩౪౩ . పద్మత్రయ్యోన్మనసీ తదిదం స్యాదాసనత్వేన ।

౧౫.౩౪౩ . తా ఏవాన్యోన్యాత్మకభేదావచ్ఛేదనాజిహాసుతయా ॥ ౩౪౩

౧౫.౩౪౪ . కిల శక్తితద్వదాదిప్రభిదా పూజ్యత్వమాయాతాః ।

౧౫.౩౪౪ . భేదగలనాద్యకోటేరారభ్య యతో నిజం నిజం రూపమ్ ॥ ౩౪౪

౧౫.౩౪౫ . బిభ్రతి తాస్తు త్రిత్వం తాసాం స్ఫుటమేవ లక్ష్యేత ।

౧౫.౩౪౫ . సంభావ్యవేద్యకాలుష్యయోగతోఽన్యోన్యలబ్ధసంకరతః ॥ ౩౪౫

౧౫.౩౪౬ . ప్రాక్స్ఫుటం త్రిభావం నాగచ్ఛన్నత్ర తు తథా న ।

౧౫.౩౪౬ . అన్యోన్యాత్మకభేదావచ్ఛేదనకలనసంగ్రసిష్ణుతయా ।

౧౫.౩౪౬ . స్వాతన్త్ర్యమాత్రసారా సంవిత్సా కాలకర్షిణీ కథితా ॥ ౩౪౬

౧౫.౩౪౭ . సైవ చ భూయః స్వస్మాత్సంకర్షతి కాలమిహ బహిష్కురుతే ।

౧౫.౩౪౭ . సంకర్షిణీతి కథితా మాతృష్వేతేషు సద్భావః ॥ ౩౪౭

౧౫.౩౪౮ . తత్త్వం సత్తా ప్రాప్తిర్మాతృషు మేయోఽనయా సంశ్చ ।

౧౫.౩౪౮ . విశ్వజననీషు శక్తిషు పరమార్థో హి స్వతన్త్రతామాత్రమ్ ॥ ౩౪౮

౧౫.౩౪౯ . ఏషణవిదిక్రియాత్మకమేతత్పూజ్యం యతోఽనవచ్ఛిన్నమ్ ।

౧౫.౩౪౯ . యస్మిన్సర్వావచ్ఛేదదిశోఽపి స్యుః సమాక్షిప్తాః ॥ ౩౪౯

౧౫.౩౫౦ . అవికల్పమిహ న యాతి హి పూజ్యత్వం నచ వికల్ప ఏకత్ర ।

౧౫.౩౫౦ . బహవో ధర్మాస్తస్మాద్యో ధర్మస్తావతో ధర్మాన్ ॥ ౩౫౦

౧౫.౩౫౧ . ఆక్షిపతి తత్ర రూఢః సర్వోత్కృష్టోఽధరస్థితాస్త్వన్యే ।

౧౫.౩౫౧ . ఇతి భైరవపరపూజాతత్త్వం శ్రీడామరే మహాయాగే ॥ ౩౫౧

౧౫.౩౫౨ . స్వయమేవ సుప్రసన్నః శ్రీమాన్ శంభుర్మమాదిక్షత్ ।

౧౫.౩౫౨ . బాహ్యయాగే తు పద్మానాం త్రితయేఽపి ప్రపూజయేత్ ॥ ౩౫౨

౧౫.౩౫౩ . అస్త్రాన్తం పరివారౌఘమితి నో దైశికాగమః ।

౧౫.౩౫౩ . అగ్నీశరక్షోవాయ్వన్తదిక్షు విద్యాఙ్గపఞ్చకమ్ ॥ ౩౫౩

౧౫.౩౫౪ . శక్త్యఙ్గాని శివాఙ్గాని తథైవాత్ర పునర్ద్వయే ।

౧౫.౩౫౪ . అస్త్రం న్యస్యేచ్చతుర్దిక్కం మధ్యే లోచనసంజ్ఞకమ్ ॥ ౩౫౪

౧౫.౩౫౫ . పత్రాష్టకేఽష్టకయుగమఘోరాదేః స్వయామలమ్ ।

౧౫.౩౫౫ . తథా ద్వాదశకం షట్కం చతుష్కం మిశ్రితం ద్విశః ॥ ౩౫౫

౧౫.౩౫౬ . సర్వశో ద్విగుణాదీత్థమావృతిత్వేన పూజయేత్ ।

౧౫.౩౫౬ . లోకపాలాంస్తతః సాస్త్రాన్స్వదిక్షు దశసు క్రమాత్ ॥ ౩౫౬

౧౫.౩౫౭ . ఇత్థం త్రిశూలపర్యన్తదేవీతాదాత్మ్యవృత్తితః ।

౧౫.౩౫౭ . తిష్ఠన్పాత్రార్పయన్విశ్వం తర్పయేద్దేవతాగణమ్ ॥ ౩౫౭

౧౫.౩౫౮ . తతో జపం ప్రకుర్వీత ప్రతిమన్త్రం ద్విపఞ్చధా ।

౧౫.౩౫౮ . ఏకైకస్య త్ర్యాత్మకత్వాదభేదాచ్చాపి సర్వశః ॥ ౩౫౮

౧౫.౩౫౯ . నాభిహృత్కణ్ఠతాల్వూర్ధ్వకుణ్డే జ్వలనవత్స్మరన్ ।

౧౫.౩౫౯ . మన్త్రచక్రం తత్ర విశ్వం జుహ్వన్సంపాదయేద్ధుతిమ్ ॥ ౩౫౯

౧౫.౩౬౦ . దీక్షాకర్మణి కర్తవ్యే దీక్షాం యేనాధ్వనా గురుః ।

౧౫.౩౬౦ . చికీర్షుర్దేహ ఏవాదౌ భూయస్తం ముఖ్యతోఽర్పయేత్ ॥ ౩౬౦

౧౫.౩౬౧ . ద్వాదశాన్తమిదం ప్రాగ్రం త్రిశూలం మూలతః స్మరన్ ।

౧౫.౩౬౧ . దేవీచక్రాగ్రగం త్యక్తక్రమః ఖేచరతాం వ్రజేత్ ॥ ౩౬౧

౧౫.౩౬౨ . మూలాధారాద్ద్విషట్కాన్తవ్యోమాగ్రాపూరణాత్మికా ।

౧౫.౩౬౨ . ఖేచరీయం ఖసంచారస్థితిభ్యాం ఖామృతాశనాత్ ॥ ౩౬౨

౧౫.౩౬౩ . అముష్మాచ్చామ్బువాచ్చూలాద్ద్వాసయేచ్చతురఙ్గులమ్ ।

౧౫.౩౬౩ . శాక్తే తతోఽప్యాణవే తత్త్రిశూలత్రితయం స్థితమ్ ॥ ౩౬౩

౧౫.౩౬౪ . తత్త్రిశూలత్రయోర్ధ్వోర్ధ్వదేవీచక్రార్పితాత్మకః ।

౧౫.౩౬౪ . కిం కిం న జాయతే కిం వా న వేత్తి న కరోతి వా ॥ ౩౬౪

౧౫.౩౬౫ . ఏకైకామథవా దేవీం మన్త్రం వా పద్మగం యజేత్ ।

౧౫.౩౬౫ . యామలైక్యాబ్జవక్త్రాదిసదసత్తావికల్పతః ॥ ౩౬౫

౧౫.౩౬౬ . ఇత్థం ప్రాణాద్వ్యోమపదపర్యన్తం చేతనం నిజమ్ ।

౧౫.౩౬౬ . శివీభావ్యార్చనాయోగాత్తతో బాహ్యం విధిం చరేత్ ॥ ౩౬౬

౧౫.౩౬౭ . బహిర్యాగస్య ముఖ్యత్వే సిద్ధ్యాదిపరికల్పితే ।

౧౫.౩౬౭ . అన్తర్యాగః సంస్క్రియాయై హ్యన్యథార్చయితా పశుః ॥ ౩౬౭

౧౫.౩౬౮ . యస్తు సిద్ధ్యాదివిముఖః స బహిర్యజతి ప్రభుమ్ ।

౧౫.౩౬౮ . అన్తర్మహాయాగరూఢ్యై తయైవాసౌ కృతార్థకః ॥ ౩౬౮

౧౫.౩౬౯ . కృత్వాన్తర్యాగమాదాయ ధాన్యాద్యస్త్రేణ మన్త్రితమ్ ।

౧౫.౩౬౯ . దిక్షు క్షిపేద్విఘ్ననుదే సంహృత్యైశీం దిశం నయేత్ ॥ ౩౬౯

౧౫.౩౭౦ . నిరీక్షణం ప్రోక్షణం చ తాడనాప్యాయనే తథా ।

౧౫.౩౭౦ . విగుణ్ఠనం చ సంస్కారాః సాధారాస్త్రిశిరోమతే ॥ ౩౭౦

౧౫.౩౭౧ . గోమూత్రగోమయదధిక్షీరాజ్యం మన్త్రయేన్ముఖైః ।

౧౫.౩౭౧ . ఊర్ధ్వాన్తైరఙ్గషట్కేన కుశామ్బ్వోతేన చోక్షయేత్ ॥ ౩౭౧

౧౫.౩౭౨ . భూమిం శేషం చ శిష్యార్థం స్థాపయేత్పఞ్చగవ్యకమ్ ।

౧౫.౩౭౨ . పఞ్చ గవ్యాని యత్రాస్మిన్కుశామ్బుని తదుచ్యతే ॥ ౩౭౨

౧౫.౩౭౩ . పఞ్చగవ్యం జలం శాస్త్రే బాహ్యశుద్ధివిమర్దకమ్ ।

౧౫.౩౭౩ . లౌకిక్యామవిశుద్ధౌ హి మృదితాయామథాన్తరీమ్ ॥ ౩౭౩

౧౫.౩౭౪ . అశుద్ధిం దగ్ధుమాస్థేయం మన్త్రాది యదలౌకికమ్ ।

౧౫.౩౭౪ . ఫాదినాన్తాం స్మరేద్దేవీం పృథివ్యాదిశివాన్తగామ్ ॥ ౩౭౪

౧౫.౩౭౫ . పుష్పాఞ్జలిం క్షిపేన్మధ్యే ధూపగన్ధాసవాది చ ।

౧౫.౩౭౫ . తథైవ దద్యాద్యాగౌకోమధ్యే తేనాశు విగ్రహమ్ ॥ ౩౭౫

౧౫.౩౭౬ . సమస్తం దేవతాచక్రమధిష్ఠాతృ ప్రకల్ప్యతే ।

౧౫.౩౭౬ . అనన్తనాలే ధర్మాదిపత్రే సద్విద్యకర్ణికే ॥ ౩౭౬

౧౫.౩౭౭ . షడుత్థే గన్ధపుష్పాద్యైర్గణేశం హ్యైశగం యజేత్ ।

౧౫.౩౭౭ . అర్థితం విఘ్నసంశాన్త్యై పూజయిత్వా విసర్జయేత్ ॥ ౩౭౭

౧౫.౩౭౮ . ... ।

౧౫.౩౭౮ . ... ।

౧౫.౩౭౮ . ।

౧౫.౩౭౮ . తతః కుమ్భం పరామోదిద్రవద్రవ్యప్రపూరితమ్ ॥ ౩౭౮

౧౫.౩౭౯ . పూజితం చర్చితం మూలమనునా మన్త్రయేచ్ఛతమ్ ।

౧౫.౩౭౯ . అసినా కర్కరీం పూర్వమస్త్రయాగో న చేత్కృతః ॥ ౩౭౯

౧౫.౩౮౦ . తమైశాన్యాం యజేత్కుమ్భం వామస్థకలశాన్వితమ్ ।

౧౫.౩౮౦ . తతః సౌరదిగాశ్రిత్యా సాస్త్రాంల్లోకేశ్వరాన్యజేత్ ॥ ౩౮౦

౧౫.౩౮౧ . గన్ధపుష్పోపహారాద్యైర్విధినా మన్త్రపూర్వకమ్ ।

౧౫.౩౮౧ . తతః శిష్యోఽసికలశీహస్తో ధారాం ప్రపాతయన్ ॥ ౩౮౧

౧౫.౩౮౨ . గురుణా కుమ్భహస్తేనానువ్రజ్యో వదతా త్విదమ్ ।

౧౫.౩౮౨ . భో భోః శక్ర త్వయా స్వస్యాం దిశి విఘ్నప్రశాన్తయే ॥ ౩౮౨

౧౫.౩౮౩ . సావధానేన కర్మాన్తం భవితవ్యం శివాజ్ఞయా ।

౧౫.౩౮౩ . త్ర్యక్షరే నిరృతిప్రాయే నామ్ని భోఃశబ్దమేకకమ్ ॥ ౩౮౩

౧౫.౩౮౪ . అపాసయేద్యతో మన్త్రశ్ఛన్దోబద్ధోఽయమీరితః ।

౧౫.౩౮౪ . తత ఐశ్యాం దిశి స్థాప్యః స కుమ్భో వికిరోపరి ॥ ౩౮౪

౧౫.౩౮౫ . దక్షిణే చాస్త్రవార్ధానీ స్థాప్యా కుమ్భస్య సాంప్రతమ్ ।

౧౫.౩౮౫ . కుమ్భస్థామ్బుసమాపత్తివృంహితం మన్త్రవృన్దకమ్ ॥ ౩౮౫

౧౫.౩౮౬ . తేజోమాత్రాత్మనా ధ్యాతం సర్వమాప్యాయయేద్విధిమ్ ।

౧౫.౩౮౬ . అతః కుమ్భే మన్త్రగణం సర్వం సంపూజయేద్గురుః ॥ ౩౮౬

౧౫.౩౮౭ . పూర్వేణ విధినాస్త్రం చ కర్కర్యాం విఘ్ననుద్యజేత్ ।

౧౫.౩౮౭ . మధ్యేగృహం తతో గన్ధమణ్డలే పూజయేద్గురుః ॥ ౩౮౭

౧౫.౩౮౮ . త్రికం యామలత్రైక్యాభ్యామేకం వా మన్త్రదైవతమ్ ।

౧౫.౩౮౮ . అగ్నికార్యవిధానాయ తతః కుణ్డం ప్రకల్పయేత్ ॥ ౩౮౮

౧౫.౩౮౯ . శుద్ధమన్త్రాదిసంజల్పసంకల్పోత్థమపూర్వకమ్ ।

౧౫.౩౮౯ . శివస్య యా క్రియాశక్తిస్తత్కుణ్డమితి భావనాత్ ॥ ౩౮౯

౧౫.౩౯౦ . పరమః ఖలు సంస్కారో వినాప్యన్యైః క్రియాక్రమైః ।

౧౫.౩౯౦ . ఏవం దేహే స్థణ్డిలే వా లిఙ్గే పాత్రే జలేఽనలే ॥ ౩౯౦

౧౫.౩౯౧ . పుష్పాదిషు శిశౌ ముఖ్యః సంస్కారః శివతాదృశే ।

౧౫.౩౯౧ . ఉక్తం శ్రీయోగసంచారే తథాహి పరమేశినా ॥ ౩౯౧

౧౫.౩౯౨ . చతుర్దశవిధే భూతే పుష్పే ధూపే నివేదనే ।

౧౫.౩౯౨ . దీపే జపే తథా హోమే సర్వత్రైవాత్ర చణ్డికా ॥ ౩౯౨

౧౫.౩౯౩ . జుహోతి జపతి ప్రేద్ధే పూజయేద్విహసేద్వ్రజేత్ ।

౧౫.౩౯౩ . ఆహారే మైథునే సైవ దేహస్థా కర్మకారిణీ ॥ ౩౯౩

౧౫.౩౯౪ . తాదృశీం యే తు నో రూఢాం సంవిత్తిమధిశేరతే ।

౧౫.౩౯౪ . అక్రమాత్తత్త్వసిద్ధ్యర్థం క్రమికో విధిరుచ్యతే ॥ ౩౯౪

౧౫.౩౯౫ . అహం శివో మన్త్రమయః సంకల్పా మే తదాత్మకాః ।

౧౫.౩౯౫ . తజ్జం చ కుణ్డవహ్న్యాది శివాత్మేతి స్ఫుటం స్మరేత్ ॥ ౩౯౫

౧౫.౩౯౬ . అత ఏవ హి తత్రాపి దార్ఢ్యాదార్ఢ్యావలోకనాత్ ।

౧౫.౩౯౬ . క్రియమాణే కృతే వాపి సంస్క్రియాల్పేతరాపివా ॥ ౩౯౬

౧౫.౩౯౭ . యథాహి కశ్చిత్తత్త్వతిభాదరిద్రోఽభ్యాసపాటవాత్ ।

౧౫.౩౯౭ . వాక్యం గృహ్ణాతి కోఽప్యాదౌ తథాత్రాప్యవబుధ్యతామ్ ॥ ౩౯౭

౧౫.౩౯౮ . ఉల్లేఖసేకకుట్టనలేపచతుర్మార్గమక్షవృతిపరికలనమ్ ।

౧౫.౩౯౮ . స్తరపరిధివిష్టరస్థితిసంస్కారా దశాస్త్రతః కుణ్డగతాః ॥ ౩౯౮

౧౫.౩౯౯ . మధ్యగ్రహణం దర్భద్వయేన కుశసంవృతిశ్చ భిత్తీనామ్ ।

౧౫.౩౯౯ . ప్రాఙ్ముఖరేఖాత్రితయోర్ధ్వరేఖికాః కుశసమావృతిశ్చ బహిః ॥ ౩౯౯

౧౫.౪౦౦ . శస్తలతాశ్చతురశ్రం దశలోకేశార్చనాసనవిధిశ్చ ।

౧౫.౪౦౦ . సద్మాసాదనమన్త్రాగ్నితేజసా రక్షణం చ కుణ్డస్య ॥ ౪౦౦

౧౫.౪౦౧ . భూమేః శివాగ్నిధృత్యై శక్తిర్విఘ్నాపసారణం చార్ధాః ।

౧౫.౪౦౧ . తతస్తు పూజితే కుణ్డే క్రియాశక్తితయా స్ఫుటమ్ ॥ ౪౦౧

౧౫.౪౦౨ . మాతృకాం మాలినీం వాపి న్యస్యేత్సంకల్పరూపిణీమ్ ।

౧౫.౪౦౨ . సంకల్పదేవ్యా యత్సృష్టిధామ త్ర్యశ్రం క్రియాత్మకమ్ ॥ ౪౦౨

౧౫.౪౦౩ . జ్ఞానశుక్రకణం తత్ర త్రిః ప్రక్షోభ్య వినిక్షిపేత్ ।

౧౫.౪౦౩ . ఇచ్ఛాతః క్షుభితం జ్ఞానం విమర్శాత్మక్రియాపదే ॥ ౪౦౩

౧౫.౪౦౪ . రూఢం జ్ఞత్వాదిపఞ్చాఙ్గవిస్ఫుష్టం జాజ్వలీత్యలమ్ ।

౧౫.౪౦౪ . తేనాఙ్గపఞ్చకైరేవ హుతిం దద్యాత్సకృత్సకృత్ ॥ ౪౦౪

౧౫.౪౦౫ . జన్మాద్యఖిలసంస్కారశుద్ధోఽగ్నిస్తావతా భవేత్ ।

౧౫.౪౦౫ . పఞ్చాఙ్గమేవ పృథ్వ్యాదిరూపం కఠినతాదికాః ॥ ౪౦౫
౧౫.౪౦౬ . శక్తీర్దధద్వహ్నిగతాః కుర్యాద్గర్భాదికాః క్రియాః ।
౧౫.౪౦౬ . తతోఽఖిలాధ్వసద్దేవీచక్రగర్భం పరాపరామ్ ॥ ౪౦౬
౧౫.౪౦౭ . స్మరన్పూర్ణాహుతివశాత్పూరయేదగ్నిసంస్క్రియాః ।
౧౫.౪౦౭ . తథా మన్త్రేశయుక్సత్యసంకల్పమహసా జ్వలన్ ॥ ౪౦౭
౧౫.౪౦౮ . వహ్నిస్తచ్ఛివసంకల్పతాదాత్మ్యాచ్ఛివతాత్మకః ।
౧౫.౪౦౮ . ఇత్యేతత్సంస్క్రియాతత్త్వం శ్రీశంభుర్మే న్యరూపయత్ ॥ ౪౦౮
౧౫.౪౦౯ . మయాపి దర్శితం శుద్ధబుద్ధయః ప్రవివిఞ్చతామ్ ।
౧౫.౪౦౯ . తేనాత్ర యే చోదయన్తి యథా బాలస్య సంస్క్రియా ॥ ౪౦౯
౧౫.౪౧౦ . బహ్నౌ వహ్నేస్తథాన్యత్రేత్యనవస్థైవ సంస్కృతేః ।
౧౫.౪౧౦ . తే నిరుత్థానవిహతా నయేఽస్మిన్గురుదర్శనే ॥ ౪౧౦
౧౫.౪౧౧ . జాతేఽగ్నౌ సంస్కృతే శైవే శబ్దరాశిం చ మాలినీమ్ ।
౧౫.౪౧౧ . పితరౌ పూజయిత్వా స్వం శుద్ధం ధామ విసర్జయేత్ ॥ ౪౧౧
౧౫.౪౧౨ . శుద్ధాగ్నేర్భాగమాదాయ చర్వర్థం స్థాపయేత్పృథక్ ।
౧౫.౪౧౨ . అథవాగ్నేః శిఖాం వామప్రాణేనాదాయ హృజ్జుషా ॥ ౪౧౨
౧౫.౪౧౩ . చిదగ్నినైక్యమానీయ క్షిపేద్దక్షేణ సంస్కృతామ్ ।
౧౫.౪౧౩ . శివ ఇత్యభిమానేన దృఢేన హి విలోకనమ్ ॥ ౪౧౩
౧౫.౪౧౪ . సర్వస్య సంస్క్రియా తత్త్వం తత్తస్మై యద్యతోఽమలమ్ ।
౧౫.౪౧౪ . నవాహుతీరథో దద్యాన్నవాత్మసహితేన తు ॥ ౪౧౪
౧౫.౪౧౫ . శివాగ్నయే తారపూర్వం స్వాహాన్తం సంస్క్రియా భవేత్ ।
౧౫.౪౧౫ . శివచైతన్యసామాన్యవ్యోపరూపేఽనలే తతః ॥ ౪౧౫
౧౫.౪౧౬ . ప్రాగ్వదాధారమాధేయం దేవీచక్రం చ యోజయేత్ ।
౧౫.౪౧౬ . స్రువం స్రుచం చ సంపశ్యేదధోవక్త్రౌ క్రమాద్గురుః ॥ ౪౧౬
౧౫.౪౧౭ . శివశక్తితయాభ్యర్చ్య తథేత్థం సంస్క్రియానయోః ।

౧౫.౪౧౭ . తత్త్వసందర్శనాన్నాన్యత్సంస్కారస్యాస్తి జీవితమ్ ॥ ౪౧౭
౧౫.౪౧౮ . ఇతి వక్తుం స్రువాదీశః శ్రీపూర్వే న సమస్కరోత్ ।
౧౫.౪౧౮ . తతస్తిలైర్మృగీం మధ్యానామాఙ్గుష్ఠవశాద్గురుః ॥ ౪౧౮
౧౫.౪౧౯ . కృత్వా మూలం తర్పయేత్కృతేనాజ్యస్రువైస్తథా ।
౧౫.౪౧౯ . అఙ్గవక్త్రం షడంశేన శేషాంశ్చాపి దశాంశతః ॥ ౪౧౯
౧౫.౪౨౦ . సహస్రాదికహోమోఽపి తృప్త్యై విత్తానుసారతః ।
౧౫.౪౨౦ . సతి విత్తేఽపి లోభాదిగ్రస్తో బాహ్యప్రధానతామ్ ॥ ౪౨౦
౧౫.౪౨౧ . ప్రథయంశ్చిద్గుణీభావాచ్ఛక్తిపాతం న విన్దతి ।
౧౫.౪౨౧ . ఉక్తం స్వచ్ఛన్దతన్త్రే తద్దీక్షితోఽపి న మోక్షభాక్ ॥ ౪౨౧
౧౫.౪౨౨ . నను యత్తస్య దీక్షాయాం కృతం కర్మాస్య కిం ఫలమ్ ।
౧౫.౪౨౨ . తత్రాహుర్గమశాస్త్రజ్ఞా వామాశక్తిమయాస్తదా ॥ ౪౨౨
౧౫.౪౨౩ . మన్త్రా బధ్నన్తి తం సమ్యగ్భవకారామహాగృహే ।
౧౫.౪౨౩ . యా త్వనుగ్రాహికా శక్తిస్తేషాం సా గురుదీపితా ॥ ౪౨౩
౧౫.౪౨౪ . శోధయేత స్వశాస్త్రస్థనిష్కామోల్లఙ్ఘనక్రియామ్ ।
౧౫.౪౨౪ . తత ఊర్ధ్వాధరన్యాసాదన్యోన్యోన్ముఖ్యసున్దరమ్ ॥ ౪౨౪
౧౫.౪౨౫ . స్రుక్స్రువం శివశక్త్యాత్మాదాయాజ్యామృతపూరితమ్ ।
౧౫.౪౨౫ . సమచిత్తప్రాణతనురైకాత్మ్యవిధియోగతః ॥ ౪౨౫
౧౫.౪౨౬ . వామం స్రుగ్దణ్డగం హస్తం దక్షిణం సోపయామకమ్ ।
౧౫.౪౨౬ . కణ్ఠాధోగం వినిక్షిప్య దృఢమాపీడ్య యత్నవాన్ ॥ ౪౨౬
౧౫.౪౨౭ . అధః కుర్యాత్స్రుచం ప్రాణమూర్ధ్వోర్ధ్వం సంనియోజయన్ ।
౧౫.౪౨౭ . యావద్ద్విషట్కపర్యన్తే బోధాగ్నౌ చన్ద్రచక్రతః ॥ ౪౨౭
౧౫.౪౨౮ . స్రుగగ్రాత్పరమం ప్లోది పతేదమృతముత్తమమ్ ।
౧౫.౪౨౮ . తావద్వహ్నౌ మన్త్రముఖే వౌషడన్తాం హుతిం క్షిపేత్ ॥ ౪౨౮
౧౫.౪౨౯ . య ఊర్ధ్వే కిల సంబోధః కుణ్డే స ప్రతిబిమ్బితః ।

౧౫.౪౨౯ . వహ్నేః ప్రాణః స్రుక్స్రువౌ చ స్నేహః సంకల్పచిద్రసః ॥ ౪౨౯

౧౫.౪౩౦ . ఇత్థం జ్ఞాత్వాదితః కుణ్డస్రుక్స్రువాజ్యమనూన్స్పృశమ్ ।

౧౫.౪౩౦ . ద్వాదశాన్తవిబోధాగ్నౌ రుద్ధ్వా పూర్ణాహుతిం క్షిపేత్ ॥ ౪౩౦

౧౫.౪౩౧ . యథా యథా హి గగనముత్పతేత్కలహంసకః ।

౧౫.౪౩౧ . జలే బిమ్బం బ్రుడత్యస్య తథేత్యత్రాప్యయం విధిః ॥ ౪౩౧

౧౫.౪౩౨ . స్వాభావికం స్థిరం చైవ ద్రవం దీప్తం చలం నభః ।

౧౫.౪౩౨ . మాయా బిన్దుస్తథైవాత్మా నాదః శక్తిః శివస్తథా ॥ ౪౩౨

౧౫.౪౩౩ . ఇత్థం వ్యాప్యవ్యాపకతో విభేద్యాభ్యన్తరాన్తమ్ ।

౧౫.౪౩౩ . తదధఃస్థాని పృథ్వ్యాదిమూలాన్తాని తథా పుమాన్ ॥ ౪౩౩

౧౫.౪౩౪ . అవిద్యారాగనియతికాలమాయాకలాస్తథా ।

౧౫.౪౩౪ . అణుర్విద్యా తదీశేశౌ సాదాఖ్యం శక్తికుణ్డలీ ॥ ౪౩౪

౧౫.౪౩౫ . వ్యాపినీ సమనౌన్మన్యం తతోఽనామని యోజయేత్ ।

౧౫.౪౩౫ . రేచకస్థో మధ్యనాడీసన్ధివిద్గురురిత్యదః ॥ ౪౩౫

౧౫.౪౩౬ . ప్రోక్తం త్రైశిరసే తన్త్రే పరయోజనవర్ణనే ।

౧౫.౪౩౬ . తతః ప్రాక్స్థాపితాన్యస్తమన్త్రసంస్కృతవహ్నినా ॥ ౪౩౬

౧౫.౪౩౭ . చరుః సాధ్యోఽథవా శిష్యైర్హోమేన సమకాలకః ।

౧౫.౪౩౭ . చరౌ చ వీరద్రవ్యాణి లౌకికాన్యథవేచ్ఛయా ॥ ౪౩౭

౧౫.౪౩౮ . చరుసిద్ధౌ సమస్తాశ్చ క్రియా హృన్మన్త్రయోగతః ।

౧౫.౪౩౮ . తతశ్చరుం సమాదాయ గురురాజ్యేన పూరితామ్ ॥ ౪౩౮

౧౫.౪౩౯ . స్రుచం స్రువం వా కృత్వైవ భుక్తిముక్త్యనుసారతః ।

౧౫.౪౩౯ . దేవానామథ శక్తీనాం యన్త్రాణాం తు త్రయం త్రయమ్ ॥ ౪౩౯

౧౫.౪౪౦ . సప్తమం మాతృసద్భావం క్రమాదేకైకశః పఠన్ ।

౧౫.౪౪౦ . స్వా ఇత్యమృతవర్ణేన వహ్నౌ హుత్వాజ్యశేషకమ్ ॥ ౪౪౦

౧౫.౪౪౧ . చరౌ హేత్యగ్నిరూపేణ జుహుయాత్తత్పునః పునః ।

౧౫.౪౪౧ . భోజ్యభోజకచర్వగ్న్యోరిత్థమేకానుసన్ధితః ॥ ౪౪౧

౧౫.౪౪౨ . స్వాహాప్రత్యవమర్శాత్స్వాత్సమన్త్రాదద్వయం పరమ్ ।

౧౫.౪౪౨ . ఏష సంపాతసంస్కారశ్చరోర్భోక్తా హ్యధిష్ఠితః ॥ ౪౪౨

౧౫.౪౪౩ . భోగ్యస్య పరమం సారం భోగ్యం నర్నర్తి యత్నతః ।

౧౫.౪౪౩ . సమమేకానుసన్ధానాత్పాతతో భోక్తృభోగ్యయోః ॥ ౪౪౩

౧౫.౪౪౪ . అన్యోఽన్యత్ర చ సంపాతాత్సంగమాచ్చేత్థముచ్యతే ।

౧౫.౪౪౪ . స్థణ్డిలే కుమ్భకర్కర్యోర్భాగం భాగం నివేదయేత్ ॥ ౪౪౪

౧౫.౪౪౫ . భాగేనాగ్నౌ మన్త్రతృప్తిర్ద్వయం శిష్యాత్మనోరథ ।

౧౫.౪౪౫ . ఇత్థం విహితకర్తవ్యో విఙ్నాపేశం తదీరితః ॥ ౪౪౫

౧౫.౪౪౬ . శక్తిపాతక్రమాచ్ఛిష్యాన్సంస్కర్తుం నిఃసరేద్బహిః ।

౧౫.౪౪౬ . తత్రైషాం పఞ్చగవ్యం చ చరుం దశనమార్జనమ్ ॥ ౪౪౬

౧౫.౪౪౭ . తస్య పాతః శుభః ప్రాచీసౌమ్యైశాప్యోర్ధ్వదిగ్గతః ।

౧౫.౪౪౭ . అశుభోఽన్యత్ర తత్రాస్త్రహోమోఽప్యష్టశతం భవేత్ ॥ ౪౪౭

౧౫.౪౪౮ . నేత్రమన్త్రితసద్వస్త్రబద్ధనేత్రానచఞ్చలాన్ ।

౧౫.౪౪౮ . అనన్యహృదయీభూతాన్బలాదిత్థం నిరోధతః ॥ ౪౪౮

౧౫.౪౪౯ . ముక్తారత్నాదికుసుమసంపూర్ణాఞ్జలికాన్గురుః ।

౧౫.౪౪౯ . ప్రవేశ్య స్థణ్డిలోపాగ్ర ఉపవేశ్యైవ జానుభిః ॥ ౪౪౯

౧౫.౪౫౦ . ప్రక్షేపయేదఞ్జలిం తం తైః శిష్యైర్భావితాత్మభిః ।

౧౫.౪౫౦ . అఞ్జలి పునరాపూర్య తేషాం లాఘవతః పటమ్ ॥ ౪౫౦

౧౫.౪౫౧ . దృశోర్నివారయేత్సోఽపి శిష్యో ఝటితి పశ్యతి ।

౧౫.౪౫౧ . ఝటిత్యాలోకితే మన్త్రప్రభావోల్లాసితే స్థలే ॥ ౪౫౧

౧౫.౪౫౨ . తదావేశవశాచ్ఛిష్యస్తన్మయత్వం ప్రపద్యతే ।

౧౫.౪౫౨ . యథా హి రక్తహృదయస్తాంస్తాన్కాన్తాగుణాన్స్వయమ్ ॥ ౪౫౨

౧౫.౪౫౩ . పశ్యత్యేవం శక్తిపాతసంస్కృతో మన్త్రసన్నిధిమ్ ।

౧౫.౪౫౩ . చక్షురాదీన్ద్రియాణాం హి సహకారిణి తాదృశే ॥ ౪౫౩

౧౫.౪౫౪ . సత్యత్యన్తమదృష్టే ప్రాగపి జాయేత యోగ్యతా ।

౧౫.౪౫౪ . కృతప్రజ్ఞా హి విన్యస్తమన్త్రం దేహం జలం స్థలమ్ ॥ ౪౫౪

౧౫.౪౫౫ . ప్రతిమాది చ పశ్యన్తో విదుః సంనిధ్యసంనిధీ ।

౧౫.౪౫౫ . న్యస్తమన్త్రాంశుసుభగాత్కించిద్భూతాదిముద్రితాః ॥ ౪౫౫

౧౫.౪౫౬ . త్రస్యన్తీవేతి తత్తచ్ఛిదక్షైస్తత్సహకారిభిః ।

౧౫.౪౫౬ . తతః స దక్షిణే హస్తే దీప్తం సర్వాధ్వపూరితమ్ ॥ ౪౫౬

౧౫.౪౫౭ . మన్త్రచక్రం యజేద్వామపాణినా పాశదాహకమ్ ।

౧౫.౪౫౭ . తం శిష్యస్య కరం మూర్ధ్ని దేహన్యస్తాధ్వసంతతేః ॥ ౪౫౭

౧౫.౪౫౮ . న్యస్యేత్క్రమేణ సర్వాంఙ్గం తేనైవాస్య చ సంస్పృశేత్ ।

౧౫.౪౫౮ . ఉక్తం దీక్షోత్తరే చైతజ్జ్వాలాసంపాతశోభినా ॥ ౪౫౮

౧౫.౪౫౯ . దత్తేన శివహస్తేన సమయీ స విధీయతే ।

౧౫.౪౫౯ . సాయుజ్యమీశ్వరే తత్త్వే జీవతోఽధితియోగ్యతా ॥ ౪౫౯

౧౫.౪౬౦ . శ్రీదేవ్యాథామలే తూక్తమష్టారాన్త్రస్త్రిశూలకే ।

౧౫.౪౬౦ . చక్రే భైరవసన్నాభావ ఘోరాద్యష్టకారకే ॥ ౪౬౦

౧౫.౪౬౧ . బాహ్యేపరే పరానేమౌ మధ్యశూలపరాపరే ।

౧౫.౪౬౧ . జ్వాలాకులేఽరుణే భ్రామ్యన్మాతృప్రణవభీషణే ॥ ౪౬౧

౧౫.౪౬౨ . చిన్తితే తు బహిర్హస్తే సందృష్టే సమయీ భవేత్ ।

౧౫.౪౬౨ . పాశస్తోభాద్యస్తు సద్య ఉచ్చిక్రమిషురస్య తమ్ ॥ ౪౬౨

౧౫.౪౬౩ . ప్రాణైర్వియోజకం మూర్ధ్ని క్షిపేత్సంపూజ్య తద్బహిః ।

౧౫.౪౬౩ . అనేన శివహస్తేన సమయీ భవతి స్ఫుటమ్ ॥ ౪౬౩

౧౫.౪౬౪ . తస్యైవ భావివిధివత్తత్త్వపాశవియోజనే ।

౧౫.౪౬౪ . పుత్రకత్వం స చ పరే తత్త్వే యోజ్యస్తు దైశికైః ॥ ౪౬౪

౧౫.౪౬౫ . స ఏవ మన్త్రజాతిజ్ఞో జపహోమాదితత్త్వవిత్ ।

౧౫.౪౬౫ . నిర్వాణకలశేనాదౌ తత ఈశ్వరసంజ్ఞినా ॥ ౪౬౫

౧౫.౪౬౬ . అభిషిక్తః సాధకః స్యాద్భోగాన్తేఽస్య పరే లయః ।

౧౫.౪౬౬ . ఏతైర్గుణైః సమాయుక్తో దీక్షితః శివశాసనే ॥ ౪౬౬

౧౫.౪౬౭ . చతుష్పాత్సంహితాభిజ్ఞస్తన్త్రాష్టాదశతత్పరః ।

౧౫.౪౬౭ . దశతన్త్రాతిమార్గజ్ఞ ఆచార్యః స విధీయతే ॥ ౪౬౭

౧౫.౪౬౮ . పృథివీమాదితః కృత్వా నిర్వాణాన్తేఽస్య యోజనామ్ ।

౧౫.౪౬౮ . అభిషేకవిధౌ కుర్యాదాచార్యస్య గురూత్తమః ॥ ౪౬౮

౧౫.౪౬౯ . ఏతైర్వాక్యైరిదం చోక్తం సమయీ రాజపుత్రవత్ ।

౧౫.౪౬౯ . సర్వత్రైవాధికారీ స్యాత్పుత్రకాదిపదత్రయే ॥ ౪౬౯

౧౫.౪౭౦ . పుత్రకో దైశికత్వే తు తుల్యయోజనికో భవేత్ ।

౧౫.౪౭౦ . అధికారీ స న పునః సాధనే భిన్నయోజనే ॥ ౪౭౦

౧౫.౪౭౧ . ఏతత్తన్త్రే సమయ్యాదిక్రమాదాప్తోత్తరక్రియః ।

౧౫.౪౭౧ . ఆచార్యో న పునర్బౌద్ధవైష్ణవాదిః కదాచన ॥ ౪౭౧

౧౫.౪౭౨ . ఏవం ప్రసఙ్గాన్నిర్ణీతం ప్రకృతం తు నిరూప్యతే ।

౧౫.౪౭౨ . శివహస్తవిధిం కృత్వా తేన సంప్లుష్టపాశకమ్ ॥ ౪౭౨

౧౫.౪౭౩ . శిష్యం విధాయ విశ్రాన్తిపర్యన్తం ధ్యానయోగతః ।

౧౫.౪౭౩ . తతః కుమ్భేఽస్త్రకలశే వహ్నౌ స్వాత్మని తం శిశుమ్ ॥ ౪౭౩

౧౫.౪౭౪ . ప్రణామం కారయేత్పశ్చాద్భూతమాతృబలిం క్షిపేత్ ।

౧౫.౪౭౪ . తతః శంకరమభ్యర్చ్య శయ్యామస్త్రాభిమన్త్రితామ్ ॥ ౪౭౪

౧౫.౪౭౫ . కృత్వాస్యాం శిష్యమారోప్య న్యస్తమన్త్రం విధాయ చ ।

౧౫.౪౭౫ . శిష్యహృచ్చక్రవిశ్రాన్తిం కృత్వా తద్ద్వాదశాన్తగః ॥ ౪౭౫

౧౫.౪౭౬ . భవేత్క్షీణకలాజాలః స్వరద్వాదశకోదయాత్ ।

౧౫.౪౭౬ . తతః ప్రవేశప్రచితకలాషోడశకోజ్జ్వలః ॥ ౪౭౬

౧౫.౪౭౭ . సంపూర్ణస్వాత్మచిచ్చన్ద్రో విశ్రామ్యేద్ధృదయే శిశోః ।

౧౫.౪౭౭ . స్వయం వ్యుత్థానపర్యన్తం ద్వాదశాన్తం తతో వ్రజేత్ ॥ ౪౭౭
౧౫.౪౭౮ . పునర్విశేచ్చ హృచ్చక్రమిత్థం నిద్రావిధిక్రమః ।
౧౫.౪౭౮ . ఆయాతనిద్రః శిష్యోఽసౌ నిర్మలౌ శశిభాస్కరౌ ॥ ౪౭౮
౧౫.౪౭౯ . హృచ్చక్రే ప్రతిసంధత్తే బలాత్పూర్ణకృశాత్మకౌ ।
౧౫.౪౭౯ . హఠనిర్మలచన్ద్రార్కప్రకాశః సత్యమీక్షతే ॥ ౪౭౯
౧౫.౪౮౦ . స్వప్నం భావిశుభాన్యత్వస్ఫుటీభావనకోవిదమ్ ।
౧౫.౪౮౦ . ఉక్తం చ పూర్ణాం చ కృశాం ధ్యాత్వా ద్వాదశగోచరే ॥ ౪౮౦
౧౫.౪౮౧ . ప్రవిశ్య హృదయే ధ్యాయే త్సుప్తః స్వాచ్ఛన్ద్యమాప్నుయాత్ ।
౧౫.౪౮౧ . ఆయాతనిద్రే చ శిశౌ గురురభ్యర్చ్య శఙ్కరమ్ ॥ ౪౮౧
౧౫.౪౮౨ . చరుం భుఞ్జీత ససఖా తతోఽద్యాద్దన్తధావనమ్ ।
౧౫.౪౮౨ . స్వప్యాచ్చ మన్త్రరశ్మీద్ధహృచ్చక్రార్పితమానసః ॥ ౪౮౨
౧౫.౪౮౩ . ప్రాతర్గురుః కృతాశేషనిత్యోఽభ్యర్చితశంకరః ।
౧౫.౪౮౩ . శిష్యాత్మనోః స్వప్నదృష్టావర్థౌ విత్తే బలాబలాత్ ॥ ౪౮౩
౧౫.౪౮౪ . స్వదృష్టం బలవన్నాన్యత్సంబోధోద్రేకయోగతః ।
౧౫.౪౮౪ . బోధసామ్యే పునః స్వప్నసామ్యం స్యాద్గురుశిష్యయోః ॥ ౪౮౪
౧౫.౪౮౫ . దేవాగ్నిగురుతత్పూజాకారణోపస్కరాదికమ్ ।
౧౫.౪౮౫ . హృద్యా స్త్రీ మద్యపానం చాప్యామమాంసస్య భక్షణమ్ ॥ ౪౮౫
౧౫.౪౮౬ . రక్తపానం శిరశ్ఛేదో రక్తవిణ్మూత్రలేపనమ్ ।
౧౫.౪౮౬ . పర్వతాశ్వగజప్రాయహృద్యయుగ్యాధిరోహణమ్ ॥ ౪౮౬
౧౫.౪౮౭ . యత్రీప్రైత్యే స్యాదపి ప్రాయస్తత్తచ్ఛుభముదాహృతమ్ ।
౧౫.౪౮౭ . తం ఖ్యాపయేత్తుష్టివృద్ధ్యై హ్లాదో హి పరమం ఫలమ్ ॥ ౪౮౭
౧౫.౪౮౮ . అతోఽన్యదశుభం తత్ర హోమోఽష్టశతకోఽస్త్రతః ।
౧౫.౪౮౮ . అశుభం నాశుభమితి శిష్యేభ్యో కథయేద్గురుః ॥ ౪౮౮
౧౫.౪౮౯ . రూఢాం హి శఙ్కాం విచ్ఛేత్తుం యత్నః సంఘటతే మహాన్ ।

౧౫.౪౮౯ . యేషాం తు శఙ్కావిలయస్తేషాం స్వప్నవశోత్థితమ్ ॥ ౪౮౯

౧౫.౪౯౦ . శుభాశుభం న కించిత్స్యాత్స్యాచ్చేత్థం చిత్రతావశాత్ ।

౧౫.౪౯౦ . స్ఫుటం పశ్యతి సత్త్వాత్మా రాజసో లిఙ్గమాత్రతః ॥ ౪౯౦

౧౫.౪౯౧ . న కించిత్తామసస్తస్య సుఖదుఃఖాచ్ఛుభాశుభమ్ ।

౧౫.౪౯౧ . నన్వత్ర తామసో నామ కథం యోగ్యో విధౌ భవేత్ ॥ ౪౯౧

౧౫.౪౯౨ . మైవ మా విగ్రహం కశ్చిత్క్వచిత్కస్యాపి వై గుణః ।

౧౫.౪౯౨ . సర్వసాత్త్వికచేష్టోఽపి భోజనే యది తామసః ॥ ౪౯౨

౧౫.౪౯౩ . కిం తతః సోఽధమః కివాప్యుత్కృష్టస్తద్విపర్యయః ।

౧౫.౪౯౩ . ఆయాతశక్తిపాతోఽపి దీక్షితోఽపి గుణస్థితేః ॥ ౪౯౩

౧౫.౪౯౪ . విచిత్రాత్మా భవేదేవ ముఖ్యే త్వర్థే సమాహితః ।

౧౫.౪౯౪ . తతో గురుః శిశోర్మన్త్రపూర్వకం దేవతార్చనమ్ ॥ ౪౯౪

౧౫.౪౯౫ . దేశయేత్స చ తత్కుర్యాత్సంస్కుర్యాత్తం తతో గురుః ।

౧౫.౪౯౫ . హృదాదిచక్రషట్కస్థాన్బ్రహ్మాదీన్ షట్సమాహితః ॥ ౪౯౫

౧౫.౪౯౬ . స్పృశేచ్ఛిశోః ప్రాణవృత్త్యా ప్రత్యేకం చాష్ట సంస్క్రియాః ।

౧౫.౪౯౬ . హృదయాదిద్విషట్కాన్తం బోధస్పర్శపవిత్రితః ॥ ౪౯౬

౧౫.౪౯౭ . ఆహారబీజభావాదిదోషధ్వంసాద్భవేద్ద్విజః ।

౧౫.౪౯౭ . వసువేదాఖ్యసంస్కారపూర్ణ ఇత్థం ద్విజః స్థితః ॥ ౪౯౭

౧౫.౪౯౮ . గర్భాధానం పుంసవనం సీమన్తో జాతకర్మ చ ।

౧౫.౪౯౮ . నామ నిష్క్రామణం చాన్నప్రశశ్చూడా తథాష్టమీ ॥ ౪౯౮

౧౫.౪౯౯ . వ్రతబన్ధైష్టికే మౌఞ్జీభౌతికే సౌమికం క్రమాత్ ।

౧౫.౪౯౯ . గోదానమితి వేదేన్దుసంస్క్రియా బ్రహ్మచర్యతః ॥ ౪౯౯

౧౫.౫౦౦ . ప్రత్యుద్వాహః పఞ్చదశః సప్త పాకమఖాస్త్వతః ।

౧౫.౫౦౦ . అష్టకాః పార్వణీ శ్రాద్ధం శ్రావణ్యాగ్రాయణీద్వయమ్ ॥ ౫౦౦

౧౫.౫౦౧ . చైత్రీ చాశ్వయుజీ పశ్చాత్సప్తైవ తు హవిర్మఖాః ।

౧౫.౫౦౧ . ఆధేయమగ్ని హోత్రం చ పౌర్ణమాసః సదర్శకః ॥ ౫౦౧

౧౫.౫౦౨ . చాతుర్మాస్యం పశూద్బన్ధః సౌత్రామణ్యా సహ త్వమీ ।

౧౫.౫౦౨ . అగ్నిష్టోమోఽతిపూర్వోఽథ సోక్థ్యః షోడశివాజపౌ ॥ ౫౦౨

౧౫.౫౦౩ . ఆప్తోర్యామాతిరాత్రౌ చ సప్తైతాః సోమసంస్థితాః ।

౧౫.౫౦౩ . హిరణ్యపాదాదిమఖః సహస్రేణ సమావృతః ॥ ౫౦౩

౧౫.౫౦౪ . అష్టత్రింశస్త్వశ్వమేధో గార్హస్థ్యమియతా భవేత్ ।

౧౫.౫౦౪ . వానస్థ్యపారివ్రాజ్యే చ చత్వారింశదమీ మతాః ॥ ౫౦౪

౧౫.౫౦౫ . దయా క్షమానసూయా చ శుద్ధిః సత్కృతిమఙ్గలే ।

౧౫.౫౦౫ . అకార్పణ్యాస్పృహే చాత్మగుణాష్టకమిదం స్మృతమ్ ॥ ౫౦౫

౧౫.౫౦౬ . మేఖలా దణ్డమజినత్ర్యాయుషే వహ్న్యుపాసనమ్ ।

౧౫.౫౦౬ . సంధ్యా భిక్షేతి సంస్కారాః సప్త సప్త వ్రతాని చ ॥ ౫౦౬

౧౫.౫౦౭ . భౌతేశపాశుపత్యే ద్వే గాణేశం గాణపత్యకమ్ ।

౧౫.౫౦౭ . ఉన్మత్తకాసిధారాఖ్యఘృతేశాని చతుర్దశ ॥ ౫౦౭

౧౫.౫౦౮ . ఏతే తు వ్రతబన్ధస్య సంస్కారా అఙ్గినః స్మృతాః ।

౧౫.౫౦౮ . పారివ్రాజ్యస్య గర్భే స్యాదన్త్యేష్టిరితి సంస్కృతః ॥ ౫౦౮

౧౫.౫౦౯ . ద్విజో భవేత్తతో యోగ్యో రుద్రాంశాపాదనాయ సః ।

౧౫.౫౦౯ . ఏతాన్ప్రాణక్రమేణైవ సంస్కారాన్యోజయేద్గురుః ॥ ౫౦౯

౧౫.౫౧౦ . అథవాహుతియోగేన తిలాద్యైర్మన్త్రపూర్వకైః ।

౧౫.౫౧౦ . ప్రణవో హృదయం నామ శోధయామ్యగ్నివల్లభా ॥ ౫౧౦

౧౫.౫౧౧ . ఏవం క్రమేణ మూర్ధాద్యైరఙ్గైరతత్పునః పునః ।

౧౫.౫౧౧ . యతశ్చిద్ధర్మ ఏవాసౌ శాన్త్యాద్యాత్మా ద్విజన్మతా ॥ ౫౧౧

౧౫.౫౧౨ . తేన రుద్రతయా సంవిత్త్రక్రమేణైవ జాయతే ।

౧౫.౫౧౨ . యథా హేమాదిధాతూనాం పాకే క్రమవశాద్భవేత్ ॥ ౫౧౨

౧౫.౫౧౩ . రజతాది తథా సంవిత్సంస్కారే ద్విజతాన్తరే ।

౧౫.౫౧౩ . యోనిర్న కారణం తత్ర శాన్తాత్మా ద్విజ ఉచ్యతే ॥ ౫౧౩
౧౫.౫౧౪ . మునినా మోక్షధర్మాదావేతచ్చ ప్రవివేచితమ్ ।
౧౫.౫౧౪ . ముకుటాదిషు శాస్త్రేషు దేవేనాపి నిరూపితమ్ ॥ ౫౧౪
౧౫.౫౧౫ . సంవిదో దేహసంభేదాత్సదృశాత్సదృశోదయాత్ ।
౧౫.౫౧౫ . భూమాభిప్రాయతః స్మార్తే ద్విజన్మా ద్విజయోః సుతః ॥ ౫౧౫
౧౫.౫౧౬ . అన్త్యజాతీయధీవాదిజననీజన్మలాభతః ।
౧౫.౫౧౬ . ఉత్కృష్టచిత్తా ఋషయః కిం బ్రాహ్మణ్యేన భాజనమ్ ॥ ౫౧౬
౧౫.౫౧౭ . అత ఏవార్థసత్తత్త్వదేశిన్యస్మిన్న దిశ్యతే ।
౧౫.౫౧౭ . రహస్యశాస్త్రే జాత్యాదిసమాచారో హి శామ్భవే ॥ ౫౧౭
౧౫.౫౧౮ . పాశవాని తు శాస్త్రాణి వామశక్త్యాత్మకాన్యలమ్ ।
౧౫.౫౧౮ . సృష్ట్యాంచిసిద్ధయే శంభోః శఙ్కాతత్త్వలక్షప్తయే ॥ ౫౧౮
౧౫.౫౧౯ . ఆపాదితద్విజత్వస్య ద్వాదశాన్తే నిజైక్యతః ।
౧౫.౫౧౯ . స్పర్శమాత్రాన్న విశ్రాన్త్యా ఝటిత్యేవావరోహతః ॥ ౫౧౯
౧౫.౫౨౦ . రుద్రాంశాపాదనం యేన సమయీ సంస్కృతో భవేత్ ।
౧౫.౫౨౦ . అధీతౌ శ్రవణే నిత్యం పూజాయాం గురుసేవనే ॥ ౫౨౦
౧౫.౫౨౧ . సమయ్యధికృతోఽన్యత్ర గురుణా విభుమర్చయేత్ ।
౧౫.౫౨౧ . తమాపాదితరుద్రాంశం సమయాన్ శ్రావయేద్గురుః ॥ ౫౨౧
౧౫.౫౨౨ . అష్టాష్టకాత్మకాన్దేవ్యాయామలాదౌ నిరూపితాన్ ।
౧౫.౫౨౨ . అవాదోఽకరణం గూఢిః పూజా తర్పణభావనే ॥ ౫౨౨
౧౫.౫౨౩ . హననం మోహనం చేతి సమయాష్టకమష్టధా ।
౧౫.౫౨౩ . స్వభావం మన్త్రతన్త్రాణాం సమయాచారమేలకమ్ ॥ ౫౨౩
౧౫.౫౨౪ . అసత్ప్రలాపం పరుషమనృతం నాష్టధా వదేత్ ।
౧౫.౫౨౪ . అఫలం చేష్టితం హింసాం పరదారాభిమర్శనమ్ ॥ ౫౨౪
౧౫.౫౨౫ . గర్వం దమ్భం భూతవిషవ్యాధితన్త్రం నచాచరేత్ ।

౧౫.౫౨౫ . స్వం మన్త్రమక్షసూత్రం చ విద్యాం జ్ఞానస్వరూపకమ్ ॥ ౫౨౫

౧౫.౫౨౬ . సమాచారాన్గుణాన్క్లేశాన్సిద్ధిలిఙ్గాని గూహయేత్ ।

౧౫.౫౨౬ . గురుం శాస్త్రం దేవవహ్నీ జ్ఞానవృద్ధాంస్త్రియో వ్రతమ్ ॥ ౫౨౬

౧౫.౫౨౭ . గురువర్గం యథాశక్త్యా పూజయేదష్టకం త్విదమ్ ।

౧౫.౫౨౭ . దీనాన్క్లిష్టాన్పితౄన్క్షేత్రపాలాన్ప్రాణిగణాన్ ఖగాన్ ॥ ౫౨౭

౧౫.౫౨౮ . శ్మాశానికం భూతగణం దేహదేవీశ్చ తర్పయేత్ ।

౧౫.౫౨౮ . శివం శక్తిం తథాత్మానం ముద్రాం మన్త్రస్వరూపకమ్ ॥ ౫౨౮

౧౫.౫౨౯ . సంసారభుక్తిముక్తీశ్చ గురువక్త్రాత్తు భావయేత్ ।

౧౫.౫౨౯ . రాగం ద్వేషమసూయాం చ సంకోచేర్ష్యాభిమానితాః ॥ ౫౨౯

౧౫.౫౩౦ . సమయప్రతిభేత్తౄంస్తదనాచారాంశ్చ ఘాతయేత్ ।

౧౫.౫౩౦ . పశుమార్గస్థితాన్క్రూరాన్ద్వేషిణః పిశునాఞ్షడాన్ ॥ ౫౩౦

౧౫.౫౩౧ . రాజ్ఞశ్చానుచరాన్పాపాన్విఘ్నకర్తౄంశ్చ మోహయేత్ ।

౧౫.౫౩౧ . శాకిన్యః పూజనీయాశ్చ తాశ్చేత్థం శ్రీగమోదితాః ॥ ౫౩౧

౧౫.౫౩౨ . సాహసం ద్విగుణం యాసాం కామశ్చైవ చతుర్గుణః ।

౧౫.౫౩౨ . లోభశ్చాష్టగుణస్తాసాం శఙ్క్యం శాకిన్య ఇత్యలమ్ ॥ ౫౩౨

౧౫.౫౩౩ . కులామ్నాయస్థితా వీరద్రవ్యబాహ్యాస్తు యే న తైః ।

౧౫.౫౩౩ . పశుభిః సహ వస్తవ్యమితి శ్రీమాధవే కులే ॥ ౫౩౩

౧౫.౫౩౪ . దేవతాచక్రగుర్వగ్నిశాస్త్రం సామ్యాత్సదార్చయేత్ ।

౧౫.౫౩౪ . అనివేదితమేతేభ్యో న కించిదపి భక్షయేత్ ॥ ౫౩౪

౧౫.౫౩౫ . ఏతద్ద్రవ్యం నాపహరేద్గురువర్గం ప్రపూజయేత్ ।

౧౫.౫౩౫ . స చ తద్భ్రాతృభార్యాతుక్స్రాయో విద్యాకృతో భవేత్ ॥ ౫౩౫

౧౫.౫౩౬ . న యోనిసంబన్ధకృతో లౌకికః స పశుర్యతః ।

౧౫.౫౩౬ . తస్యాభిష్వఙ్గభూమిస్తు గుర్వారాధనసిద్ధయే ॥ ౫౩౬

౧౫.౫౩౭ . అర్చ్యో న స్వమహిమ్నా తు తద్వర్గో గురువత్పునః ।

౧౫.౫౩౭ . గురోర్నిన్దాం న కుర్వీత తస్మై హేతుం నచాచరేత్ ॥ ౫౩౭

౧౫.౫౩౮ . నచ తాం శృణుయాన్మైనం కోపయేన్నాగ్రతోఽస్య చ ।

౧౫.౫౩౮ . వినాజ్ఞయా ప్రకుర్వీత కించిత్తత్సేవనాదృతే ॥ ౫౩౮

౧౫.౫౩౯ . లౌకికాలౌకికం కృత్యం క్రోధం క్రీడాం తపో జపమ్ ।

౧౫.౫౩౯ . గురూపభుక్తం యత్కించిచ్ఛయ్యావస్త్రాసనాదికమ్ ॥ ౫౩౯

౧౫.౫౪౦ . నోపభుఞ్జీత తత్పద్భ్యాం న స్పృశేత్కింతు వన్దయేత్ ।

౧౫.౫౪౦ . శ్రీమన్త్రైశిరసేఽప్యుక్తం కృచ్ఛ్రచాన్ద్రాయణాదిభిః ॥ ౫౪౦

౧౫.౫౪౧ . అరణ్యే కాష్ఠవత్తిష్ఠేదసిధారావ్రతోఽపి సన్ ।

౧౫.౫౪౧ . నియమస్థో యమస్థోఽపి తత్పదం నాశ్నుతే పరమ్ ॥ ౫౪౧

౧౫.౫౪౨ . గుర్వారాధనసక్తస్తు మనసా కర్మణా గిరా ।

౧౫.౫౪౨ . ప్రాప్నోతి గురుతస్తుష్టాత్పూర్ణం శ్రేయో మహాద్భుతమ్ ॥ ౫౪౨

౧౫.౫౪౩ . హిమపాత్రైర్యథా భూమిశ్ఛాదితా సా సమన్తతః ।

౧౫.౫౪౩ . మారుతశ్లేషసంయోగాదశ్మవత్తిష్ఠతే సదా ॥ ౫౪౩

౧౫.౫౪౪ . యమాదౌ నిశ్చలే తద్వద్భావ ఏకస్తు గృహ్యతే ।

౧౫.౫౪౪ . గురోస్త్వారాధితాత్పూర్ణం ప్రసరజ్జ్ఞానమాప్యతే ॥ ౫౪౪

౧౫.౫౪౫ . సర్వతోఽవస్థితం చిత్త్వం జ్ఞేయస్థం యస్య తత్కథా ।

౧౫.౫౪౫ . సద్య ఏవ నయేదూర్ధ్వం తస్మాదారాధయేద్గురుమ్ ॥ ౫౪౫

౧౫.౫౪౬ . శ్రీసారేఽప్యస్య సంభాషాత్పాతకం నశ్యతి క్షణాత్ ।

౧౫.౫౪౬ . తస్మాత్పరీక్ష్య యత్నేన శాస్త్రోక్త్యా జ్ఞానలక్షణైః ॥ ౫౪౬

౧౫.౫౪౭ . శాస్త్రాచారేణ వర్తేత తేన సఙ్గం తథా కురు ।

౧౫.౫౪౭ . స్నేహాజ్జాతు వదేజ్జ్ఞానం లోభాన్న ప్రియతే హి సః ॥ ౫౪౭

౧౫.౫౪౮ . తేన తుష్టేన తృప్యన్తి దేవాః పితర ఏవచ ।

౧౫.౫౪౮ . ఉత్తీర్య నరకాద్యాన్తి సద్యః శివపురం మహత్ ॥ ౫౪౮

౧౫.౫౪౯ . భుఙ్క్తే తిష్ఠేద్యత్ర గృహే వ్రజేచ్ఛివపురం తు సః ।

౧౫.౫౪౯ . ఇతి జ్ఞాత్వా సదా పిత్ర్యే శ్రాద్ధే స్వం గురుమర్చయేత్ ॥ ౫౪౯

౧౫.౫౫౦ . భుఞ్జీత స స్వయం చాన్యానాదిశేత్తత్కృతే గురుః ।

౧౫.౫౫౦ . యో దీక్షితస్తు శ్రాద్ధాదౌ స్వతన్త్రం విధిమాచరేత్ ॥ ౫౫౦

౧౫.౫౫౧ . తస్య తన్నిష్ఫలం సర్వం సమయేన చ లఙ్ఘ్యతే ।

౧౫.౫౫౧ . సైద్ధాన్తికార్పితం చణ్డీయోగ్యం ద్రవ్యం వివర్జయేత్ ॥ ౫౫౧

౧౫.౫౫౨ . శాకినీవాచకం శబ్దం న కదాచిత్సముచ్చరేత్ ।

౧౫.౫౫౨ . స్త్రియః పూజ్యా విరూపాస్తు వృద్ధాః శిల్పోపజీవికాః ॥ ౫౫౨

౧౫.౫౫౩ . అన్త్యా వికారితాఙ్గ్యశ్చ వేశ్యాః స్వచ్ఛన్దచేష్టితాః ।

౧౫.౫౫౩ . తథాచ శ్రీగమే ప్రోక్తం పూజనీయాః ప్రయత్నతః ॥ ౫౫౩

౧౫.౫౫౪ . నిరాచారాః సర్వభక్ష్యా ధర్మాధర్మవివర్జితాః ।

౧౫.౫౫౪ . స్వచ్ఛన్దగాః పలాశిన్యో లమ్పటా దేవతా ఇవ ॥ ౫౫౪

౧౫.౫౫౫ . వేశ్యాః పూజ్యాస్తద్గృహం చ ప్రయాగోఽత్ర యజేత్క్రమమ్ ।

౧౫.౫౫౫ . స్త్రీషు తన్నాచరేత్కిఞ్చిద్యేన తాభ్యో జుగుప్సతే ॥ ౫౫౫

౧౫.౫౫౬ . అతో న నగ్నాస్తాః పశ్యేన్న చాపి ప్రకటస్తనీః ।

౧౫.౫౫౬ . వృద్ధాయాః సంస్థితాయా వా న జుగుప్సేత ముద్రికామ్ ॥ ౫౫౬

౧౫.౫౫౭ . వైకృత్యం తత్ర సౌరూప్యం మేలకం న ప్రకాశయేత్ ।

౧౫.౫౫౭ . దేవమూర్తిం శూన్యతనుం పూజయేత్త్రిపథాదిషు ॥ ౫౫౭

౧౫.౫౫౮ . సర్వపర్వసు సామాన్యవిశేషేషు విశేషతః ।

౧౫.౫౫౮ . పూజా గురోరనధ్యాయో మేలకే లోభవర్జనమ్ ॥ ౫౫౮

౧౫.౫౫౯ . న జుగుప్సేత మద్యాది వీరద్రవ్యం కదాచన ।

౧౫.౫౫౯ . న నిన్దేదథ వన్దేత నిత్యం తజ్జోషిణస్తథా ॥ ౫౫౯

౧౫.౫౬౦ . ఉపదేశాయ న దోషా హృదయం చేన్న విద్విషేత్ ।

౧౫.౫౬౦ . విజాతీయవికల్పాంశోత్పుంసనాయ యతేత చ ॥ ౫౬౦

౧౫.౫౬౧ . గురోః శాస్త్రస్య దేవీనాం నామ మన్త్రే యతస్తతః ।

౧౫.౫౬౧ . అర్చాతోఽన్యత్ర నోచ్చార్యమాహూతం తర్పయేత్తతః ॥ ౫౬౧

౧౫.౫౬౨ . ఆగతస్య చ మన్త్రస్య న కుర్యాత్తర్పణం యది ।

౧౫.౫౬౨ . హరత్యర్ధశరీరం తదిత్యూచే భగవాన్యతః ॥ ౫౬౨

౧౫.౫౬౩ . శ్రీమదూర్మ్యా చ దేవీనాం వీరాణాం చేష్టితం న వై ।

౧౫.౫౬౩ . ప్రథయేన్న జుగుప్సేత వదేన్నాద్రవ్యపాణికః ॥ ౫౬౩

౧౫.౫౬౪ . శ్రీపూర్వం నామ వక్తవ్యం గురోర్ద్రవ్యకరేణ చ ।

౧౫.౫౬౪ . గుర్వాదీనాం న లఙ్ఘ్యా చ ఛాయా న త్రైర్థికైః సహ ॥ ౫౬౪

౧౫.౫౬౫ . జల్పం కుర్వన్స్వశాస్త్రార్థం వదేన్నాపిచ సూచయేత్ ।

౧౫.౫౬౫ . నిత్యాద్విశేషపూజాం చ కుర్యాన్నైమిత్తికే విధౌ ॥ ౫౬౫

౧౫.౫౬౬ . తతోఽపి మధ్యే వర్షస్య తతోఽపి హి పవిత్రకే ।

౧౫.౫౬౬ . అన్యస్తమన్త్రో నాసీత సేవ్యం శాస్త్రాన్తరం చ నో ॥ ౫౬౬

౧౫.౫౬౭ . అప్రరూఢం హి విజ్ఞానం కమ్పేతేతరభావనాత్ ।

౧౫.౫౬౭ . గృహోపస్కరణాస్త్రాణి దవతాయాగయోగతః ॥ ౫౬౭

౧౫.౫౬౮ . అర్చ్యనీతి న పద్భ్యాం వై స్పృశేన్నాపి విలఙ్ఘయేత్ ।

౧౫.౫౬౮ . గురువర్గే గృహాయాతే విశేషం కంచిదాచరేత్ ॥ ౫౬౮

౧౫.౫౬౯ . దీక్షితానాం న నిన్దాది కుర్యాద్విద్వేషపూర్వకమ్ ।

౧౫.౫౬౯ . ఉపదేశాయ నో దోషః స హ్యవిద్వేషపూర్వకః ॥ ౫౬౯

౧౫.౫౭౦ . న వష్ణవాదికాధఃస్థదృష్టిభిః సంవసేదలమ్ ।

౧౫.౫౭౦ . సహభోజనశయ్యాద్యైర్నైషాం ప్రకటయేత్స్థితిమ్ ॥ ౫౭౦

౧౫.౫౭౧ . ఉక్తం శ్రీంమాధవకులే శాసనాన్తరసంస్థితాన్ ।

౧౫.౫౭౧ . వేదోక్తిం వైష్ణవోక్తిం చ త్రైరుక్తం వర్జయేత్సదా ॥ ౫౭౧

౧౫.౫౭౨ . అకులీనేషు సంపర్కాత్తత్కులాత్పతనాద్భయమ్ ।

౧౫.౫౭౨ . ఏకపాత్రే కులామ్నాయే తస్మాత్తాన్పరివర్జయేత్ ॥ ౫౭౨

౧౫.౫౭౩ . ప్రమాదాచ్చ కృతే సఖ్యే గోష్ఠ్యాం చక్రం తు పూజయేత్ ।

౧౫.౫౭౩ . శ్రీమదూర్ధ్మే చ కథితమాగమాన్తరసేవకే ॥ ౫౭౩

౧౫.౫౭౪ . గుర్వన్తరరతే మూఢే దేవద్రవ్యోపజీవకే ।

౧౫.౫౭౪ . శక్తిహింసాకరే దుష్టే సంపర్కం నైవ కారయేత్ ॥ ౫౭౪

౧౫.౫౭౫ . న వికల్పేన దీక్షాదౌ వ్రజేదాయతనాదికమ్ ।

౧౫.౫౭౫ . ఉక్తాస్థాశిథిలత్వే యన్నిమిత్తం నైవ తచ్చరేత్ ॥ ౫౭౫

౧౫.౫౭౬ . శాసనస్థాన్పురాజాత్యా న పశ్యేన్నాప్యుదీరయేత్ ।

౧౫.౫౭౬ . నచ వ్యవహరేత్సర్వాఇచ్ఛివాభేదేన కేవలమ్ ॥ ౫౭౬

౧౫.౫౭౭ . సద్విద్యైః సాకమాసీత జ్ఞానదీప్త్యై యతేత చ ।

౧౫.౫౭౭ . నాసంస్కృతాం వ్రజేత్తజ్జం విఫలత్వం నచానయేత్ ॥ ౫౭౭

౧౫.౫౭౮ . మేలకార్థనిశాచర్యా జనవర్జం చ తన్నహి ।

౧౫.౫౭౮ . మాంసాదిదాహగన్ధం చ జిఘ్రేద్దేవీప్రియో హ్యసౌ ॥ ౫౭౮

౧౫.౫౭౯ . గుర్వాజ్ఞాం పాలయన్సర్వం త్యజేన్మన్త్రమయో భవేత్ ।

౧౫.౫౭౯ . శాస్త్రపూజాజపధ్యానవివేకతదుపక్రియాః ॥ ౫౭౯

౧౫.౫౮౦ . అకుర్వన్నిష్పలాం నైవ చేష్టేత త్రివిధాం క్రియామ్ ।

౧౫.౫౮౦ . మన్త్రతన్త్రైర్న వాదం చ కుర్యాన్నో భక్షయేద్విషమ్ ॥ ౫౮౦

౧౫.౫౮౧ . సమయానాం విలోపే చ గురుం పృచ్ఛేదసన్నిధౌ ।

౧౫.౫౮౧ . తద్వర్గం నిజసన్తానమన్యం తస్యాప్యసంనిధౌ ॥ ౫౮౧

౧౫.౫౮౨ . తేనోక్తమనుతిష్ఠేచ్చ నిర్వికల్పం ప్రయత్నతః ।

౧౫.౫౮౨ . యతః శాస్త్రాదిసంబోధతన్మయీకృతమానసః ॥ ౫౮౨

౧౫.౫౮౩ . శివ ఏవ గురుర్నాస్య వాగసత్యా వినిఃసరేత్ ।

౧౫.౫౮౩ . శివస్య స్వాత్మసంస్కృత్యై ప్రహ్వీభావో గురోః పునః ॥ ౫౮౩

౧౫.౫౮౪ . హ్లాదాయేత్యుభయార్థాయ తత్తుష్టిః ఫలదా శిశోః ।

౧౫.౫౮౪ . గుర్వాయత్తైకసిద్ధిర్హిసమయ్యపి విబోధభాక్ ॥ ౫౮౪

౧౫.౫౮౫ . తద్బోధబహుమానేన విద్యాద్గురుతమం గురుమ్ ।

౧౫.౫౮౫ . అతః సంప్రాప్య విజ్ఞానం యో గురౌ బాహ్యమానవాన్ ॥ ౫౮౫
౧౫.౫౮౬ . నాసౌ విజ్ఞానవిశ్వస్తో నాసత్యం భ్రష్ట ఏవ సః ।
౧౫.౫౮౬ . జ్ఞానానాశ్వస్తచిత్తం తం వచోమాత్రేణ శాస్త్రితమ్ ॥ ౫౮౬
౧౫.౫౮౭ . భక్తం చ నార్చయేజ్జాతు హృదా విజ్ఞానదూషకమ్ ।
౧౫.౫౮౭ . తాదృక్చ న గురుః కార్యస్తం కృత్వాపి పరిత్యజేత్ ॥ ౫౮౭
౧౫.౫౮౮ . ముఖ్యబుద్ధ్యా న సంపశ్యేద్వైష్ణవాదిగతాన్గురూన్ ।
౧౫.౫౮౮ . తథాచ శ్రీమదూర్మ్యాఖ్యే గురోరుక్తం విశేషణమ్ ॥ ౫౮౮
౧౫.౫౮౯ . గుర్వాజ్ఞా ప్రాణసందేహే నోపేక్ష్యా నో వికల్ప్యతే ।
౧౫.౫౮౯ . కౌలదీక్షా కౌలశాస్త్రం తత్త్వజ్ఞానం ప్రకాశితమ్ ॥ ౫౮౯
౧౫.౫౯౦ . యేనాసౌ గురురిత్యుక్తో హ్యన్యే వై నామధారిణః ।
౧౫.౫౯౦ . శ్రీమదానన్దశాస్త్రే చ తథైవోక్తం విశేషణమ్ ॥ ౫౯౦
౧౫.౫౯౧ . యస్మాద్దీక్షా మన్త్రశాస్త్రం తత్త్వజ్ఞానం స వై గురుః ।
౧౫.౫౯౧ . తిష్ఠేదవ్యక్తలిఙ్గశ్చ న లిఙ్గం ధారయేత్క్వచిత్ ॥ ౫౯౧
౧౫.౫౯౨ . న లిఙ్గిభిః సమం కైశ్చిత్కుర్యాదాచారమేలనమ్ ।
౧౫.౫౯౨ . కేవలం లిఙ్గినః పాల్యా న బీభత్స్యా విరూపకాః ॥ ౫౯౨
౧౫.౫౯౩ . శ్రీమద్రాత్రికులే చోక్తం మోక్షః శఙ్కాపహానితః ।
౧౫.౫౯౩ . అశుద్ధవాససన్నైషా మోక్షవార్తాపి దుర్లభా ॥ ౫౯౩
౧౫.౫౯౪ . న లిఖేన్మన్త్రహృదయం శ్రీమన్మాలోదితం కిల ।
౧౫.౫౯౪ . తదఙ్గాదుద్ధరేన్మన్త్రం నతు లేఖే విలేఖయేత్ ॥ ౫౯౪
౧౫.౫౯౫ . అతత్త్వేఽభినివేశం చ న కుర్యాత్పక్షపాతతః ।
౧౫.౫౯౫ . జాతివిద్యాకులాచారదేహదేశగుణార్థజాన్ ॥ ౫౯౫
౧౫.౫౯౬ . గ్రహాన్గ్రహానివాష్టౌ ద్రాక్త్యజేద్గహ్వరర్శితాన్ ।
౧౫.౫౯౬ . తథా శ్రీనిశిచారాదౌ హయత్వేనోపదర్శితాన్ ॥ ౫౯౬
౧౫.౫౯౭ . బ్రాహ్మణోఽహం మయా వేదశాస్త్రోక్తాదపరం కథమ్ ।

౧౫.౪౯౭ . అనుష్ఠేయమయం జాతిగ్రహః పరనిరోధకః ॥ ౪౯౭

౧౫.౪౯౮ . ఏవమన్యేఽప్యుదాహార్యాః కులగహ్వరవర్త్మనా ।

౧౫.౪౯౮ . అతత్స్వభావే తాద్రూప్యం దర్శయన్నవశేఽపి యః ॥ ౪౯౮

౧౫.౪౯౯ . స్వరూపాచ్ఛాదకః సోఽత్ర గ్రహో గ్రహ ఇవోదితః ।

౧౫.౪౯౯ . సంవిత్స్వభావే నో జాతిప్రభృతిః కాపి కల్పనా ॥ ౪౯౯

౧౫.౬౦౦ . రూపం సా త్వస్వరూపేణ తద్రూపం ఛాదయత్యలమ్ ।

౧౫.౬౦౦ . యా కాచిత్కల్పనా సంవిత్తత్త్వస్యాఖణ్డితాత్మనః ॥ ౬౦౦

౧౫.౬౦౧ . సంకోచకారిణీ సర్వాః స గ్రహస్తాం పరిత్యజేత్ ।

౧౫.౬౦౧ . శ్రీమదానన్దశాస్త్రే చ కథితం పరమేష్ఠినా ॥ ౬౦౧

౧౫.౬౦౨ . నిరపేక్షః ప్రభుర్వ్యామో న శుద్ధ్యా తత్ర కారణమ్ ।

౧౫.౬౦౨ . దేవీతృప్తిర్మఖే రక్తమాంసైర్నో శౌచయోజనాత్ ॥ ౬౦౨

౧౫.౬౦౩ . ద్విజాన్త్యజైః సమం కార్యా చర్యాన్తేఽపి మరీచయః ।

౧౫.౬౦౩ . అవికారకృతస్తేన వికల్పాన్నిరయో భవేత్ ॥ ౬౦౩

౧౫.౬౦౪ . సర్వదేవమయః కాయః సర్వప్రాణిష్వితి స్ఫుటమ్ ।

౧౫.౬౦౪ . శ్రీమద్భర్గకులేశాద్యైరప్యేతత్సునిరూపితమ్ ॥ ౬౦౪

౧౫.౬౦౫ . శరీరమేవాయతనం నాన్యదాయతనం వ్రజేత్ ।

౧౫.౬౦౫ . తీర్థమేకం స్మరేన్మన్త్రమన్యతీర్థాని వర్జయేత్ ॥ ౬౦౫

౧౫.౬౦౬ . విధిమేనం సుఖం జ్ఞాత్వా విధిజాలం పరిత్యజేత్ ।

౧౫.౬౦౬ . సమాధిర్నిశ్చయం ముక్త్వా న చాన్యేనోపలభ్యతే ॥ ౬౦౬

౧౫.౬౦౭ . ఇతి మత్వా విధానజ్ఞః సంమోహం పరివర్జయేత్ ।

౧౫.౬౦౭ . మన్త్రస్య హృదయం ముక్త్వా న చాన్యత్పరమం క్వచిత్ ॥ ౬౦౭

౧౫.౬౦౮ . ఇతి మత్వా విధానజ్ఞో మన్త్రజాలం పరిత్యజేత్ ।

౧౫.౬౦౮ . నైవేద్యం ప్రాశయేన్నద్యాస్తచ్ఛేషం చ జలే క్షిపేత్ ॥ ౬౦౮

౧౫.౬౦౯ . తైర్భుక్తే న భవేద్దోషో జలజైః పూర్వదీక్షితైః ।

౧౫.౬౦౯ . అవయశ్చాలనీయత్వాత్పరత్వేన సంగమాత్ ॥ ౬౦౯
౧౫.౬౧౦ . జ్ఞానప్రాప్త్యభ్యుపాయత్వాత్సమయాస్తే ప్రకీర్తితాః ।
౧౫.౬౧౦ . ఏవం సంశ్రావ్య సమయాన్దేవం సంపూజ్య దైశికః ॥ ౬౧౦
౧౫.౬౧౧ . విసర్జయేత్స్వచిద్వ్యోమ్ని శాన్తే మూర్తివిలాపనాత్ ।
౧౫.౬౧౧ . యది పుత్రకదీక్షాస్య న కార్యా సమనన్తరమ్ ॥ ౬౧౧
౧౫.౬౧౨ . తదాభిషిఞ్చేత్సాస్త్రేణ శివకుమ్భేన తం శిశుమ్ ।
౧౫.౬౧౨ . ఆత్మానం చ తతో యస్మాజ్జలమూర్తిర్మహేశ్వరః ॥ ౬౧౨
౧౫.౬౧౩ . మన్త్రయుజ్నిఖిలాప్యాయీ కార్యం తదభిషేచనమ్ ।
౧౫.౬౧౩ . ఇతి సమయదీక్షణమిదం ప్రకాశితం విస్తరాచ్చ సంక్షేపాత్ ॥

చ్౧౬ అథ శ్రీతన్త్రాలోకే షోడశమాహ్నికమ్

౧౬.౧ . అథ పుత్రకత్వసిద్ధ్యై నిరూప్యతే శివనిరూపితోఽత్ర విధిః ।
౧౬.౧ . యదా తు సమయస్థస్య పుత్రకత్వే నియోజనమ్ ।
౧౬.౧ . గురుత్వే సాధకత్వే వా కర్తుమిచ్ఛతి దైశికః ॥ ౧
౧౬.౨ . తదాధివాసం కృత్వాహ్ని ద్వితీయే మణ్డలం లిఖేత్ ।
౧౬.౨ . సాముదాయికయాగేఽథ తథాన్యత్ర యథోదితమ్ ॥ ౨
౧౬.౩ . షడష్టతద్ద్విగుణితచతుర్వింశతిసంఖ్యయా ।
౧౬.౩ . చక్రపఞ్చకమాఖ్యాతం శాస్త్రే శ్రీపూర్వసంజ్ఞితే ॥ ౩
౧౬.౪ . ద్వాత్రింశత్తద్ద్విగుణితం శ్రీమత్త్రైశిరసే మతే ।
౧౬.౪ . అసంఖ్యచక్రసంబన్ధః శ్రీసిద్ధాదౌ నిరూపితః ॥ ౪
౧౬.౫ . తస్మాద్యథాతథా యాగం యావచ్చక్రేణ సంమితమ్ ।
౧౬.౫ . పూజయేద్యేన తేనాత్ర త్రిశూలత్రయమాలిఖేత్ ॥ ౫
౧౬.౬ . త్రిశూలత్రితయే దేవీత్రయం పర్యాయవృత్తితః ।

౧౬.౬ . మధ్యసవ్యాన్యభేదేన పూర్ణం సంపూజితం భవేత్ ॥ ౬

౧౬.౭ . వర్తనా మణ్డలస్యాగ్రే సంక్షేపాదుపదేక్ష్యతే ।

౧౬.౭ . ఆలిఖ్య మణ్డలం గన్ధవస్త్రైణైవాస్య మార్జనమ్ ॥ ౭

౧౬.౮ . కృత్వా స్నాతో గురుః ప్రాగ్వన్మణ్డలాగ్రేఽత్ర దేవతాః ।

౧౬.౮ . బాహ్యగాః పూజయేద్ద్వారదేశే చ ద్వారదేవతాః ॥ ౮

౧౬.౯ . మణ్డలస్య పురోభాగే తద్వైశానదిశః క్రమాత్ ।

౧౬.౯ . ఆగ్నేయ్యన్తం గణేశాదీన్ క్షేత్రపాన్తాన్ప్రపూజయేత్ ॥ ౯

౧౬.౧౦ . గణపతిగురుపరమాఖ్యాః పరమేష్ఠీ పూర్వసిద్ధవాక్క్షేత్రపతిః ।

౧౬.౧౦ . ఇతి సప్తకమాఖ్యాతం గురుపఙ్క్తివిధౌ ప్రపూజ్యమస్మద్గురుభిః ॥ ౧౦

౧౬.౧౧ . తత ఆజ్ఞాం గృహీత్వా తు పుష్పధూపాదిపూజితమ్ ।

౧౬.౧౧ . పూజ్యమాధారశక్త్యాది శూలమూలాత్ప్రభృత్యలమ్ ॥ ౧౧

౧౬.౧౨ . శివాన్తం సితపద్మాన్తే త్రిశూలానాం త్రయే క్రమాత్ ।

౧౬.౧౨ . మధ్యశూలే మధ్యగః స్యాత్సద్భావః పరయా సహ ॥ ౧౨

౧౬.౧౩ . వామే చాపరయా సాకం నవాత్మా దక్షగం పరమ్ ।

౧౬.౧౩ . త్రిశూలే దక్షిణే మధ్యశృఙ్గస్థో రతిశేఖరః ॥ ౧౩

౧౬.౧౪ . స్యాత్పరాపరయా సాకం దక్షే భైరవసత్పరే ।

౧౬.౧౪ . వామే త్రిశూలే మధ్యస్థో నవాత్మాపరయా సహ ॥ ౧౪

౧౬.౧౫ . స్యాత్పరే పరయా సాకం వామారే సంశ్చ భైరవః ।

౧౬.౧౫ . ఇత్థం సర్వగతత్వే శ్రీపరాదేవ్యాః స్థితే సతి ॥ ౧౫

౧౬.౧౬ . యాగో భవేత్సుసంపూర్ణస్తదధిష్ఠానమాత్రతః ।

౧౬.౧౬ . ఏకశూలేఽప్యతో యాగే చిన్తయేత్తదధిష్ఠితమ్ ॥ ౧౬

౧౬.౧౭ . అవిధిజ్ఞో విధానజ్ఞ ఇత్యేవం శ్రీశికోదితమ్ ।

౧౬.౧౭ . తతో మధ్యే తథా దక్షే వామే శృఙ్గే చ సర్వతః ॥ ౧౭

౧౬.౧౮ . లోకపాలాస్త్రపర్యన్తమేకాత్మత్వేన పూజయేత్ ।

౧౬.౧౮ . పరత్వేన చ సర్వాసాం దేవతానాం ప్రపూజయేత్ ॥ ౧౮

౧౬.౧౯ . శ్రీమన్తం మాతృసద్భావభట్టారకమనామయమ్ ।

౧౬.౧౯ . తతోఽపి భోగయాగేన విద్యాఙ్గం భైరవాష్టకమ్ ॥ ౧౯

౧౬.౨౦ . యామలం చక్రదేవీశ్చ స్వస్థానే పూజయేద్బుధిః ।

౧౬.౨౦ . లోకపాలానస్త్రయుతాన్గన్ధపుష్పాసవాదిభిః ॥ ౨౦

౧౬.౨౧ . పూజయేత్పరయా భక్త్యా విత్తశాఠ్యవివర్జితః ।

౧౬.౨౧ . తతః కుమ్భాస్త్రకలశీమణ్డలస్థానలాత్మనామ్ ॥ ౨౧

౧౬.౨౨ . పఞ్చానామనుసన్ధానం కుర్యాదద్వయభావనాత్ ।

౧౬.౨౨ . యే తు తామద్వయవ్యాప్తిం న విన్దన్తి శివాత్మికామ్ ॥ ౨౨

౧౬.౨౩ . మన్త్రనాడీప్రయోగేణ తే విశన్త్వద్వయే పథి ।

౧౬.౨౩ . స్వదక్షిణేన నిఃసృత్య మణ్డలస్థస్య వామతః ॥ ౨౩

౧౬.౨౪ . ప్రవిశ్యాన్యేన నిఃసృత్య కుమ్భస్థే కర్కరీగతే ।

౧౬.౨౪ . వహ్నిస్థే చ క్రమేణేత్థం యావత్స్వస్మిన్స్వవామతః ॥ ౨౪

౧౬.౨౫ . మూలానుసన్ధానబలాత్ప్రాణతన్తూమ్భనే సతి ।

౧౬.౨౫ . ఇత్థమైక్యస్ఫురత్తాత్మా వ్యాప్తిసంవిత్ప్రకాశతే ॥ ౨౫

౧౬.౨౬ . తతో విశేషపూజాం చ కుర్యాదద్వయభావితామ్ ।

౧౬.౨౬ . యచ్ఛివాద్వయపీయూషసంసిక్తం పరమం హి తత్ ॥ ౨౬

౧౬.౨౭ . తేనార్ఘపుష్పగన్ధాదేరాసవస్య పశోరథ ।

౧౬.౨౭ . యా శివాద్వయతాదృష్టిః సా శుద్ధిః పరమీకృతిః ॥ ౨౭

౧౬.౨౮ . నివేదయేద్విభోరగ్రే జీవాన్ధాతూంస్తదుత్థితాన్ ।

౧౬.౨౮ . సిద్ధానసిద్ధాన్వ్యామిశ్రాన్యద్వా కించిచ్చరాచరమ్ ॥ ౨౮

౧౬.౨౯ . దృష్టప్రోక్షితసంద్రష్టృప్రాలబ్ధోపాత్తయోజితః ।

౧౬.౨౯ . నిర్వాపితో వీరపశుః సోఽష్టధోత్తరతోత్తమః ॥ ౨౯

౧౬.౩౦ . యథోత్తరం న దాతవ్యమయోగ్యేభ్యః కదాచన ।

౧౬.౩౦ . శివోపయుక్తం హి హవిర్న సర్వో భోక్తుమర్హతి ॥ ౩౦

౧౬.౩౧ . యస్తు దీక్షావిహీనోఽపి శివేచ్చావిధిచోదితః ।

౧౬.౩౧ . భక్త్యాశ్నాతి స సంపూర్ణః సమయీ స్యాత్సుభావితః ॥ ౩౧

౧౬.౩౨ . దృష్టోఽవలోకితశ్చైవ కిరణేర్ద్ధదృగర్పణాత్ ।

౧౬.౩౨ . ప్రోక్షితః కేవలం హ్యర్ఘపాత్రవిప్రుడ్భిరుక్షితః ॥ ౩౨

౧౬.౩౩ . సంద్రష్టా దర్శితాశేషసమ్యక్పూజితమణ్డలః ।

౧౬.౩౩ . ప్రాలబ్ధ ఉక్తత్రితయసంస్కృతః సోఽపి ధూనయేత్ ॥ ౩౩

౧౬.౩౪ . కమ్పేత ప్రస్రవేత్స్తబ్ధః ప్రలీనో వా యథోత్తరమ్ ।

౧౬.౩౪ . ఉపాత్తో యాగసాన్నిధ్యే శమితః శస్త్రమారుతైః ॥ ౩౪

౧౬.౩౫ . యోజితః కారణత్యాగక్రమేణ శివయోజనాత్ ।

౧౬.౩౫ . నిర్వాపితః కృతాభ్యాసగురుప్రాణమనోర్పణాత్ ॥ ౩౫

౧౬.౩౬ . దక్షిణేనాగ్నినా సౌమ్యకలాజాలవిలాపనాత్ ।

౧౬.౩౬ . తథాహ్యాదౌ పరం రూపమేకీభావేన సంశ్రయేత్ ॥ ౩౬

౧౬.౩౭ . తస్మాదాగ్నేయచారేణ జ్వాలామాలాముచావిశేత్ ।

౧౬.౩౭ . పశోర్వామేన చన్ద్రాంశుజాలం తాపేన గాలయేత్ ॥ ౩౭

౧౬.౩౮ . నాభిచక్రేఽథ విశ్రామ్యేత్ప్రాణరశ్మిగణైః సహ ।

౧౬.౩౮ . పరో భూత్వా స్వశక్త్యాత్ర జీవం జీవేన వేష్టయేత్ ॥ ౩౮

౧౬.౩౯ . స్వచిత్సూర్యేణ సంతాప్య ద్రావయేత్కలాం కలామ్ ।

౧౬.౩౯ . తతో ద్రుతం కలాజాలం ప్రాపయ్యైకత్వమాత్మని ॥ ౩౯

౧౬.౪౦ . సమస్తతత్త్వసంపూర్ణమాప్యాయనవిధాయినమ్ ।

౧౬.౪౦ . ఉన్మూలయేత సంరమ్భాత్కర్మబద్ధమముం రసాత్ ॥ ౪౦

౧౬.౪౧ . తత ఉన్మూలనోద్వేష్టయోగాద్వామం పరిభ్రమన్ ।

౧౬.౪౧ . కుణ్డల్యమృతసంపూర్ణస్వకప్రాణప్రసేవకః ॥ ౪౧

౧౬.౪౨ . వామావర్తక్రమోపాత్తహృత్పద్మామృతకేసరః ।

౧౬.౪౨ . హృత్కర్ణికారూఢిలాభాదోజోధాతుం విలాపితమ్ ॥ ౪౨
౧౬.౪౩ . శుద్ధసోమాత్మకం సారమీషల్లోహితపీతలమ్ ।
౧౬.౪౩ . ఆదాయ కరిహస్తాగ్రసదృశే ప్రాణవిగ్రహే ॥ ౪౩
౧౬.౪౪ . నిఃసృత్య ఝటితి స్వాత్మవామమార్గేణ సంవిశేత్ ।
౧౬.౪౪ . ఆప్యాయయన్నపానాఖ్యచన్ద్రచక్రహృదమ్బుజే ॥ ౪౪
౧౬.౪౫ . స్థితం తద్దేవతాచక్రం తేన సారేణ తర్పయేత్ ।
౧౬.౪౫ . అనేన విధినా సర్వాన్రసరక్తాదికాంస్తథా ॥ ౪౫
౧౬.౪౬ . ధాతూన్సమాహరేత్సంఘక్రమాదేకైకశోఽథవా ।
౧౬.౪౬ . కేవలం త్వథవాగ్నీన్దురవిసంఘట్టమధ్యగమ్ ॥ ౪౬
౧౬.౪౭ . జ్యోతీరూపమథ ప్రాణశక్త్యాఖ్యం జీవమాహరేత్ ।
౧౬.౪౭ . జీవం సమరసీకుర్యాద్దేవీచక్రేణ భావనాత్ ॥ ౪౭
౧౬.౪౮ . తదేవ తర్పణం ముఖ్యం భోగ్యభోక్త్రాత్మత్రైవ సా ।
౧౬.౪౮ . అగ్నిసంపుటపుల్లార్ణత్ర్యశ్రకాలాత్మకో మహాన్ ॥ ౪౮
౧౬.౪౯ . పిణ్డో రక్తాదిసారౌఘచాలనాకర్షణాదిషు ।
౧౬.౪౯ . ఇత్థం విశ్రాన్తియోగేన ఘటికార్ధక్రమే సతి ॥ ౪౯
౧౬.౫౦ . ఆవృత్తిశతయోగేన పశోర్నిర్వాపణం భవేత్ ।
౧౬.౫౦ . కృత్వా కతిపయం కాలం తత్రాభ్యాసమనన్యధీః ॥ ౫౦
౧౬.౫౧ . యథా చిన్తామణౌ ప్రోక్తం తేన రూపేణ యోగవిత్ ।
౧౬.౫౧ . నిఃశఙ్కః సిద్ధిమాప్నోతి గోప్యం తత్ప్రాణవత్స్ఫుటమ్ ॥ ౫౧
౧౬.౫౨ . పరోక్షేఽపి పశావేవం విధిః స్యాద్యోజనం ప్రతి ।
౧౬.౫౨ . ప్రవేశితో యాగభువి హతస్తత్రైవ సాధితః ॥ ౫౨
౧౬.౫౩ . చక్రజుష్టశ్చ తత్రైవ స వీరపశురుచ్యతే ।
౧౬.౫౩ . యస్త్వన్యత్రాపి నిహతః సామస్త్యేనాంశతోఽపివా ॥ ౫౩
౧౬.౫౪ . దేవాయ వినివేద్యేత స వై బాహ్యపశుర్మతః ।

౧౬.౫౪ . రాజ్యం లాభోఽథ తత్రైన్ద్రర్యం శివే భక్తిస్తదాత్మతా ॥ ౫౪

౧౬.౫౫ . శివజ్ఞానం మన్త్రలోకప్రాప్తిస్తత్పరివారతా ।

౧౬.౫౫ . తత్సాయుజ్యం పశోః సామ్యాద్బాహ్యాదేర్వీరధర్మణః ॥ ౫౫

౧౬.౫౬ . పుష్పాదయోఽపి తల్లాభభాగినః శివపూజయా ।

౧౬.౫౬ . ఏకోపాయేన దేవేశో విశ్వానుగ్రహణాత్మకః ॥ ౫౬

౧౬.౫౭ . యాగేనైవానుగృహ్ణాతి కిం కిం యన్న చరాచరమ్ ।

౧౬.౫౭ . తేనావీరోఽపి శఙ్కాదియుక్తః కారుణికోఽపిచ ॥ ౫౭

౧౬.౫౮ . న హింసాబుద్ధిమాదధ్యాత్పశుకర్మణి జాతుచిత్ ।

౧౬.౫౮ . పశోర్మహోపకారోఽయం తదాత్వేఽప్యప్రియం భవేత్ ॥ ౫౮

౧౬.౫౯ . వ్యాధిచ్ఛేదౌషధతపోయోజనాత్ర నిదర్శనమ్ ।

౧౬.౫౯ . శ్రీమన్మృత్యుఞ్జయే ప్రోక్తం పాశచ్ఛేదే కృతే పశోః ॥ ౫౯

౧౬.౬౦ . మలత్రయవియోగేన శరీరం న ప్రరోహతి ।

౧౬.౬౦ . ధర్మాధర్మౌఘవిచ్ఛేదాచ్ఛరీరం చ్యచతే కిల ॥ ౬౦

౧౬.౬౧ . తేనైతన్మారణం నోక్తం దీక్షేయం చిత్రరూపిణీ ।

౧౬.౬౧ . రూఢపాశస్య యః ప్రాణైర్వియోగో మారణం హి తత్ ॥ ౬౧

౧౬.౬౨ . ఇయం తు యోజనైవ స్యాత్పశోర్దేవాయ తర్పణే ।

౧౬.౬౨ . తస్మాద్దేవోక్తిమాశ్రిత్య పశూన్దద్యాద్బహూనితి ॥ ౬౨

౧౬.౬౩ . నివేదితః పునఃప్రాప్తదేహో భూయోనివేదితః ।

౧౬.౬౩ . షట్కృత్వ ఇత్థం యః సోఽత్ర షడ్జన్మా పశురుత్తమః ॥ ౬౩

౧౬.౬౪ . యథా పాకక్రమాచ్ఛుద్ధం హేమ తద్వత్స కీర్తితః ।

౧౬.౬౪ . కాం సిద్ధిం నైవ వితరేత్స్వయం కింవా న ముచ్యతే ॥ ౬౪

౧౬.౬౫ . ఉక్తం త్వానన్దశాస్త్రే యో మన్త్రసంస్కారవాంస్త్యజేత్ ।

౧౬.౬౫ . సమయాన్స్కుత్సయేద్దేవీర్దద్యాన్మన్త్రాన్వినా నయాత్ ॥ ౬౫

౧౬.౬౬ . దీక్షామన్త్రాదికం ప్రాప్య త్యజేత్పుత్రాదిమోహితః ।

౧౬.౬౬ . తతో మనుష్యతామేత్య పునరేవం కరోత్యపి ॥ ౬౬

౧౬.౬౭ . ఇత్థమేకాదిసప్తాన్తజన్మాసౌ ద్వివిధో ద్విపాత్ ।

౧౬.౬౭ . చతుష్పాద్వా పశుర్దేవీచరుకార్థం ప్రజాయతే ॥ ౬౭

౧౬.౬౮ . దాత్రర్పితోఽసౌ తద్ద్వారా యాతి సాయుజ్యతః శివమ్ ।

౧౬.౬౮ . ఇతి సంభావ్య చిత్రం తత్పశూనాం ప్రవిచేష్టితమ్ ॥ ౬౮

౧౬.౬౯ . భోగ్యేచికీర్షితం నైవ కుర్యాదన్యత్ర తం పశుమ్ ।

౧౬.౬౯ . నాపి నైష భవేద్యోగ్య ఇతి బుద్ధ్వాపసారయేత్ ॥ ౬౯

౧౬.౭౦ . తం పశుం కింతు కాఙ్క్షా చేద్విశేషే తం తు ఢౌకయేత్ ।

౧౬.౭౦ . తావతస్తాన్పశూన్దద్యాత్తథాచోక్తం మహేశినా ॥ ౭౦

౧౬.౭౧ . పశోర్వపామేదసీ చ గాలితే వహ్నిమధ్యతః ।

౧౬.౭౧ . అర్పయేచ్ఛక్తిచక్రాయ పరమం తర్పణం మతమ్ ॥ ౭౧

౧౬.౭౨ . హృదస్త్రముణ్డాంసయకృత్ప్రధానం వినివేదయేత్ ।

౧౬.౭౨ . కర్ణికాకుణ్డలీమజ్జపర్శు ముఖ్యతరం చ వా ॥ ౭౨

౧౬.౭౩ . తతోఽగ్నౌ తర్పణం కుర్యాన్మన్త్రచక్రస్య దైశికః ।

౧౬.౭౩ . తన్నివేద్య చ దేవాయ తతో విజ్ఞాపయేత్ప్రభుమ్ ॥ ౭౩

౧౬.౭౪ . గురుత్వేన త్వయైవాహమాజ్ఞాతః పరమేశ్వర ।

౧౬.౭౪ . సాక్షాత్స్వోపోపదేశాద్వైర్జపైర్గురుముఖేన వా ॥ ౭౪

౧౬.౭౫ . అనుగ్రాహ్యాస్త్వయా శిష్యాః శివశక్తిప్రచోదితాః ।

౧౬.౭౫ . తదేతే తద్విధాః ప్రాప్తాస్త్వమేభ్యః కుర్వనుగ్రహమ్ ॥ ౭౫

౧౬.౭౬ . సమావేశయ మాం స్వాత్మరశ్మిభిర్యదహం శివః ।

౧౬.౭౬ . ఏవం భవత్విత్ తతః శివోక్తిమభినన్దయేత్ ॥ ౭౬

౧౬.౭౭ . శివాభిన్నమథాత్మానం పఞ్చకృత్యకరం స్మరేత్ ।

౧౬.౭౭ . స్వాత్మనః కరణం మన్త్రాన్మూర్తిం చానుజిఘృక్షయా ॥ ౭౭

౧౬.౭౮ . తతో బద్ధ్వా సితోష్ణీషం హస్తయోరర్చయేత్క్రమాత్ ।

౧౬.౭౮ . అన్యోన్యం పాశదాహాయ శుద్ధతత్త్వవిసృష్టయే ॥ ౭౮

౧౬.౭౯ . తేజోరూపేణ మన్త్రాంశ్చ శివహస్తే సమర్చయేత్ ।

౧౬.౭౯ . గర్భావరణగానఙ్గపరివారాసనోజ్ఝితాన్ ॥ ౭౯

౧౬.౮౦ . ఆత్మానం భావయేత్పశ్చాదేకకం జలచన్ద్రవత్ ।

౧౬.౮౦ . కృత్యోపాధివశాద్భిన్నం షోఢాభిన్నం తు వస్తుతః ॥ ౮౦

౧౬.౮౧ . మణ్డలస్థోఽహమేవాయం సాక్షీ చాఖిలకర్మణామ్ ।

౧౬.౮౧ . శుద్ధా హి ద్రష్టృతా శమ్భోర్మణ్డలే కల్పితా మయా ॥ ౮౧

౧౬.౮౨ . హోమాధికరణత్వేన వహ్నావహమవస్థితః ।

౧౬.౮౨ . యదాత్మతేద్ధా మన్త్రాః స్యుః పాశప్లోషవిధావలమ్ ॥ ౮౨

౧౬.౮౩ . సామాన్యతేజోరూపాన్తరాహూతా భువనేశ్వరాః ।

౧౬.౮౩ . తర్పితాః శ్రావితాశ్చాణోర్నాధికారం ప్రతన్వతే ॥ ౮౩

౧౬.౮౪ . ఆ యాగాన్తమహం కుమ్భే సంస్థితో విఘ్నశాన్తయే ।

౧౬.౮౪ . సామాన్యరూపతా యేన విశేషాప్యాయకారిణీ ॥ ౮౪

౧౬.౮౫ . శిష్యదేహే చ తత్పాశశిథిలత్వప్రసిద్ధయే ।

౧౬.౮౫ . స హి స్వేచ్ఛావశాత్పాశాన్విధున్వన్నివ వర్తతే ॥ ౮౫

౧౬.౮౬ . సాక్షాత్స్వదేహసంస్థోఽహం కర్తానుగ్రహకర్మణామ్ ।

౧౬.౮౬ . జ్ఞానక్రియాస్వతన్త్రత్వాద్దీక్షాకర్మణి పేశలః ॥ ౮౬

౧౬.౮౭ . భిన్నకార్యాకృతివ్రాతేన్ద్రియచక్రానుసన్ధిమాన్ ।

౧౬.౮౭ . ఏకో యథాహం వహ్న్యాదిషడ్రూపోఽస్మి తథా స్ఫుటమ్ ॥ ౮౭

౧౬.౮౮ . ఏవమాలోచ్య యేనైషోఽధ్వనా దీక్షాం చికీర్షతి ।

౧౬.౮౮ . అనుసంహితయే శిష్యవర్గం పఞ్చసు తం యజేత్ ॥ ౮౮

౧౬.౮౯ . అనుసన్ధిబలాన్తే చ సమాసవ్యాసభేదతః ।

౧౬.౮౯ . కుర్యాదత్యన్తమభ్యస్తమన్యాన్తర్భావపూరితమ్ ॥ ౮౯

౧౬.౯౦ . తతోఽపి చిన్తయా భూయోఽనుసన్దధ్యాచ్ఛివాత్మతామ్ ।

౧౬.౯౦ . అహమేవ పరం తత్త్వం నచ పద్ధటవత్క్వచిత్ ॥ ౯౦

౧౬.౯౧ . మహాప్రకాశస్తత్తేన మయి సర్వమిదం జగత్ ।

౧౬.౯౧ . నచ తత్కేనచిద్బాహ్యప్రతిబిమ్బవదర్పితమ్ ॥ ౯౧

౧౬.౯౨ . కర్తాహమస్య తన్నాన్యాధీనం చ మదధిష్ఠితమ్ ।

౧౬.౯౨ . ఇత్థంభూతమహావ్యాప్తిసంవేదనపవిత్రితః ॥ ౯౨

౧౬.౯౩ . మత్సమత్వం గతో జన్తుర్ముక్త ఇత్యభిధీయతే ।

౧౬.౯౩ . తాపనిర్ఘర్షసేకాదిపారమ్పర్యేణ వహ్నితామ్ ॥ ౯౩

౧౬.౯౪ . యథాయోగోలకో యాతి గురురేవం శివాత్మతామ్ ।

౧౬.౯౪ . తతః పురఃస్థితం యద్వా పురోభావితవిగ్రహమ్ ॥ ౯౪

౧౬.౯౫ . పరోక్షదీక్షణే యద్వా దర్భాద్యైః కల్పితే మృతే ।

౧౬.౯౫ . శిష్యే వీక్ష్యార్చ్య పుష్పాద్యైర్న్యసేదధ్వానమస్య తమ్ ॥ ౯౫

౧౬.౯౬ . యేనాధ్వనా ముఖ్యతయా దీక్షామిచ్ఛతి దైశికః ।

౧౬.౯౬ . తం దేహే న్యస్య తత్రాన్తర్భావ్యమన్యదితి స్థితిః ॥ ౯౬

౧౬.౯౭ . శోధ్యాధ్వని చ విన్యస్తే తత్రైవ పరిశోధకమ్ ।

౧౬.౯౭ . న్యసేద్యథేప్సితం మన్త్రం శోధ్యౌచిత్యానుసారతః ॥ ౯౭

౧౬.౯౮ . క్వచిచ్ఛోధ్యం త్వవిన్యస్య శోధకన్యాసమాత్రతః ।

౧౬.౯౮ . స్వయం శుద్ధ్యతి సంశోధ్యం శోధకస్య ప్రభావతః ॥ ౯౮

౧౬.౯౯ . అపరం పరాపరం చ పరం చ విధిమిచ్ఛయా ।

౧౬.౯౯ . తద్యోజనానుసారేణ శ్రిత్వా న్యాసః షడధ్వనః ॥ ౯౯

౧౬.౧౦౦ . లలాటాన్తం వేదవసౌ రన్ధ్రాన్తం రసరన్ధ్రకే ।

౧౬.౧౦౦ . వసుఖేన్దౌ ద్వాదశాన్తమిత్యేష త్రివిధో విధిః ॥ ౧౦౦

౧౬.౧౦౧ . క్రమేణ కథ్యతే దృష్టః శాస్త్రే శ్రీపూర్వసంజ్ఞితే ।

౧౬.౧౦౧ . తత్ర తత్త్వేషు విన్యాసో గుల్ఫాన్తే చతురఙ్గులే ॥ ౧౦౧

౧౬.౧౦౨ . ధరా జలాదిమూలాన్తం ప్రత్యేకం ద్వ్యఙ్గులం క్రమాత్ ।

౧౬.౧౦౨ . రసశ్రుత్యఙ్గులం నాభేరూర్ధ్వమిత్థం షడఙ్గులే ॥ ౧౦౨

౧౬.౧౦౩ . పుంసః కలాన్తం షట్తత్త్వం ప్రత్యేకం త్ర్యఙ్గులే క్షిపేత్ ।

౧౬.౧౦౩ . అష్టాదశాఙ్గులం త్వేవం కణ్ఠకూపావసానకమ్ ॥ ౧౦౩

౧౬.౧౦౪ . సదాశివాన్తం మాయాదిచతుష్కం చతురఙ్గులే ।

౧౬.౧౦౪ . ప్రత్యేకమిత్యబ్ధివసుసంఖ్యమాలికదేశతః ॥ ౧౦౪

౧౬.౧౦౫ . శివతత్త్వం తతః పశ్చాత్తేజోరూపమనాకులమ్ ।

౧౬.౧౦౫ . సర్వేషాం వ్యాపకత్వేన సబాహ్యాభ్యన్తరం స్మరేత్ ॥ ౧౦౫

౧౬.౧౦౬ . జలాద్య్యన్తం సార్ధయుగ్మం మూలం త్ర్యఙ్గులమిత్యతః ।

౧౬.౧౦౬ . ద్వాదశాఙ్గులతాధిక్యాద్విధిరేష పరాపరః ॥ ౧౦౬

౧౬.౧౦౭ . జలాద్య్యన్తం త్ర్యఙ్గులే చేదవ్యక్తం తు చతుష్టయే ।

౧౬.౧౦౭ . తచ్చతుర్వింశత్యాధిక్యాత్పరోఽప్యష్టశతే విధిః ॥ ౧౦౭

౧౬.౧౦౮ . త్రివిధోన్మానకం వ్యక్తం వసుదిగ్భ్యో రవిక్షయాత్ ।

౧౬.౧౦౮ . మయతన్త్రే తథాచోక్తం తత్తత్స్వఫలవాఞ్ఛయా ॥ ౧౦౮

౧౬.౧౦౯ . నవపఞ్చచతుస్త్ర్యేకతత్త్వన్యాసే స్వయం ధియా ।

౧౬.౧౦౯ . న్యాసం ప్రకల్పయేత్తావత్తత్త్వాన్తర్భావచిన్తనాత్ ॥ ౧౦౯

౧౬.౧౧౦ . కలాపఞ్చకవేదాణ్డన్యాసోఽనేనైవ లక్షితః ।

౧౬.౧౧౦ . ఉక్తం చ త్రిశిరస్తన్త్రే స్వాధారస్థం యథాస్థితమ్ ॥ ౧౧౦

౧౬.౧౧౧ . ద్వాదశాఙ్గులముత్థానం దేహాతీతం సమం తతః ।

౧౬.౧౧౧ . ద్వాసప్తతిర్దశ ద్వే చ దేహస్థం శిరసోఽన్తతః ॥ ౧౧౧

౧౬.౧౧౨ . పాదాదారభ్య సుశ్రోణి అనాహతపదావధి ।

౧౬.౧౧౨ . దేహాతీతేఽపి విశ్రాన్త్యా సంవిత్తేః కల్పనావశాత్ ॥ ౧౧౨

౧౬.౧౧౩ . దేహత్వమితి తస్మాత్స్యాదుత్థానం ద్వాదశాఙ్గులమ్ ।

౧౬.౧౧౩ . ఇతి నిర్ణేతుమత్రైతదుక్తమష్టోత్తరం శతమ్ ॥ ౧౧౩

౧౬.౧౧౪ . పురన్యాసోఽథ గుల్ఫాన్తం భూః పురాణ్యత్ర షోడశ ।

౧౬.౧౧౪ . తస్మాదేకాఙ్గులవ్యాప్త్యా ప్రత్యేకం లకులాదితః ॥ ౧౧౪

౧౬.౧౧౫ . ద్విరణ్డాన్తం త్ర్యఙ్గులం తు చ్ఛగలాణ్డమథాబ్ధిషు ।

౧౬.౧౧౫ . దేవయోగాష్టకే ద్వే హి ప్రత్యేకాఙ్గులపాదతః ॥ ౧౧౫

౧౬.౧౧౬ . ఇతి ప్రధానపర్యన్తం షట్చత్వారింశదఙ్గులమ్ ।

౧౬.౧౧౬ . షట్పఞ్చాశత్పురాణీత్థం ప్రాగ్ధరాయాం తు షోడశ ॥ ౧౧౬

౧౬.౧౧౭ . తతోఽప్యర్ధాఙ్గులవ్యాప్త్యా షట్పురాణ్యఙ్గులత్రయే ।

౧౬.౧౧౭ . చత్వారి యుగ్మ ఏకస్మిన్నేకం చ పురమఙ్గులే ॥ ౧౧౭

౧౬.౧౧౮ . సరాగే పుంస్పురాణీశసంఖ్యానీత్థం షడఙ్గులే ।

౧౬.౧౧౮ . క్రోధేశపురమేకస్మిన్ద్వయే చాణ్డమియం చ విత్ ॥ ౧౧౮

౧౬.౧౧౯ . సంవర్తజ్యోతిషోరేవం కలాతత్త్వగయోః క్రమాత్ ।

౧౬.౧౧౯ . శూరపఞ్చాన్తపురయోర్నియతౌ చైకయుగ్మతా ॥ ౧౧౯

౧౬.౧౨౦ . శ్రీపూర్వశాస్త్రే తచ్చోక్తం పరమేశేన శంభునా ।

౧౬.౧౨౦ . ఉత్తరాదిక్రమాదద్వ్యేకభేదో విద్యాదికే త్రయే ॥ ౧౨౦

౧౬.౧౨౧ . అసారత్వాత్క్రమస్యాదౌ నియతిః పరతః కలా ।

౧౬.౧౨౧ . అథవాన్యోన్యసంజ్ఞాభ్యాం తత్త్వయోర్వ్యపదేశ్యతా ॥ ౧౨౧

౧౬.౧౨౨ . ఏకవీరశిఖేశశ్రీకణ్ఠాః కాలే త్రయస్త్రయే ।

౧౬.౧౨౨ . కాలస్య పూర్వం విన్యాసో నియతేరభిధీయతే ॥ ౧౨౨

౧౬.౧౨౩ . అథవాన్యోన్యసంజ్ఞాభిర్వ్యపదేశో హి దృశ్యతే ।

౧౬.౧౨౩ . ఏవం పుమాదిషట్తత్త్వీ విన్యస్తాష్టాదశాఙ్గులే ॥ ౧౨౩

౧౬.౧౨౪ . తతోఽప్యఙ్గుష్ఠమాత్రాన్తం మాయాతత్త్వస్థమష్టకమ్ ।

౧౬.౧౨౪ . ప్రత్యేకమర్ధాఙ్గులతః స్యాదఙ్గులచతుష్టయే ॥ ౧౨౪

౧౬.౧౨౫ . ఇత్థం ద్వ్యక్షి పురాణ్యష్టావింశతిః పురుషాన్నిశి ।

౧౬.౧౨౫ . పురత్రయం ద్వయోస్త్ర్యంశన్యూనాఙ్గులమితి క్రమాత్ ॥ ౧౨౫

౧౬.౧౨౬ . ద్వయోర్ద్వయం పఞ్చపురీ వైద్యే చతురఙ్గులే ।

౧౬.౧౨౬ . తత ఐశపురాణ్యష్టౌ చతుష్కేఽర్ధాఙ్గులక్రమాత్ ॥ ౧౨౬
౧౬.౧౨౭ . తతస్త్రీణి ద్వయే ద్వే చ ద్వయోరిత్థం చతుష్టయే ।
౧౬.౧౨౭ . సాదాశివం పఞ్చకం స్యాదిత్థం వస్వేకకం రవౌ ॥ ౧౨౭
౧౬.౧౨౮ . షోడశకం రసవిశిఖం వసుద్వికం వసుశశీతి పురవర్గాః ।
౧౬.౧౨౮ . వేదా రసాబ్ధి యుగ్మాక్షి చ రవయస్తత్ర చాఙ్గులాః క్రమశః ॥ ౧౨౮
౧౬.౧౨౯ . అష్టాదశాధికశతం పురాణి దేహేఽత్ర చతురశీతిమితే ।
౧౬.౧౨౯ . విన్యస్తాని తదిత్థం శేషే తు వ్యాపకం శివం తత్త్వమ్ ॥ ౧౨౯
౧౬.౧౩౦ . ఇతి విధిరపరః కథితః పరాపరాఖ్యో రసశ్రుతిస్థానే ।
౧౬.౧౩౦ . అష్టశరం సంఖ్యానం ఖమునికృతం తత్పరే విధౌ జ్ఞేయమ్ ॥ ౧౩౦
౧౬.౧౩౧ . లకులాదేర్యోగాష్టకపర్యన్తస్యాత్ర భువనపూగస్య ।
౧౬.౧౩౧ . అధికీకుర్యాద్గణనావశేన భాగం విధిద్వయే క్రమశః ॥ ౧౩౧
౧౬.౧౩౨ . అపరాదివిధిత్రైతాదథ న్యాసః పదాధ్వనః ।
౧౬.౧౩౨ . పూర్వం దశపదీ చోక్తా స్వతన్త్రా న్యస్యతే యదా ॥ ౧౩౨
౧౬.౧౩౩ . తయైవ దీక్షా కార్యా చేత్తదేయం న్యాసకల్పనా ।
౧౬.౧౩౩ . తత్త్వాదిముఖ్యతాయోగాద్దీక్షాయాం తు పదావలీ ॥ ౧౩౩
౧౬.౧౩౪ . తత్తత్త్వాద్యనుసారేణ తత్రాన్తర్భావ్యతే తథా ।
౧౬.౧౩౪ . స్వప్రధానత్వయోగే తు దీక్షాయాం పదపద్ధతిమ్ ॥ ౧౩౪
౧౬.౧౩౫ . న్యస్యేత్క్రమేణ తత్త్వాదివదనానవలోకినీమ్ ।
౧౬.౧౩౫ . చతుర్ష్వష్టాసు చాష్టాసు దశస్వథ దశస్వథ ॥ ౧౩౫
౧౬.౧౩౬ . దశస్వథో పఞ్చదశస్వథ వేదశరేన్దుషు ।
౧౬.౧౩౬ . ధరాపదాన్నవపదీం మాతృకామాలినీగతామ్ ॥ ౧౩౬
౧౬.౧౩౭ . యోజయేద్వ్యాప్తృ దశమం పదం తు శివసంజ్ఞితమ్ ।
౧౬.౧౩౭ . ధరాపదం వర్జయిత్వా పఞ్చ యాని పదాని తు ॥ ౧౩౭
౧౬.౧౩౮ . విధిద్వయం స్యాన్నిక్షిప్య ద్వాదశ ద్వాదశాఙ్గులాన్ ।

౧౬.౧౩౮ . మన్త్రాధ్వనోఽప్యేష ఏవ విధిర్విన్యాసయోజనే ॥ ౧౩౮

౧౬.౧౩౯ . వ్యాప్తిమాత్రం హి భిద్యేతేత్యుక్తం ప్రాగేవ తత్తథా ।

౧౬.౧౩౯ . వర్ణాధ్వనోఽథ విన్యాసః కథ్యతేఽత్ర విధిత్రయే ॥ ౧౩౯

౧౬.౧౪౦ . ఏకం చతుర్షు ప్రత్యేకం ద్వయోరఙ్గులయోః క్రమాత్ ।

౧౬.౧౪౦ . త్రయోవింశతివర్ణీ స్యాత్షడ్వర్ణ్యేకైకశస్త్రిషు ॥ ౧౪౦

౧౬.౧౪౧ . ప్రత్యేకమథ చత్వారశ్చతుర్ష్వితి విలోమతః ।

౧౬.౧౪౧ . మాలినీమాతృకార్ణాః స్యుర్వ్యాప్త్యా శైవం రసేన్దుతః ॥ ౧౪౧

౧౬.౧౪౨ . వర్జయిత్వాద్యవర్ణం తు తత్త్వవత్స్యాద్రవీన్నవీన్ ।

౧౬.౧౪౨ . తాం త్రయోవింశతౌ వర్ణేష్వప్యన్యత్స్యాద్విధిద్వయమ్ ॥ ౧౪౨

౧౬.౧౪౩ . శ్రీపూర్వశాస్త్రే తేనాదౌ తత్త్వేషూక్తం విధిత్రయమ్ ।

౧౬.౧౪౩ . అతిదిష్టం తు తద్భిన్నాభిన్నవర్ణద్వయే సమమ్ ॥ ౧౪౩

౧౬.౧౪౪ . ద్వివిధోఽపి హి వర్ణానాం షడ్విధో భేద ఉచ్యతే ।

౧౬.౧౪౪ . తత్త్వమార్గవిధానేన జ్ఞాతవ్యః పరమార్థతః ॥ ౧౪౪

౧౬.౧౪౫ . ఉపదేశాతిదేశాభ్యాం యదుక్తం తత్పదాదిషు ।

౧౬.౧౪౫ . భూయోఽతిదిష్టం తత్రైవ శాస్త్రేఽస్మద్ధృదయేశ్వరే ॥ ౧౪౫

౧౬.౧౪౬ . పదమన్త్రకలాదీనాం పూర్వసూత్రానుసారతః ।

౧౬.౧౪౬ . త్రితయత్వం ప్రకుర్వీత తత్త్వవర్ణోక్తవర్త్మనా ॥ ౧౪౬

౧౬.౧౪౭ . ఉక్తం తత్పదమన్త్రేషు కలాస్వథ నిరూప్యతే ।

౧౬.౧౪౭ . చతుర్షు రసవేదే ద్వావింశతౌ ద్వాదశస్వథ ॥ ౧౪౭

౧౬.౧౪౮ . నివృత్త్యాద్యాశ్చతస్రః స్యుర్వ్యాప్తీ స్యాచ్ఛాన్త్యతీతికా ।

౧౬.౧౪౮ . ద్వితీయస్యాం కలాయాం తు ద్వాదశ ద్వాదశాఙ్గులాన్ ॥ ౧౪౮

౧౬.౧౪౯ . క్రమాత్క్షిప్త్వా విధిద్వైతం పరాపరపరాత్మకమ్ ।

౧౬.౧౪౯ . చతురణ్డవిధిస్త్వాదిశబ్దేనేహ ప్రగృహ్యతే ॥ ౧౪౯

౧౬.౧౫౦ . కలాచతుష్కవత్తేన తస్మిన్వాచ్యం విధిత్రయమ్ ।

౧౬.౧౫౦ . ఏవం షడ్విధమధ్వానం శోధ్యశిష్యతనౌ పురా ॥ ౧౫౦

౧౬.౧౫౧ . న్యస్యైకతమముఖ్యత్వాన్న్యస్యేచ్ఛోధకసంమతమ్ ।

౧౬.౧౫౧ . అధ్వన్యాసనమన్త్రౌఘః శోధకో హ్యేక ఆదితః ॥ ౧౫౧

౧౬.౧౫౨ . శబ్దరాశిర్మాలినీ చ సమస్తవ్యస్తతో ద్విధా ।

౧౬.౧౫౨ . ఏకవీరతయా యద్వా షట్కం యామలయోగతః ॥ ౧౫౨

౧౬.౧౫౩ . పఞ్చవక్త్రీ శక్తితద్వద్భేదాత్షోఢా పునర్ద్విధా ।

౧౬.౧౫౩ . ఏకాకియామలత్వేనేత్యేవం సా ద్వాదశాత్మికా ॥ ౧౫౩

౧౬.౧౫౪ . షడఙ్గీ సకలాన్యత్వాద్ద్వివిధా వక్త్రవత్పునః ।

౧౬.౧౫౪ . ద్వాదశత్వేన గుణితా చతుర్వింశతిభేదికా ॥ ౧౫౪

౧౬.౧౫౫ . అఘోరాద్యష్టకే ద్వే చ తృతీయం యామలోదయాత్ ।

౧౬.౧౫౫ . మాతృసద్భావమన్త్రశ్చ కేవలః శ్రుతిచక్రగః ॥ ౧౫౫

౧౬.౧౫౬ . ఏకద్విత్రిచతుర్భేదాత్త్రయోదశభిదాత్మకః ।

౧౬.౧౫౬ . ఏకవీరతయా సోఽయం చతుర్దశతయా స్థితః ॥ ౧౫౬

౧౬.౧౫౭ . అనామసంహృతిస్థైర్యసృష్టిచక్రం చతుర్విధమ్ ।

౧౬.౧౫౭ . దేవతాభిర్నిజాభిస్తన్మాతృసద్భావవృంహితమ్ ॥ ౧౫౭

౧౬.౧౫౮ . ఇత్థం శోధకవర్గోఽయం మన్త్రాణాం సప్తతిః స్మృతా ।

౧౬.౧౫౮ . షడర్ధశాస్త్రేషు శ్రీమత్సారశాస్త్రే చ కథ్యతే ॥ ౧౫౮

౧౬.౧౫౯ . అఘోరాద్యష్టకేనేహ శోధనీయం విపశ్చితా ।

౧౬.౧౫౯ . అథవైకాక్షరామన్త్రైరథవా మాతృకాక్రమాత్ ॥ ౧౫౯

౧౬.౧౬౦ . భైరవీయహృదా వాపి ఖేచరీహృదయేన వా ।

౧౬.౧౬౦ . భైరవేణ మహాదేవి త్వథ వక్త్రాఙ్గపఞ్చకైః ॥ ౧౬౦

౧౬.౧౬౧ . యేన యేన హి మన్త్రేణ తన్త్రేఽస్మిన్నుద్భవః కృతః ।

౧౬.౧౬౧ . తేనైవ దీక్షయేన్మన్త్రీ ఇత్యాజ్ఞా పారమేశ్వరీ ॥ ౧౬౧

౧౬.౧౬౨ . ఏవం శోధకభేదేన సప్తతిః కీర్తితా భిదః ।

౧౬.౧౬౨ . శోధ్యన్యాసం వినా మన్త్రైరేతైర్దీక్షా యదా భవేత్ ॥ ౧౬౨

౧౬.౧౬౩ . తదా సప్తతిధా జ్ఞేయా జననాదివివర్జితా ।

౧౬.౧౬౩ . శోధ్యభేదోఽథ వక్తవ్యః సంక్షేపాత్సోఽపి కథ్యతే ॥ ౧౬౩

౧౬.౧౬౪ . ఏకత్రిపఞ్చషట్త్రింశద్భేదాత్తాత్త్వశ్చతుర్విధః ।

౧౬.౧౬౪ . పఞ్చైకభేదాచ్చాధ్వానస్తథైవాణ్డచతుష్టయమ్ ॥ ౧౬౪

౧౬.౧౬౫ . ఏవం దశవిధం శోధ్యం త్రింశద్ధా తద్విధిత్రయాత్ ।

౧౬.౧౬౫ . శోధ్యశోధకభేదేన శతాని త్వేకవింశతిః ॥ ౧౬౫

౧౬.౧౬౬ . అత్రాపి న్యాసయోగేన శోధ్యేఽధ్వని తథాకృతేః ।

౧౬.౧౬౬ . శతైకవింశతిభిదా జననాద్యుజ్ఝితా భవేత్ ॥ ౧౬౬

౧౬.౧౬౭ . జననాదిమయీ తావత్యేవం శతదృశి శ్రుతిః ।

౧౬.౧౬౭ . స్యాత్సప్తత్యధికా సాపి ద్రవ్యవిజ్ఞానభేదతః ॥ ౧౬౭

౧౬.౧౬౮ . ద్విధేతి పఞ్చాశీతిః స్యాచ్ఛతాన్యధికఖాబ్ధికా ।

౧౬.౧౬౮ . భోగమోక్షానుసన్ధానాద్ద్వివిధా సా ప్రకీర్తితా ॥ ౧౬౮

౧౬.౧౬౯ . అశుభస్యైవ సంశుద్ధ్యా శుభస్యాప్యథ శోధనాత్ ।

౧౬.౧౬౯ . ద్విధా భోగః శుభే శుద్ధిః కాలత్రయవిభేదిని ॥ ౧౬౯

౧౬.౧౭౦ . ఏకద్విసామస్త్యవశాత్సప్తధేత్యష్టధా భుజిః ।

౧౬.౧౭౦ . గురుశిష్యక్రమాత్సోఽపి ద్విధేత్యేవం విభిద్యతే ॥ ౧౭౦

౧౬.౧౭౧ . ప్రత్యక్షదీక్షణే యస్మాద్ద్వయోరేకానుసన్ధితః ।

౧౬.౧౭౧ . తాదృగ్దీక్షాఫలం పూర్ణం విసంవాదే తు విప్లవః ॥ ౧౭౧

౧౬.౧౭౨ . పరోక్షమృతదీక్షాదౌ గురురేవానుసన్ధిమాన్ ।

౧౬.౧౭౨ . క్రియాజ్ఞానమహిమ్నా తం శిష్యం ధామ్నీప్సితే నయేత్ ॥ ౧౭౨

౧౬.౧౭౩ . అవిభిన్నే క్రియాజ్ఞానే కర్మశుద్ధౌ తథైవ తే ।

౧౬.౧౭౩ . అనుసన్ధిః పునర్భిన్నః కర్మ యస్మాత్తదాత్మకమ్ ॥ ౧౭౩

౧౬.౧౭౪ . శ్రీమత్స్వచ్ఛన్దశాస్త్రే చ వాసనాభేదతః ఫలమ్ ।

౧౬.౧౭౪ . శిష్యాణాం చ గురోశ్చోక్తమభిన్నేఽపి క్రియాదికే ॥ ౧౭౪

౧౬.౧౭౫ . భోగస్య శోధకాచ్చోద్యాదనుసన్ధేశ్చ తాదృశాత్ ।

౧౬.౧౭౫ . వైచిత్ర్యమస్తి భేదస్య వైచిత్ర్యప్రాణతా యతః ॥ ౧౭౫

౧౬.౧౭౬ . తథాహి వక్త్రైర్యస్యాధ్వా శుద్ధస్తైరేవ యోజితః ।

౧౬.౧౭౬ . భోక్తుమిష్టే క్వచిత్తత్త్వే స భోక్తా తద్బలాన్వితః ॥ ౧౭౬

౧౬.౧౭౭ . శుభానాం కర్మణాం చాత్ర సద్భావే భోగచిత్రతా ।

౧౬.౧౭౭ . తాదృగేవ భవేత్కర్మశుద్ధౌ త్వన్యైవ చిత్రతా ॥ ౧౭౭

౧౬.౧౭౮ . భోగశ్చ సద్య+ఉత్క్రాన్త్యా దేహేనైవాథ సంగతః ।

౧౬.౧౭౮ . తద్దైవాభ్యాసతో వాపి దేహాన్తే వేత్త్యసౌ చతుః ॥ ౧౭౮

౧౬.౧౭౯ . ప్రాక్తనాష్టభిదా యోగాద్ద్వాత్రింశద్భేద ఉచ్యతే ।

౧౬.౧౭౯ . మోక్ష ఏకోఽపి బీజస్య సమయాఖ్యస్య తాదృశమ్ ॥ ౧౭౯

౧౬.౧౮౦ . బాలాదికం జ్ఞాతశీఘ్రమరణం శక్తివర్జితమ్ ।

౧౬.౧౮౦ . వృద్ధం వోద్దిశ్య శక్తం వా శోధనాశోధనాద్ద్విధా ॥ ౧౮౦

౧౬.౧౮౧ . సద్య+ఉత్క్రాన్తితస్త్రైధం సా చాసన్నమృతౌ గురోః ।

౧౬.౧౮౧ . కార్యేత్యాజ్ఞా మహేశస్య శ్రీమద్గహ్వరభాషితా ॥ ౧౮౧

౧౬.౧౮౨ . దృష్ట్వా శిష్యం జరాగ్రస్తం వ్యాధినా పరిపీడితమ్ ।

౧౬.౧౮౨ . ఉత్క్రమయ్య తతస్త్వేనం పరతత్త్వే నియోజయేత్ ॥ ౧౮౨

౧౬.౧౮౩ . పఞ్చత్రింశదమీ భేదా గురోర్వా గురుశిష్యయోః ।

౧౬.౧౮౩ . ఉక్తద్వైవిధ్యకలనాత్సప్తతిః పరికీర్తితాః ॥ ౧౮౩

౧౬.౧౮౪ . ఏతైర్భేదైః పురోక్తాంస్తాన్భేదాన్దీక్షాగతాన్గురుః ।

౧౬.౧౮౪ . హత్వా వదేత్ప్రసంఖ్యానం స్వభ్యస్తజ్ఞానసిద్ధయే ॥ ౧౮౪

౧౬.౧౮౫ . పఞ్చాశీతిశతీ యా చత్వారింశత్సముత్తరా కథితా ।

౧౬.౧౮౫ . తాం సప్తత్యా భిత్త్వా దీక్షాభేదాన్స్వయం కలయేత్ ॥ ౧౮౫

౧౬.౧౮౬ . పఞ్చకమిహ లక్షాణాం చ సప్తనవతిః సహస్రపరిసంఖ్యా ।

౧౬.౧౮౬ . అష్టౌ శతాని దీక్షాభేదోఽయం మాలినీతన్త్రే ॥ ౧౮౬

౧౬.౧౮౭ . సప్తతిధా శోధ్యగణస్త్రింశద్ధా శోధ్య ఏకతత్త్వాదిః ।

౧౬.౧౮౭ . సాణ్డః షడధ్వరూపస్తథేతికర్తవ్యతా చతుర్భేదా ॥ ౧౮౭

౧౬.౧౮౮ . ద్రవ్యజ్ఞానమయీ సా జననాదివివర్జితాథ తదుక్తా ।

౧౬.౧౮౮ . పఞ్చత్రింశద్ధా పునరేషా భోగాపవర్గసన్ధానాత్ ॥ ౧౮౮

౧౬.౧౮౯ . యస్మాద్ద్వాత్రింశద్ధా భోగః శుభశుద్ధ్యశుద్ధికాలభిదా ।

౧౬.౧౮౯ . మోక్షస్త్రేధా ద్విగుణా సప్తతిరితికార్యతాభేదాః ॥ ౧౮౯

౧౬.౧౯౦ . శోధనశోధ్యవిభేదాదితికర్తవ్యత్వభేదతశ్చైషా ।

౧౬.౧౯౦ . దీక్షా బహుధా భిన్నా శోధ్యవిహీనా తు సప్తతిధా ॥ ౧౯౦

౧౬.౧౯౧ . మన్త్రాణాం సకలేతరసాఙ్గనిరఙ్గాదిభేదసంకలనాత్ ।

౧౬.౧౯౧ . శోధ్యస్య చ తత్త్వాదేః పఞ్చదశాద్యుక్తభేదపరిగణనాత్ ॥ ౧౯౧

౧౬.౧౯౨ . భేదానాం పరిగణనా న శక్యతే కర్తుమిత్యసంకీర్ణాః ।

౧౬.౧౯౨ . భేదాః సంకీర్ణాః పునరన్యే భూయస్త్వకారిణో బహుధా ॥ ౧౯౨

౧౬.౧౯౩ . శోధకశోధ్యాదీనాం ద్విత్రాదివిభేదసద్భావాత్ ।

౧౬.౧౯౩ . భోగే సాధ్యే యద్యద్బహు కర్తవ్యం తదాశ్రయేన్మతిమాన్ ॥ ౧౯౩

౧౬.౧౯౪ . కారణభూయస్త్వం కిల ఫలభూయస్త్వాయ కిం చిత్రమ్ ।

౧౬.౧౯౪ . అపవర్గే నతు భేదస్తేనాస్మిన్వాసనాదృఢత్వజుషా ॥ ౧౯౪

౧౬.౧౯౫ . అల్పాప్యాశ్రయణీయా క్రియాథ విజ్ఞానమాత్రే వా ।

౧౬.౧౯౫ . అభినవగుప్తగురుః పునరాహ హి సతి విత్తదేశకాలాదౌ ॥ ౧౯౫

౧౬.౧౯౬ . అపవర్గేఽపి హి విస్తీర్ణకర్మవిజ్ఞానసంగ్రహః కార్యః ।

౧౬.౧౯౬ . చిద్వృత్తేర్వైచిత్ర్యాచ్చాఞ్చల్యేఽపి క్రమేణ సన్ధానాత్ ॥ ౧౯౬

౧౬.౧౯౭ . తస్మింస్తస్మిన్వస్తుని రూఢిరవశ్యం శివాత్మికా భవతి ।

౧౬.౧౯౭ . తత్త్వమిదమేతదాత్మకమేతస్మాత్ప్రోద్ధృతో మయా శిష్యః ॥ ౧౯౭

౧౬.౧౯౮ . ఇత్థం క్రమసంవిత్తౌ మూఢోఽపి శివాత్మకో భవతి ।

౧౬.౧౯౮ . క్రమికతథావిధశివతానుగ్రహసుభగం చ దైశికం పశ్యన్ ॥ ౧౯౮

౧౬.౧౯౯ . శిశురపి తదభేదదృశా భక్తిబలాచ్చాభ్యుపైతి శివభావమ్ ।

౧౬.౧౯౯ . యద్యపి వికల్పవృత్తేరపి మోక్షం దీక్షయైవ దేహాన్తే ॥ ౧౯౯

౧౬.౨౦౦ . శాస్త్రే ప్రోవాచ విభుస్తథాపి దృఢవాసనా యుక్తా ।

౧౬.౨౦౦ . మోక్షేఽప్యస్తి విశేషః క్రియాల్పభూయస్త్వజః సలోకాదిః ॥ ౨౦౦

౧౬.౨౦౧ . ఇతి కేచిత్తదయుక్తం స విచిత్రో భోగ ఏవ కథితః స్యాత్ ।

౧౬.౨౦౧ . సంస్కారశేషవర్తనజీవితమధ్యేఽస్య సమయలోపాద్యమ్ ॥ ౨౦౧

౧౬.౨౦౨ . నాయాతి విఘ్నజాలం క్రియాబహుత్వం ముముక్షోస్తత్ ।

౧౬.౨౦౨ . యస్మాత్సబీజదీక్షాసంస్కృతపురుషస్య సమయలోపాద్యే ॥ ౨౦౨

౧౬.౨౦౩ . భుక్తే భోగాన్మోక్షో నైవం నిర్బీజదీక్షాయామ్ ।

౧౬.౨౦౩ . ఇతి కేచిన్మన్యన్తే యుక్తం తచ్చాపి యత్స్మృతం శాస్త్రే ॥ ౨౦౩

౧౬.౨౦౪ . సమయోల్లఙ్ఘనాద్దేవి క్రవ్యాదత్వం శతం సమాః ॥ ౨౦౪

౧౬.౨౦౫ . తస్మాదురుశిష్యమతౌ శివభావనిరూఢివితరణసమర్థమ్ ।

౧౬.౨౦౫ . క్రమికం తత్త్వోద్ధరణాది కర్మ మోక్షేఽపి యుక్తమతివితతమ్ ॥ ౨౦౫

౧౬.౨౦౬ . యస్తు సదా భావనయా స్వభ్యస్తజ్ఞానవాన్గురుః స శిశోః ।

౧౬.౨౦౬ . అపవర్గాయ యథేచ్ఛం యం కంచిదుపాయమనుతిష్ఠేత్ ॥ ౨౦౬

౧౬.౨౦౭ . ఏవం శిష్యతనౌ శోధ్యం న్యస్యాధ్వానం యథేప్సితమ్ ।

౧౬.౨౦౭ . శోధకం మన్త్రముపరి న్యస్యేత్తత్త్వానుసారతః ॥ ౨౦౭

౧౬.౨౦౮ . ద్వయోర్మాతృకయోస్తత్త్వస్థిత్యా వర్ణక్రమః పురా ।

౧౬.౨౦౮ . కథితస్తం తథా న్యస్యేత్తత్తత్తత్త్వవిశుద్ధయే ॥ ౨౦౮

౧౬.౨౦౯ . వర్ణాధ్వా యద్యపి ప్రోక్తః శోధ్యః పాశాత్మకస్తు సః ।

౧౬.౨౦౯ . మాయీయః శోధకస్త్వన్యః శివాత్మా పరవాఙ్మయః ॥ ౨౦౯

౧౬.౨౧౦ . ఉవాచ సద్యోజ్యోతిశ్చ వృత్తౌ స్వాయమ్భువస్య తత్ ।

౧౬.౨౧౦ . బాఢమేకో హి పాశాత్మా శబ్దోఽన్యశ్చ శివాత్మకః ॥ ౨౧౦

౧౬.౨౧౧ . తస్మాత్తస్యైవ వర్ణస్య యుక్తా శోధకశోధ్యతా ।

౧౬.౨౧౧ . శ్రీపూర్వశాస్త్రే చాప్యుక్తం తే త్రైరాలిఙ్గితా ఇతి ॥ ౨౧౧

౧౬.౨౧౨ . సద్యోజాతాదివక్త్రాణి హృదాద్యఙ్గాని పఞ్చ చ ।

౧౬.౨౧౨ . షట్కృత్వో న్యస్య షట్త్రింశన్న్యాసం కుర్యాద్ధరాదితః ॥ ౨౧౨

౧౬.౨౧౩ . పరాపరాయా వైలోమ్యాద్ధరాయాం స్యాత్పదత్రయమ్ ।

౧౬.౨౧౩ . తతో జలాదహఙ్కారే పఞ్చాష్టకసమాశ్రయాత్ ॥ ౨౧౩

౧౬.౨౧౪ . పదాని పఞ్చ ధీమూలపుంరాగాఖ్యే త్రయే త్రయమ్ ।

౧౬.౨౧౪ . ఏకం త్వశుద్ధవిత్కాలద్వయే చైకం నియామకే ॥ ౨౧౪

౧౬.౨౧౫ . కలామాయాద్వయే చైకం పదముక్తమిహ క్రమాత్ ।

౧౬.౨౧౫ . విద్యేశ్వరసదాశక్తిశివేషు పదపఞ్చకమ్ ॥ ౨౧౫

౧౬.౨౧౬ . ఏకోనవింశతిః సేయం పదానాం స్యాత్పరాపరా ।

౧౬.౨౧౬ . సార్ధం చైకం చైకం సార్ధం ద్వే ద్వే శశీ దృగథ యుగ్మమ్ ॥ ౨౧౬

౧౬.౨౧౭ . త్రాణి దృగబ్ధిశ్చన్ద్రః శ్రుతిః శశీ పఞ్చ విధుమహాశ్చన్ద్రాః ।

౧౬.౨౧౭ . ఏకాన్నవింశతౌ స్యాదక్షరసంఖ్యా పదేష్వియం దేవ్యాః ॥ ౨౧౭

౧౬.౨౧౮ . హల్ద్వయయుతవసుచిత్రగుపరిసంఖ్యాతస్వవర్ణాయాః ।

౧౬.౨౧౮ . మూలాన్తం సార్ధవర్ణం స్యాన్మాయాన్తం వర్ణమేకకమ్ ॥ ౨౧౮

౧౬.౨౧౯ . శక్త్యన్తమేకమపరాన్యాసే విధిరుదీరితః ।

౧౬.౨౧౯ . మాయాన్తం హల్తతః శక్తిపర్యన్తే స్వర ఉచ్యతే ॥ ౨౧౯

౧౬.౨౨౦ . నిష్కలే శివతత్త్వే వై పరో న్యాసః పరోదితః ।

౧౬.౨౨౦ . పరాపరాపదాన్యేవ హ్యఘోర్యాద్యష్టకద్వయే ॥ ౨౨౦

౧౬.౨౨౧ . మన్త్రాస్తదనుసారేణ తత్త్వేష్వేతద్ద్వయం క్షిపేత్ ।

౧౬.౨౨౧ . పిణ్డాక్షరాణాం సర్వేషాం వర్ణసంఖ్యా విభేదతః ॥ ౨౨౧

౧౬.౨౨౨ . అవ్యక్తాన్తం స్వరే న్యస్యా శేషం శేషేషు యోజయేత్ ।

౧౬.౨౨౨ . బీజాని సర్వతత్త్వేషు వ్యాప్తృత్వేన ప్రకల్పయేత్ ॥ ౨౨౨

౧౬.౨౨౩ . పిణ్డానాం బీజవన్న్యాసమన్యే తు ప్రతిపేదిరే ।

౧౬.౨౨౩ . అకృతే వాథ శోధ్యస్య న్యాసే వస్తుబలాత్స్థితేః ॥ ౨౨౩

౧౬.౨౨౪ . శోధకన్యాసమాత్రేణ సర్వం శోధ్యం విశుధ్యతి ।

౧౬.౨౨౪ . శ్రీమన్మృత్యుఞ్జయాదౌ చ కథితం పరమేష్ఠినా ॥ ౨౨౪

౧౬.౨౨౫ . అధునా న్యాసమాత్రేణ భూతశుద్ధిః ప్రజాయతే ।

౧౬.౨౨౫ . దేహశుద్ధ్యర్థమప్యేతత్తుల్యమేతేన వస్తుతః ॥ ౨౨౫

౧౬.౨౨౬ . అన్యప్రకరణోక్తం యద్యుక్తం ప్రకరణాన్తరే ।

౧౬.౨౨౬ . జ్ఞాపకత్వేన సాక్షాద్వా తత్కిం నాన్యత్ర గృహ్యతే ॥ ౨౨౬

౧౬.౨౨౭ . మాలినీమాతృకాఙ్గస్య న్యాసో యోఽర్చావిధౌ పురా ।

౧౬.౨౨౭ . ప్రోక్తః కేవలసంశోధ్యమన్త్రన్యాసే స ఏవ తు ॥ ౨౨౭

౧౬.౨౨౮ . త్రిపదీ ద్వయోర్ద్వయోః స్యాత్ప్రత్యేకమథాష్టసు శ్రుతిపదాని ।

౧౬.౨౨౮ . దిక్చన్ద్రచన్ద్రరసరవిశరశరదృగ్దృఙ్మృగాఙ్కశశిగణనే ॥ ౨౨౮

౧౬.౨౨౯ . అఙ్గులమానే దేవ్యా అష్టాదశ వైభవేన పదమన్యత్ ।

౧౬.౨౨౯ . అపరం మానమిదం స్యాత్కేవలశోధకమనున్యాసే ॥ ౨౨౯

౧౬.౨౩౦ . తుర్యపదాత్పదషట్కే మానద్వితయం పరాపరపరాఖ్యమ్ ।

౧౬.౨౩౦ . ద్వాదశకం ద్వాదశకం తత్త్వోపరి పూర్వవత్త్వన్యత్ ॥ ౨౩౦

౧౬.౨౩౧ . కేవలశోధకమన్త్రన్యాసాభిప్రాయతో మహాదేవః ।

౧౬.౨౩౧ . తత్త్వక్రమోదితమపి న్యాసం పునరాహ తద్విరుద్ధమపి ॥ ౨౩౧

౧౬.౨౩౨ . నిష్కలే పదమేకార్ణం యావత్త్రీణి తు పార్థివే ।

౧౬.౨౩౨ . ఇత్యాదినా తత్త్వగతక్రమన్యాస ఉదీరితః ॥ ౨౩౨

౧౬.౨౩౩ . పునశ్చ మాలినీతన్త్రే వర్గవిద్యావిభేదతః ।

౧౬.౨౩౩ . ద్విధా పదానీత్యుక్త్వాఖ్యన్న్యాసమన్యాదృశం విభుః ॥ ౨౩౩

౧౬.౨౩౪ . ఏకైకం ద్వ్యఙ్గులం జ్ఞేయం తత్ర పూర్వం పదత్రయమ్ ।

౧౬.౨౩౪ . అష్టాఙ్గులాని చత్వారి దశాఙ్గులమతః పరమ్ ॥ ౨౩౪

౧౬.౨౩౫ . ద్వ్యఙ్గులే ద్వే పదే చాన్యే షడఙ్గులమతః పరమ్ ।

౧౬.౨౩౫ . ద్వాదశాఙ్గులమన్యచ్చ ద్వేఽన్యే పఞ్చాఙ్గులే పృథక్ ॥ ౨౩౫

౧౬.౨౩౬ . పదద్వయం చతుష్పర్వ తథాన్యే ద్వే ద్విపర్వణీ ।

౧౬.౨౩౬ . ఏవం పరాపరాదేవ్యాః స్వతన్త్రో న్యాస ఉచ్యతే ॥ ౨౩౬

౧౬.౨౩౭ . విద్యాద్వయం శిష్యతనౌ వ్యాప్తృత్వేనైవ యోజయేత్ ।

౧౬.౨౩౭ . ఇతి దర్శయితుం నాస్య పృథఙ్న్యాసం న్యరూపయత్ ॥ ౨౩౭

౧౬.౨౩౮ . ఏవం శోధకమన్త్రస్య న్యాసే తద్రశ్మియోగతః ।

౧౬.౨౩౮ . పాశజాలం విలీయేత తద్ధ్యానబలతో గురోః ॥ ౨౩౮

౧౬.౨౩౯ . శోధ్యతత్త్వే సమస్తానాం యోనీనాం తుల్యకాలతః ।

౧౬.౨౩౯ . జననాద్భోగతః కర్మక్షయే స్యాదపవృక్తతా ॥ ౨౩౯

౧౬.౨౪౦ . దేహైస్తావద్భిరస్యాణోశ్చిత్రం భోక్తురపి స్ఫుటమ్ ।

౧౬.౨౪౦ . మనోఽనుసన్ధిర్నో విశ్వసంయోగప్రవిభాగవత్ ॥ ౨౪౦

౧౬.౨౪౧ . నియత్యా మనసో దేహమాత్రే వృత్తిస్తతః పరమ్ ।

౧౬.౨౪౧ . నానుసన్ధా యతః సైకస్వాన్తయుక్తాక్షకల్పితా ॥ ౨౪౧

౧౬.౨౪౨ . ప్రదేశవృత్తి చ జ్ఞానమాత్మనస్త్రత తత్ర తత్ ।

౧౬.౨౪౨ . భోగ్యజ్ఞానం నాన్యదేహేష్వనుసన్ధానమర్హతి ॥ ౨౪౨

౧౬.౨౪౩ . యదా తు మనసస్తస్య దేహవృత్తేరపి ధ్రువమ్ ।

౧౬.౨౪౩ . యోగమన్త్రక్రియాదేః స్యాద్వైమల్యం తద్విదా తదా ॥ ౨౪౩

౧౬.౨౪౪ . యథామలం మనో దూరస్థితమప్యాశు పశ్యతి ।

౧౬.౨౪౪ . తథా ప్రత్యయదీక్షాయాం తత్తద్భువనదర్శనమ్ ॥ ౨౪౪

౧౬.౨౪౫ . జననాదివియుక్తాం తు యదా దీక్షాం చికీర్షతి ।

౧౬.౨౪౫ . తదాస్మాదుద్ధరామీతి యుక్తమూహప్రకల్పనమ్ ॥ ౨౪౫

౧౬.౨౪౬ . యదా శోధ్యం వినా శోద్ధృన్యాసస్తత్రాపి మన్త్రతః ।

౧౬.౨౪౬ . జననాదిక్రమం కుర్యాత్తత్త్వసంశ్లేషవర్జితమ్ ॥ ౨౪౬

౧౬.౨౪౭ . ఏకాకిశోద్ధృన్యాసే చ జననాదివివర్జనే ।

౧౬.౨౪౭ . తచ్ఛోద్ధృసంపుటం నామ కేవలం పరికల్పయేత్ ॥ ౨౪౭

౧౬.౨౪౮ . ద్రవ్యయోగేన దీక్షాయాం తిలాజ్యాక్షతతణ్డులమ్ ।

౧౬.౨౪౮ . తత్తన్మన్త్రేణ జుహుయాజ్జన్మయోగవియోగయోః ॥ ౨౪౮

౧౬.౨౪౯ . యదా విజ్ఞానదీక్షాం తు కుర్యాచ్ఛిష్యం తదా భృశమ్ ।

౧౬.౨౪౯ . తన్మన్త్రసంజల్పబలాత్పశ్యేదా చావికల్పకాత్ ॥ ౨౪౯

౧౬.౨౫౦ . వికల్పః కిల సంజల్పమయో యత్స విమర్శకః ।

౧౬.౨౫౦ . మన్త్రాత్మాసౌ విమర్శశ్చ శుద్ధోఽపాశవతాత్మకః ॥ ౨౫౦

౧౬.౨౫౧ . నిత్యశ్చానాదివరదశివాభేదోపకల్పితః ।

౧౬.౨౫౧ . తద్యోగాద్దైశికస్యాపి వికల్పః శివతాం వ్రజేత్ ॥ ౨౫౧

౧౬.౨౫౨ . శ్రీసారశాస్త్రే తదిదం పరమేశేన భాషితమ్ ।

౧౬.౨౫౨ . అర్థస్య ప్రతిపత్తిర్యా గ్రాహ్యగ్రాహకరూపిణీ ॥ ౨౫౨

౧౬.౨౫౩ . సా ఏవ మన్త్రశక్తిస్తు వితతా మన్త్రసన్తతౌ ।

౧౬.౨౫౩ . పరామర్శస్వభావేత్థం మన్త్రశక్తిరుదాహృతా ॥ ౨౫౩

౧౬.౨౫౪ . పరామర్శో ద్విధా శుద్ధాశుద్ధత్వాన్మన్త్రభేదకః ।

౧౬.౨౫౪ . ఉక్తం శ్రీపౌష్కరేఽన్యే చ బ్రహ్మవిష్ణ్వాదయోఽణ్డగాః ॥ ౨౫౪

౧౬.౨౫౫ . ప్రాధానికాః సాఙ్ఖ్యనాస్తే సాత్త్వరాజసతామసాః ।

౧౬.౨౫౫ . తైరశుద్ధపరామర్శాత్తన్మయీభావితో గురుః ॥ ౨౫౫

౧౬.౨౫౬ . వైష్ణవాదిః పశుః ప్రోక్తో న యోగ్యః పతిశాసనే ।

౧౬.౨౫౬ . యే మన్త్రాః శుద్ధమార్గస్థాః శివభట్టారకాదయః ॥ ౨౫౬

౧౬.౨౫౭ . శ్రీమన్మతఙ్గాదిదృశా తన్మయో హి గురుః శివః ।

౧౬.౨౫౭ . నను స్వతన్త్రసంజల్పయోగాదస్తు విమర్శితా ॥ ౨౫౭

౧౬.౨౫౮ . ప్రాక్కృతః స విమర్శాచ్చేత్కృతః సోఽపి నిరూపణే ।

౧౬.౨౫౮ . ఆద్యస్తథావికల్పత్వప్రదః స్యాదుపదేష్టృతః ॥ ౨౫౮

౧౬.౨౫౯ . యః సంక్రాన్తో౭భిజల్పః స్యాత్తస్యాప్యన్యోపదేష్టృతః ।
౧౬.౨౫౯ . పూర్వపూర్వక్రమాదిత్థం య ఏవాదిగురోః పురా ॥ ౨౫౯
౧౬.౨౬౦ . సంజల్పో హ్యభిసంక్రాన్తః సో౭ద్యాప్యస్తీతి గృహ్యతామ్ ।
౧౬.౨౬౦ . యస్తథావిధసంజల్పబలాత్కో౭పి స్వతన్త్రకః ॥ ౨౬౦
౧౬.౨౬౧ . విమర్శః కల్ప్యతే సో౭పి తదాత్మైవ సునిశ్చితః ।
౧౬.౨౬౧ . ఘటకుమ్భ ఇతీత్థం వా యది భేదో నిరూప్యతే ॥ ౨౬౧
౧౬.౨౬౨ . సో౭ప్యన్యకల్పనాదాయీ హ్యనాదృత్యః ప్రయత్నతః ।
౧౬.౨౬౨ . పణాయతే కరోతీతి వికల్పస్యోచితౌ స్ఫుటమ్ ॥ ౨౬౨
౧౬.౨౬౩ . కరపాణ్యభిజల్పౌ తౌ సంకీర్త్యేతాం కథం కిల ।
౧౬.౨౬౩ . శబ్దాచ్ఛబ్దాన్తరే తేన వ్యుత్పత్తిర్వ్యవధానతః ॥ ౨౬౩
౧౬.౨౬౪ . వ్యవహారాత్తు సా సాక్షాచ్చిత్రోపాఖ్యావిమర్శినీ ।
౧౬.౨౬౪ . తద్విమర్శోదయః ప్రాచ్యస్వవిమర్శమయః స్ఫురేత్ ॥ ౨౬౪
౧౬.౨౬౫ . యావద్బాలస్య సంవిత్తిరకృత్రిమవిమర్శనే ।
౧౬.౨౬౫ . తేన తన్మన్త్రశబ్దార్థవిశేషోత్థం వికల్పనమ్ ॥ ౨౬౫
౧౬.౨౬౬ . శబ్దాన్తరోత్థాద్భేదేన పశ్యతా మన్త్ర ఆదృతః ।
౧౬.౨౬౬ . యచ్చాపి బీజపిణ్డాదేరుక్తం ప్రాగ్బోధరూపకమ్ ॥ ౨౬౬
౧౬.౨౬౭ . తత్తస్యైవ కుతో౭న్యస్య తత్కస్మాదన్యకల్పనా ।
౧౬.౨౬౭ . ఏతదర్థం గురోర్యత్నాల్లక్షణే తత్ర తత్ర తత్ ॥ ౨౬౭
౧౬.౨౬౮ . లక్షణం కథితం హ్యేష మన్త్రతన్త్రవిశారదః ।
౧౬.౨౬౮ . తేన మన్త్రార్థసంబోధే మన్త్రవార్తికమాదరాత్ ॥ ౨౬౮
౧౬.౨౬౯ . ఊహాపోహప్రయోగం వా సర్వథా గురురాచరేత్ ।
౧౬.౨౬౯ . మన్త్రార్థవిదభావే తు సర్వథా మన్త్రతన్మయమ్ ॥ ౨౬౯
౧౬.౨౭౦ . గురుం కుర్యాత్తదభ్యాసాత్తత్సంకల్పమయో హ్యసౌ ।
౧౬.౨౭౦ . తత్సమానాభిసంజల్పో యదా మన్త్రార్థభావనాత్ ॥ ౨౭౦

౧౬.౨౭౧ . గురోర్ప్రవేత్తదా సర్వసామ్యే కో భేద ఉచ్యతామ్ ।

౧౬.౨౭౧ . అంశేనాప్యథ వైషమ్యే న తతోఽర్థక్రియా హి సా ॥ ౨౭౧

౧౬.౨౭౨ . గోమయాత్కీటతః కీట ఇత్యేవం న్యాయతో యదా ।

౧౬.౨౭౨ . సంజల్పాన్తరతోఽప్యర్థక్రియాం తామేవ పశ్యతి ॥ ౨౭౨

౧౬.౨౭౩ . తద్దైష సత్యసంజల్పః శివ ఏవేతి కథ్యతే ।

౧౬.౨౭౩ . స యద్వక్తి తదేవ స్యాన్మన్త్రో భోగాపవర్గదః ॥ ౨౭౩

౧౬.౨౭౪ . నైషోఽభినవగుప్తస్య పక్షో మన్త్రార్పితాత్మనః ।

౧౬.౨౭౪ . యోఽర్థక్రియామాహ భిన్నాం కీటయోరపి తాదృశోః ॥ ౨౭౪

౧౬.౨౭౫ . మన్త్రార్పితమనాః కించిద్వదన్యత్తు విషం హరేత్ ।

౧౬.౨౭౫ . తన్మన్త్ర ఏవ శబ్దః స పరం తత్ర ఘటాదివత్ ॥ ౨౭౫

౧౬.౨౭౬ . కాన్తాసంభోగసంజల్పసున్దరః కాముకః సదా ।

౧౬.౨౭౬ . తత్సంస్కృతోఽప్యన్యదేష కుర్వన్నాత్మని తృప్యతి ॥ ౨౭౬

౧౬.౨౭౭ . తథా తన్మన్త్రసంజల్పభావితోఽన్యదపి బ్రువన్ ।

౧౬.౨౭౭ . అనిచ్ఛురపి తద్రూపస్తథా కార్యకరో ధ్రువమ్ ॥ ౨౭౭

౧౬.౨౭౮ . వికల్పయన్న ప్యేకార్థం యతోఽన్యదపి పశ్యతి ।

౧౬.౨౭౮ . విషాపహారిమన్త్రాదీత్యుక్తం శ్రీపూర్వశాసనే ॥ ౨౭౮

౧౬.౨౭౯ . యది వా విషనాశేఽపి హేతుభేదాద్విచిత్రతా ।

౧౬.౨౭౯ . ధాత్వాప్యాయాదికానన్తకార్యభేదాద్ప్రవిష్యతి ॥ ౨౭౯

౧౬.౨౮౦ . తదేవం మన్త్రసంజల్పవికల్పాభ్యాసయోగతః ।

౧౬.౨౮౦ . భావ్యవస్తుస్ఫుటీభావః సంజల్పహ్రాసయోగతః ॥ ౨౮౦

౧౬.౨౮౧ . వస్త్వేవ భావయత్యేష న సంజల్పమిమం పునః ।

౧౬.౨౮౧ . గృహ్ణాతి భాసనోపాయం భాతే తత్ర తు తేన కిమ్ ॥ ౨౮౧

౧౬.౨౮౨ . ఏవం సంజల్పనిర్హ్రాసే సుపరిస్ఫుటతాత్మకమ్ ।

౧౬.౨౮౨ . అకృత్రిమవిమర్శాత్మ స్ఫురేద్వస్త్వవికల్పకమ్ ॥ ౨౮౨

౧౬.౨౮౩ . నిర్వికల్పా చ సా సంవిద్యద్యథా పశ్యతి స్ఫుటమ్ ।

౧౬.౨౮౩ . తత్తథైవ తథాత్మత్వాద్వస్తునోఽపి బహిఃస్థితేః ॥ ౨౮౩

౧౬.౨౮౪ . విశేషతస్త్వమాయీయాయశివతాభేదశాలినః ।

౧౬.౨౮౪ . మోక్షేఽభ్యుపాయః సంజల్పో బన్ధమోక్షౌ తతః కిల ॥ ౨౮౪

౧౬.౨౮౫ . వికల్పేఽపి గురోః సమ్యగభిన్నశివతాజుషః ।

౧౬.౨౮౫ . అవికల్పకపర్యన్తప్రతీక్షా నోపయుజ్యతే ॥ ౨౮౫

౧౬.౨౮౬ . తద్విమర్శస్వభావా హి సా వాచ్యా మన్త్రదేవతా ।

౧౬.౨౮౬ . మహాసంవిత్సమాసన్నేత్యుక్తం శ్రీగమశాసనే ॥ ౨౮౬

౧౬.౨౮౭ . నికటస్థా యథా రాజ్ఞామన్యేషాం సాధయన్త్యలమ్ ।

౧౬.౨౮౭ . సిద్ధిం రాజోపగాం శీఘ్రమేవం మన్త్రాదయః పరామ్ ॥ ౨౮౭

౧౬.౨౮౮ . ఉక్తాభిప్రాయగర్భం తదుక్తం శ్రీమాలినీమతే ।

౧౬.౨౮౮ . మన్త్రాణాం లక్షణం కస్మాదిత్యుక్తే మునిభిః కిల ॥ ౨౮౮

౧౬.౨౮౯ . యోగమేకత్వమిచ్ఛన్తి వస్తునోఽన్యేన వస్తునా ।

౧౬.౨౮౯ . తద్వస్తు జ్ఞేయమిత్యుక్తం హేయత్వాదిప్రసిద్ధయే ॥ ౨౮౯

౧౬.౨౯౦ . తత్రప్రసిద్ధ్యై శివేనోక్తం జ్ఞానం యదుపవర్ణితమ్ ।

౧౬.౨౯౦ . సబీజయోగసంసిద్ధ్యై మన్త్రలక్షణమప్యలమ్ ॥ ౨౯౦

౧౬.౨౯౧ . న చాధికారితా దీక్షాం వినా యోగేఽస్తి శాఙ్కరే ।

౧౬.౨౯౧ . క్రియాజ్ఞానవిభేదేన సా చ ద్వేధా నిగద్యతే ॥ ౨౯౧

౧౬.౨౯౨ . ద్వివిధా సా ప్రకర్తవ్యా తేన చైతదుదాహృతమ్ ।

౧౬.౨౯౨ . నచ యోగాధికారిత్వమేకమేవానయా భవేత్ ॥ ౨౯౨

౧౬.౨౯౩ . అపి మన్త్రాధికారిత్వం ముక్తిశ్చ శివదీక్షయా ।

౧౬.౨౯౩ . అనేనైతదపి ప్రోక్తం యోగీ తత్త్వైక్యసిద్ధయే ॥ ౨౯౩

౧౬.౨౯౪ . మన్త్రమేవాశ్రయేన్మూలం నిర్వికల్పాన్తమాదృతః ।

౧౬.౨౯౪ . మన్త్రాభ్యాసేన భోగం వా మోక్షం వాపి ప్రసాధయన్ ॥ ౨౯౪

౧౬.౨౯౫ . తత్రాధికారితాలబ్ధ్యై దీక్షాం గృహ్ణీత దైశికాత్ ।

౧౬.౨౯౫ . తేన మన్త్రజ్ఞానయోగబలాద్యద్యత్ప్రసాధయేత్ ॥ ౨౯౫

౧౬.౨౯౬ . తత్స్యాదస్యాన్యతత్త్వేఽపి యుక్తస్య గురుణా శిశోః ।

౧౬.౨౯౬ . దీక్షా హ్యస్యోపయుజ్యేత సంస్క్రియాయాం స సంస్కృతః ॥ ౨౯౬

౧౬.౨౯౭ . స్వబలేనైవ భోగం వా మోక్షం వా లభతే బుధః ।

౧౬.౨౯౭ . తేన విజ్ఞానయోగాదిబలీ ప్రాక్సమయీ భవన్ ॥ ౨౯౭

౧౬.౨౯౮ . పుత్రకో వా న తావాన్స్యాదపితు స్వబలోచితః ।

౧౬.౨౯౮ . యస్తు విజ్ఞానయోగాదివన్ధ్యః సోఽన్ధో యథా పథి ॥ ౨౯౮

౧౬.౨౯౯ . దైశికాయత్త ఏవ స్యాద్భోగే ముక్తౌ చ సర్వథా ।

౧౬.౨౯౯ . దీక్షా చ కేవలా జ్ఞానం వినాపి నిజమాన్తరమ్ ॥ ౨౯౯

౧౬.౩౦౦ . మోచికైవేతి కథితం యుక్త్యా చాగమతః పురా ।

౧౬.౩౦౦ . యస్తు దీక్షాకృతామేవాపేక్ష్య యోజనికాం శిశుః ॥ ౩౦౦

౧౬.౩౦౧ . స్ఫుటీభూత్యై తదుచితం జ్ఞానం యోగమథాశ్రితః ।

౧౬.౩౦౧ . సోఽపి యత్రైవ యుక్తః స్యాత్తన్మయత్వం ప్రపద్యతే ॥ ౩౦౧

౧౬.౩౦౨ . గురుదీక్షామన్త్రశాస్త్రాధీనసర్వస్థితిస్తతః ।

౧౬.౩౦౨ . దుష్టానామేవ సర్వేషాం భూతభవ్యభవిష్యతామ్ ॥ ౩౦౨

౧౬.౩౦౩ . కర్మణాం శోధనం కార్యం బుభుక్షోర్న శుభాత్మనామ్ ।

౧౬.౩౦౩ . యః పునర్లౌకికం భోగం రాజ్యస్వర్గాదికం శిశుః ॥ ౩౦౩

౧౬.౩౦౪ . త్యక్త్వా లోకోత్తరం భోగమీప్సుస్తస్య శుభేష్వపి ।

౧౬.౩౦౪ . తత్ర ద్రవ్యమయీం దీక్షాం కుర్వన్నాజ్యతిలాదికైః ॥ ౩౦౪

౧౬.౩౦౫ . కర్మాస్య శోధయామీతి జుహుయాద్దైశికోత్తమః ।

౧౬.౩౦౫ . జ్ఞానమయ్యాం తు దీక్షాయాం తద్విశుద్ధ్యతి సన్ధితః ॥ ౩౦౫

౧౬.౩౦౬ . గురోః స్వసంవిద్రూఢస్య బలాత్తత్ప్రక్షయో భవేత్ ।

౧౬.౩౦౬ . యదాస్యాశుభకర్మాణి శుద్ధాని స్యుస్తదా శుభమ్ ॥ ౩౦౬

౧౬.౩౦౭ . స్వతారతమ్యాశ్రయణాదధ్వమధ్యే ప్రసూతిదమ్ ।
౧౬.౩౦౭ . శుభపాకక్రమోపాత్తఫలభోగసమాప్తితః ॥ ౩౦౭
౧౬.౩౦౮ . యత్రైష యోజితస్తత్ర భావికర్మక్షయే కృతే ।
౧౬.౩౦౮ . భావినాం చాద్యదేహస్థదేహాన్తరవిభేదినామ్ ॥ ౩౦౮
౧౬.౩౦౯ . అశుభాంశవిశుద్ధౌ స్యాద్భోగస్యైవానుపక్షయః ।
౧౬.౩౦౯ . భుఞ్జానస్యాస్య సతతం భోగాన్మాయాలయాన్తతః ॥ ౩౦౯
౧౬.౩౧౦ . న దుఃఖఫలదం దేహాద్యధ్వమధ్యేఽపి కించన ।
౧౬.౩౧౦ . తతో మాయాలయే భుక్తసమస్తసుఖభోగకః ॥ ౩౧౦
౧౬.౩౧౧ . నిష్కలే సకలే వైతి లయం యోజనికాబలాత్ ।
౧౬.౩౧౧ . ఇతి ప్రమేయం కథితం దీక్షా కాలే గురోర్యథా ॥ ౩౧౧

చ్౧౭ అథ శ్రీతన్త్రాలోకే సప్తదశమాహ్నికమ్

౧౭.౧ . అథ భైరవతాదాత్మ్యదాయినీం ప్రక్రియాం బ్రువే ।
౧౭.౧ . ఏవం మణ్డలకుమ్భాగ్నిశిష్యస్వాత్మసు పఞ్చసు ॥ ౧
౧౭.౨ . గృహీత్వా వ్యాప్తిమైక్యేన న్యస్యాధ్వానం చ శిష్యగమ్ ।
౧౭.౨ . కర్మమాయాణుమలినత్రయం బాహౌ గలే తథా ॥ ౨
౧౭.౩ . శిఖాయాం చ క్షిపేత్సూత్రత్రగ్రన్థియోగేన దైశికః ।
౧౭.౩ . తస్యాతద్రూపతాభానం మలో గ్రన్థిః స కీర్త్యతే ॥ ౩
౧౭.౪ . ఇతిప్రతీతిదార్ఢ్యార్థం బహిర్గ్రన్థ్యుపకల్పనమ్ ।
౧౭.౪ . బాహూ కర్మాస్పదం విష్ణుర్మాయాత్మా గలసంశ్రితః ॥ ౪
౧౭.౫ . అధోవహా శిఖాణుత్వం తేనేత్థం కల్పనా కృతా ।
౧౭.౫ . నరశక్తిశివాఖ్యస్య త్రయస్య బహుభేదతామ్ ॥ ౫
౧౭.౬ . వక్తుం త్రిస్త్రిగుణం సూత్రం గ్రన్థయే పరికల్పయేత్ ।

౧౭.౬ . తేజోజలాన్నత్రితయం త్రేధా ప్రత్యేకమప్యదః ॥ ౬

౧౭.౭ . శ్రుత్యన్తే కేఽప్యతః శుక్లకృష్ణరక్తం ప్రపేదిరే ।

౧౭.౭ . తతోఽగ్నౌ తర్పితాశేషమన్త్రే చిద్వ్యోమమాత్రకే ॥ ౭

౧౭.౮ . సామాన్యరూపే తత్త్వానాం క్రమాచ్ఛుద్ధిం సమాచరేత్ ।

౧౭.౮ . తత్ర స్వమన్త్రయోగేన ధరామావాహయేత్పురా ॥ ౮

౧౭.౯ . ఇష్ట్వా పుష్పాదిభిః సర్పిస్తిలాద్యైరథ తర్పయేత్ ।

౧౭.౯ . తత్తత్త్వవ్యాపికాం పశ్చాన్మాయాతత్త్వాధిదేవతామ్ ॥ ౯

౧౭.౧౦ . మాయాశక్తిం స్వమన్త్రేణావాహ్యాభ్యర్చ్య ప్రతర్పయేత్ ।

౧౭.౧౦ . ఆవాహనే మాతృకార్ణం మాలిన్యర్ణం చ పూజనే ॥ ౧౦

౧౭.౧౧ . కుర్యాదితి గురుః ప్రాహ స్వరూపాప్యాయనద్వయాత్ ।

౧౭.౧౧ . తారో వర్ణోఽథ సంబుద్ధిపదం త్వామిత్యతః పరమ్ ॥ ౧౧

౧౭.౧౨ . ఉత్తమైకయుతం కర్మపదం దీపకమప్యతః ।

౧౭.౧౨ . తభ్యం నామ చతుర్థ్యన్తం తతోఽప్యుచితదీపకమ్ ॥ ౧౨

౧౭.౧౩ . ఇత్యూహమన్త్రయోగేన తత్తత్కర్మ ప్రవర్తయేత్ ।

౧౭.౧౩ . ఆవాహనానన్తరం హి కర్మ సర్వం నిగద్యతే ॥ ౧౩

౧౭.౧౪ . ఆవాహనం చ సంబోధః స్వస్వభావవ్యవస్థితేః ।

౧౭.౧౪ . భావస్యాహంమయస్వాత్మతాదాత్మ్యావేశ్యమానతా ॥ ౧౪

౧౭.౧౫ . శాక్తీ భూమిశ్చ సైవోక్తా యస్యాం ముఖ్యాస్తి పూజ్యతా ।

౧౭.౧౫ . అభాతత్వాదభేదాచ్చ నహ్యసౌ నృశివాత్మనోః ॥ ౧౫

౧౭.౧౬ . జడాభాసేషు తత్త్వేషు సంవిత్స్వాత్త్యై తతో గురుః ।

౧౭.౧౬ . ఆవాహనవిభక్తిం ప్రాక్కృత్వా తుర్యవిభక్తితః ॥ ౧౬

౧౭.౧౭ . నమస్కారాన్తతాయోగాత్పూర్ణాం సత్తాం ప్రకల్పయేత్ ।

౧౭.౧౭ . తతః పూర్ణస్వభావత్వం తద్రూపోద్రేకయోగతః ॥ ౧౭

౧౭.౧౮ . ధ్యేయోద్రేకో భవేద్ధ్యాతృప్రహ్వీభావవశాద్యతః ।

౧౭.౧౮ . ఆవాహ్యేష్ట్వా ప్రతర్ప్యేతి శ్రీస్వచ్ఛన్దే నిరూపితమ్ ॥ ౧౮

౧౭.౧౯ . అనేనైవ పథానేయమిత్యస్మద్గురవో జగుః ।

౧౭.౧౯ . పరత్వేన తు యత్పూజ్యం తత్స్వాతన్త్ర్యచిదాత్మకమ్ ॥ ౧౯

౧౭.౨౦ . అనవచ్ఛిన్నప్రకాశత్వాన్న ప్రకాశ్యం తు కుత్రచిత్ ।

౧౭.౨౦ . తస్య హ్యేతత్ప్రపూజ్యత్వధ్యేయత్వాది యదుల్లసేత్ ॥ ౨౦

౧౭.౨౧ . తస్యైవ తత్స్వాతన్త్ర్యత్వం యాతిదుర్ఘటకారితా ।

౧౭.౨౧ . సంబోధరూపే తత్తస్మిన్ కథం సంబోధనా భవేత్ ॥ ౨౧

౧౭.౨౨ . ప్రకాశనాయాం న స్యాత్ప్రకాశస్య ప్రకాశతా ।

౧౭.౨౨ . సంబోధనవిభక్త్యైవ వినా కర్మాదిశక్తితామ్ ॥ ౨౨

౧౭.౨౩ . స్వాతన్త్ర్యోత్తం దర్శయితుం తత్రోహమిమమాచరేత్ ।

౧౭.౨౩ . దేవమావాహయామీతి తతో దేవాయ దీపకమ్ ॥ ౨౩

౧౭.౨౪ . ప్రాగ్యుక్త్యా పూర్ణతాదాయి నమఃస్వాహాదికం భవేత్ ।

౧౭.౨౪ . నుతిః పూర్ణత్వమగ్నిన్దుసంఘట్టాప్యాయతా పరమ్ ॥ ౨౪

౧౭.౨౫ . ఆప్యాయకం చ ప్రోచ్చాలం వౌషడాది ప్రదీపయేత్ ।

౧౭.౨౫ . తత్ర బాహ్యేఽపి తాదాత్మ్యప్రసిద్ధం కర్మ చోద్యతే ॥ ౨౫

౧౭.౨౬ . యది కర్మపదం తన్నో గురురభ్యూహయేత్క్వచిత్ ।

౧౭.౨౬ . అనాభాసితతద్వస్తుభాసనాయ నియుజ్యతే ॥ ౨౬

౧౭.౨౭ . మన్త్రః కిం తేన తత్ర స్యాత్స్ఫుటం యత్రావభాసి తత్ ।

౧౭.౨౭ . తేన ప్రోక్షణసంసేకజపాదివిధిషు ధ్రువమ్ ॥ ౨౭

౧౭.౨౮ . తత్కర్మాభ్యూహనం కుర్యాత్ప్రత్యుత వ్యవధాతృతామ్ ।

౧౭.౨౮ . బహిస్తథాత్మతాభావే కార్యం కర్మపదోహనమ్ ॥ ౨౮

౧౭.౨౯ . తృప్తావాహుతిహుతభుక్పాశప్లోషచ్ఛిదాదిషు ।

౧౭.౨౯ . యత్రోద్దిష్టే విధౌ పశ్చాత్తదనన్తైః క్రియాత్మకైః ॥ ౨౯

౧౭.౩౦ . అంశైః సాధ్యం న తత్రోహో దీక్షణాదివిధిష్వివ ।

౧౭.౩౦ . తతః శిష్యస్య తత్తత్త్వస్థానేఽస్త్రేణ ప్రతాడనమ్ ॥ ౩౦
౧౭.౩౧ . కృత్వాథ శివహస్తేన హృదయం పరిమర్శయేత్ ।
౧౭.౩౧ . తతః స్వనాడీమార్గేణ హృదయం ప్రాప్య వై శిశోః ॥ ౩౧
౧౭.౩౨ . శిష్యాత్మనా సహైకత్వం గత్వాదాయ చ తం హృదా ।
౧౭.౩౨ . పుటితం హంసరూపాఖ్యం తత్ర సంహారముద్రయా ॥ ౩౨
౧౭.౩౩ . కుర్యాదాత్మీయహృదయస్థితమప్యవభాసకమ్ ।
౧౭.౩౩ . శిష్యదేహస్య తేజోభీ రశ్మిమాత్రావియోగతః ॥ ౩౩
౧౭.౩౪ . స్వబన్ధస్థానచలనాత్స్వతన్త్రస్థానలాభతః ।
౧౭.౩౪ . స్వకర్మాపరతన్త్రత్వాత్సర్వత్రోత్పత్తిమర్హతి ॥ ౩౪
౧౭.౩౫ . తేనాత్మహృదయానీతం ప్రాక్కృత్వా పుద్గలం తతః ।
౧౭.౩౫ . మాయాయాం తద్ధరాతత్త్వశరీరాణ్యస్య సంసృజేత్ ॥ ౩౫
౧౭.౩౬ . తత్రాస్య గర్భాధానం చ యుక్తం పుంసవనాదిభిః ।
౧౭.౩౬ . గర్భనిష్క్రమపర్యన్తైరేకాం కుర్వీత సంస్క్రియామ్ ॥ ౩౬
౧౭.౩౭ . జననం భోగభోక్తృత్వం మిలిత్వైకాథ సంస్క్రియా ।
౧౭.౩౭ . తతోఽస్య తేషు భోగేషు కుర్యాత్తన్మయతాం లయమ్ ॥ ౩౭
౧౭.౩౮ . తతస్తత్తత్త్వపాశానాం విచ్ఛేదం సముపాచరేత్ ।
౧౭.౩౮ . సంస్కారాణాం చతుష్కేఽస్మిన్నపరాం చ పరాపరామ్ ॥ ౩౮
౧౭.౩౯ . మన్త్రాణాం పఞ్చదశకం పరాం వా యోజయేత్క్రమాత్ ।
౧౭.౩౯ . పివన్యాద్యష్టకం శస్త్రాదికం షట్కం పరా తథా ॥ ౩౯
౧౭.౪౦ . ఇతి పఞ్చదశైతే స్యుః క్రమాల్లీనత్వసంస్కృతౌ ।
౧౭.౪౦ . అపరామన్త్రముక్త్వా ప్రాగముకాత్మన ఇత్యథ ॥ ౪౦
౧౭.౪౧ . గర్భాధానం కరోమీతి పునర్మన్త్రం తమేవ చ ।
౧౭.౪౧ . స్వాహాన్తముచ్చరన్దద్యాదాహుతిత్రితయం గురుః ॥ ౪౧
౧౭.౪౨ . పరం పరాపరామన్త్రమముకాత్మన ఇత్యథ ।

౧౭.౪౨ . జాతస్య భోగభోక్తృత్వం కరోమ్యథ పరాపరామ్ ॥ ౪౨

౧౭.౪౩ . అన్తే స్వాహేతి ప్రోచ్చార్య వితరేత్త్రిస్ర ఆహుతీః ।

౧౭.౪౩ . ఉచ్చార్య పివనీమన్త్రమముకాత్మన ఇత్యథ ॥ ౪౩

౧౭.౪౪ . భోగే లయం కరోమీతి పునర్మన్త్రం తమేవ చ ।

౧౭.౪౪ . స్వాహాన్తమాహుతీస్త్రిస్రో దద్యాదాజ్యతిలాదిభిః ॥ ౪౪

౧౭.౪౫ . ఏష ఏవ వమన్యాదౌ విధిః పఞ్చదశాన్తకే ।

౧౭.౪౫ . పూర్వం పరాత్మకం మన్త్రమముకాత్మన ఇత్యథ ॥ ౪౫

౧౭.౪౬ . పాశాచ్ఛేదం కరోమీతి పరామన్త్రః పునస్తతః ।

౧౭.౪౬ . హుం స్వాహా ఫట్సముచ్చార్య దద్యాత్త్రిస్రోఽప్యథాహుతీః ॥ ౪౬

౧౭.౪౭ . సంస్కారాణాం చతుష్కేఽస్మిన్యే మన్త్రాః కథితా మయా ।

౧౭.౪౭ . తేషు కర్మపదాత్పూర్వం ధరాతత్త్వపదం వదేత్ ॥ ౪౭

౧౭.౪౮ . తతో ధరాతత్త్వపతిమామన్త్ర్యేష్ట్వా ప్రతర్ప్య చ ।

౧౭.౪౮ . శివాభిమానసంరబ్ధో గురురేవం సమాదిశేత్ ॥ ౪౮

౧౭.౪౯ . తత్త్వేశ్వర త్వయా నాస్య పుత్రకస్య శివాజ్ఞయా ।

౧౭.౪౯ . ప్రతిబన్ధః ప్రకర్తవ్యో యాతుః పదమనామయమ్ ॥ ౪౯

౧౭.౫౦ . తతో యది సమీహేత ధరాతత్త్వాన్తరాలగమ్ ।

౧౭.౫౦ . పృథక్శోధయితుం మన్త్రీ భువనాద్యధ్వపఞ్చకమ్ ॥ ౫౦

౧౭.౫౧ . అపరామన్త్రతః ప్రాగ్వత్త్రిస్రస్త్రిస్రస్తదాహుతీః ।

౧౭.౫౧ . దద్యాత్పురం శోధయామీత్యూహయుక్తం ప్రసన్నధీః ॥ ౫౧

౧౭.౫౨ . ఏవం కలామన్త్రపదవర్ణేష్వపి విచక్షణః ।

౧౭.౫౨ . తిస్రస్త్రిస్రో హుతీర్దద్యాత్పృథక్సామస్త్యతోఽపివా ॥ ౫౨

౧౭.౫౩ . తతః పూర్ణాహుతిం దత్త్వా పరయా వౌషడన్తయా ।

౧౭.౫౩ . అపరామన్త్రతః శిష్యముద్ధృత్యాత్మహృదం నయేత్ ॥ ౫౩

౧౭.౫౪ . యదా త్వేకేన శుద్ధేన తదన్తర్భావచిన్తనాత్ ।

౧౭.౫౪ . న పృథక్శోధయేత్తత్త్వనాథసంశ్రవణాత్పరమ్ ॥ ౫౪

౧౭.౫౫ . తదా పూర్ణాం వితీర్యాణుముక్తిప్యాత్మని యోజయేత్ ।

౧౭.౫౫ . తాత్స్వాత్మసంస్థ్యయోగాయ తయైవాపరయాహుతీః ॥ ౫౫

౧౭.౫౬ . సకర్మపదయా దద్యాదితి కేచిత్తు మన్వతే ।

౧౭.౫౬ . అన్యే తు గురవః ప్రాహుర్భావనామయమీదృశమ్ ॥ ౫౬

౧౭.౫౭ . నాత్ర బాహ్యాహుతిర్దేయా దైశికస్య పృథక్పునః ।

౧౭.౫౭ . దద్యాద్వా యది నో దోషః స్యాదుపాయః స భావనే ॥ ౫౭

౧౭.౫౮ . ఏవం ప్రాక్తనతాత్స్వాత్మసంస్థత్వే యోజయేద్గురుః ।

౧౭.౫౮ . తతః శిష్యహృదం నేయః స ఆత్మా తావతోఽధ్వనః ॥ ౫౮

౧౭.౫౯ . శుద్ధస్తద్దార్ఢ్యసిద్ధ్యై చ పూర్ణా స్యాత్పరయా పునః ।

౧౭.౫౯ . మహాపాశుపతం పూర్వం విలోమస్య విశుద్ధయే ॥ ౫౯

౧౭.౬౦ . జుహోమి పునరస్త్రేణ వౌషడన్త ఇతి క్షిపేత్ ।

౧౭.౬౦ . పునః పూర్ణాం తతో మాయామభ్యర్చ్యాథ విసర్జయేత్ ॥ ౬౦

౧౭.౬౧ . ధరాతత్త్వం విశుద్ధం సజ్జలేన శుద్ధరూపిణా ।

౧౭.౬౧ . భావయేన్మిశ్రితం వారి శుద్ధియోగ్యం తతో భవేత్ ॥ ౬౧

౧౭.౬౨ . తథా తత్తత్పురాతత్త్వమిశ్రణాదుత్తరోత్తరమ్ ।

౧౭.౬౨ . సర్వా శివీభవేత్తత్త్వావలీ శుద్ధాన్యథా పృథక్ ॥ ౬౨

౧౭.౬౩ . పృథక్త్వం చ మలో మాయాభిధానస్తస్య సంభవే ।

౧౭.౬౩ . కర్మక్షయేఽపి నో ముక్తిర్భవేద్విద్యేశ్వరాదివత్ ॥ ౬౩

౧౭.౬౪ . తతోఽపి జలతత్త్వస్య వహ్నౌ వ్యోమ్ని చిదాత్మకే ।

౧౭.౬౪ . ఆహ్వానాద్యఖిలం యావత్తేజస్యస్య విమశ్రణమ్ ॥ ౬౪

౧౭.౬౫ . ఏవం క్రమాత్కలాతత్త్వే శుద్ధే పాశం భుజాశ్రితమ్ ।

౧౭.౬౫ . ఛిన్ద్యాత్కలా హి సా కించిత్కర్తృత్వోన్మీలనాత్మికా ॥ ౬౫

౧౭.౬౬ . కర్మాఖ్యమలజృమ్భాత్మా తం చ గ్రన్థిం స్రుగగ్రగమ్ ।

౧౭.౬౬ . పూర్ణాహుత్యా సమం వహ్నౌ మన్త్రతేజసి నిర్దహేత్ ॥ ౬౬

౧౭.౬౭ . మన్త్రో హి విశ్వరూపః సన్నుపాశ్రయవశాత్తథా ।

౧౭.౬౭ . వ్యక్తరూపస్తతో వహ్నౌ పాశప్లోషవిధాయకః ॥ ౬౭

౧౭.౬౮ . ప్లుష్టో లీనస్వభావోఽసౌ పాశస్తం ప్రతి శమ్భువత్ ।

౧౭.౬౮ . పరమేశమహాతేజఃశేషమాత్రత్వమశ్నుతే ॥ ౬౮

౧౭.౬౯ . కర్మపాశేఽత్ర హోతవ్యే పూర్ణయాస్య శుభాశుభమ్ ।

౧౭.౬౯ . అశుభం వా భవద్భూతం భావి వాథ సమస్తకమ్ ॥ ౬౯

౧౭.౭౦ . దహామి ఫట్త్రయం వౌషడితి పూర్ణాం వినిక్షిపేత్ ।

౧౭.౭౦ . ఏవం మాయాన్తసంశుద్ధౌ కణ్ఠపాశం చ హోమయేత్ ॥ ౭౦

౧౭.౭౧ . పూర్ణస్య తస్య మాయాఖ్యం పాశభేదప్రథాత్మకమ్ ।

౧౭.౭౧ . దహామి ఫట్త్రయం వౌషడితి పూర్ణాం క్షిపేద్గురుః ॥ ౭౧

౧౭.౭౨ . నిర్బీజా యది కార్యా తు తదాత్రైవాపరాం క్షిపేత్ ।

౧౭.౭౨ . పూర్ణాం సమయపాశాఖ్యబీజదాహపదాన్వితామ్ ॥ ౭౨

౧౭.౭౩ . గురౌ దేవే తథా శాస్త్రే భక్తిః కార్యాస్య నహ్యసౌ ।

౧౭.౭౩ . సమయః శక్తిపాతస్య స్వభావో హ్యేష నో పృథక్ ॥ ౭౩

౧౭.౭౪ . మాయాన్తే శుద్ధిమాయాతే వాగీశీ యా పురాభవత్ ।

౧౭.౭౪ . మాయా శక్తిమయీ సైవ విద్యాశక్తిత్వమశ్నుతే ॥ ౭౪

౧౭.౭౫ . తచ్ఛుద్ధవిద్యామాహూయ విద్యాశక్తిం నియోజయేత్ ।

౧౭.౭౫ . ఏవం క్రమేణ సంశుద్ధే సదాశివపదేఽప్యలమ్ ॥ ౭౫

౧౭.౭౬ . శిఖాం గ్రన్థియుతాం ఛిత్త్వా మలమాణవకం దహేత్ ।

౧౭.౭౬ . యతోఽధికారభోగాఖ్యౌ ద్వౌ పాశౌ తు సదాశివే ॥ ౭౬

౧౭.౭౭ . ఇత్యుక్త్యాణవపాశోఽత్ర మాయీయస్తు నిశావధిః ।

౧౭.౭౭ . శిష్యో యథోచితం స్నాయాదాచామేద్దైశికః స్వయమ్ ॥ ౭౭

౧౭.౭౮ . ఆణవాఖ్యే వినిర్దగ్ధే హ్యధోవాహిశిఖామలే ।

౧౭.౭౮ . తతః ప్రాగుక్తసకలప్రమేయం పరిచిన్తయన్ ॥ ౭౮

౧౭.౭౯ . శిష్యదేహాదిమాత్మీయదేహప్రాణాదియోజితమ్ ।

౧౭.౭౯ . కృత్వాత్మదేహప్రాణాదేర్విశ్వమన్తరనుస్మరేత్ ॥ ౭౯

౧౭.౮౦ . ఉక్తప్రక్రియయా చైవం దృఢబుద్ధిరనన్యధీః ।

౧౭.౮౦ . ప్రాణస్థం దేశకాలాధ్వయుగం ప్రాణం చ శక్తిగమ్ ॥ ౮౦

౧౭.౮౧ . తాం చ సంవిద్గతాం శుద్ధాం సంవిదం శివరూపిణీమ్ ।

౧౭.౮౧ . శిష్యసంవిదభిన్నాం చ మన్త్రవహ్న్యద్యభేదినీమ్ ॥ ౮౧

౧౭.౮౨ . ధ్యాయన్ ప్రాగ్వత్ప్రయోగేణ శివం సకలనిష్కలమ్ ।

౧౭.౮౨ . ద్వ్యాత్మకం వా క్షిపేత్పూర్ణాం ప్రశాన్తకరణేన తు ॥ ౮౨

౧౭.౮౩ . ఉక్తం త్రైశిరసే తన్త్రే సర్వసంపూరణాత్మకమ్ ।

౧౭.౮౩ . మూలాదుదయగత్యా తు శివేన్దుపరిసంప్లుతమ్ ॥ ౮౩

౧౭.౮౪ . జన్మాన్తమధ్యకుహరమూలస్రోతఃసముత్థితమ్ ।

౧౭.౮౪ . శివార్కరశ్మిభిస్తీవ్రైః క్షుబ్ధం జ్ఞానామృతం తు యత్ ॥ ౮౪

౧౭.౮౫ . తేన సంతర్పయేత్సమ్యక్ప్రశాన్తకరణేన తు ।

౧౭.౮౫ . శూన్యధామాబ్జమధ్యస్థప్రభాకిరణభాస్వరః ॥ ౮౫

౧౭.౮౬ . ఆధేయాధారనిఃస్పన్దబోధశాస్త్రపరిగ్రహః ।

౧౭.౮౬ . జన్మాధేయప్రపఞ్చైకస్ఫోటసంఘట్టఘట్టనః ॥ ౮౬

౧౭.౮౭ . మూలస్థానాత్సమారభ్య కృత్వా సోమేశమన్తగమ్ ।

౧౭.౮౭ . ఖమివాతిష్ఠతే యావత్ప్రశాన్తం తావదుచ్యతే ॥ ౮౭

౧౭.౮౮ . ఉక్తం శ్రీపూర్వశాస్త్రే చ స్రుచమాపూర్య సర్పిషా ।

౧౭.౮౮ . కృత్వా శిష్యం తథాత్మస్థం మూలమన్త్రమనుస్మరన్ ॥ ౮౮

౧౭.౮౯ . శివం శక్తిం తథాత్మానం శిష్యం సర్పిస్తథానలమ్ ।

౧౭.౮౯ . ఏకీకుర్వఞ్ఛనైర్గచ్ఛేద్ద్వాదశాన్తమనన్యధీః ॥ ౮౯

౧౭.౯౦ . తత్ర కుమ్భకమాస్థాయ ధ్యాయన్సకలనిష్కలమ్ ।

౧౭.౯౦ . తిష్ఠేత్తావదనుద్విగ్నో యావదాజ్యక్షయో భ్వేత్ ॥ ౯౦

౧౭.౯౧ . ఏవం యుక్తః పరే తత్త్వే గురుణా శివమూర్తినా ।

౧౭.౯౧ . న భూయః పశుతామేతి దగ్ధమాయానిబన్ధనః ॥ ౯౧

౧౭.౯౨ . దేహపాతే పునః ప్రేప్సేద్యది తత్త్వేషు కుత్రచిత్ ।

౧౭.౯౨ . భోగాన్ సమస్తవ్యస్తత్వభేదైరన్తే పరం పదమ్ ॥ ౯౨

౧౭.౯౩ . తదా తత్తత్త్వభూమౌ తు తత్సంఖ్యాయామనన్యధీః ।

౧౭.౯౩ . పునర్యోజనికాం కుర్యాత్పూర్ణాహుత్యన్తరేణ తు ॥ ౯౩

౧౭.౯౪ . ముక్తిప్రదా భోగమోక్షప్రదా వా యా ప్రకీర్తితా ।

౧౭.౯౪ . దీక్షా సా స్యాత్సబీజత్వనిర్బీజాత్మతయా ద్విధా ॥ ౯౪

౧౭.౯౫ . బాలే నిర్జ్ఞాతమరణే త్వశక్తే వా జరాదిభిః ।

౧౭.౯౫ . కార్యా నిర్బీజికా దీక్షా శక్తిపాతబలోదయే ॥ ౯౫

౧౭.౯౬ . నిర్బీజాయాం సామయాంస్తు పాశానపి విశోధయేత్ ।

౧౭.౯౬ . కృతనిర్బీజదీక్షస్తు దేవాగ్నిగురుభక్తిభాక్ ॥ ౯౬

౧౭.౯౭ . ఇయతైవ శివం యాయాత్సద్యో భోగాన్ విభుజ్య వా ।

౧౭.౯౭ . శ్రీమద్దీక్షోత్తరే చోక్తం చారే షట్త్రింశదఙ్గులే ॥ ౯౭

౧౭.౯౮ . తత్త్వాన్యాపాదమూర్ధాన్తం భువనాని త్యజేత్క్రమాత్ ।

౧౭.౯౮ . తుటిమాత్రం నిష్కలం తదదేహం తదహంపరమ్ ॥ ౯౮

౧౭.౯౯ . శక్త్యా తత్ర క్షిపామ్యేనమితి ధ్యాయంస్తు దీక్షయేత్ ।

౧౭.౯౯ . సబీజాయాం తు దీక్షాయాం సమయాన్న విశోధయేత్ ॥ ౯౯

౧౭.౧౦౦ . విశేషస్త్వయమేతస్యాం యావజ్జీవం శిశోర్గురుః ।

౧౭.౧౦౦ . శేషవృత్త్యై శుద్ధతత్త్వసృష్టిం కుర్వీత పూర్ణయా ॥ ౧౦౦

౧౭.౧౦౧ . అభిన్నాచ్ఛివసంబోధజలధేర్యుగపత్స్ఫురత్ ।

౧౭.౧౦౧ . పూర్ణాం క్షిపంస్తత్త్వజాలం ధ్యాయేద్భారూపకం సృతమ్ ॥ ౧౦౧

౧౭.౧౦౨ . విశుద్ధతత్త్వసృష్టిం వా కుర్యాత్కుమ్భాభిషేచనాత్ ।

౧౭.౧౦౨ . తథా ధ్యానబలాదేవ యద్వా పూర్ణాభిషేచనైః ॥ ౧౦౨

౧౭.౧౦౩ . పృథివీ స్థిరరూపాస్య శివరూపేణ భావితా ।

౧౭.౧౦౩ . స్థిరీకరోతి తామేవ భావనామితి శుద్ధ్యతి ॥ ౧౦౩

౧౭.౧౦౪ . జలమాప్యాయయత్యేనాం తేజో భాస్వరతాం నయేత్ ।

౧౭.౧౦౪ . మరుదానన్దసంస్పర్శం వ్యోమ వైతత్యమావహేత్ ॥ ౧౦౪

౧౭.౧౦౫ . ఏవం తన్మాత్రవర్గోఽపి శివతామయ ఇష్యతే ।

౧౭.౧౦౫ . పరానన్దమహావ్యాప్తిరశేషమలవిచ్యుతిః ॥ ౧౦౫

౧౭.౧౦౬ . శివే గన్తృత్వమాదానముపాదేయశివస్తుతిః ।

౧౭.౧౦౬ . శివామోదభరాస్వాదదర్శనస్పర్శనాన్యలమ్ ॥ ౧౦౬

౧౭.౧౦౭ . తదాకర్ణనమిత్యేవమిన్ద్రియాణాం విశుద్ధతా ।

౧౭.౧౦౭ . సంకల్పాధ్యవసామానాః ప్రకాశో రక్తిసంస్థితీ ॥ ౧౦౭

౧౭.౧౦౮ . శివాత్మత్వేన యత్సేయం శుద్ధతా మానసాదికే ।

౧౭.౧౦౮ . నియమో రఞ్జనం కర్తృభావః కలనయా సహ ॥ ౧౦౮

౧౭.౧౦౯ . వేదనం హేయవస్త్వంశవిషయే సుప్తకల్పతా ।

౧౭.౧౦౯ . ఇత్థం శివైక్యరూఢస్య షట్కఞ్చుకగణోఽప్యయమ్ ॥ ౧౦౯

౧౭.౧౧౦ . శుద్ధ ఏవ పుమాన్ ప్రాప్తశివభావో విశుద్ధ్యతి ।

౧౭.౧౧౦ . విద్యేశాదిషు తత్త్వేషు నైవ కాచిదశుద్ధతా ॥ ౧౧౦

౧౭.౧౧౧ . ఇత్యేవం శుద్ధతత్త్వానాం సృష్ట్యా శిష్యోఽపి తన్మయః ।

౧౭.౧౧౧ . భవేద్యేతత్సూచితం శ్రీమాలినీవిజయోత్తరే ॥ ౧౧౧

౧౭.౧౧౨ . బన్ధమోక్షావుభావేతావిన్ద్రియాణి జగుర్బుధాః ।

౧౭.౧౧౨ . నిగృహీతాని బన్ధాయ విముక్తాని విముక్తయే ॥ ౧౧౨

౧౭.౧౧౩ . ఏతాని వ్యాపకే భావే యదా స్యుర్మనసా సహ ।

౧౭.౧౧౩ . ముక్తాని క్వాపి విషయే రోధాద్బన్ధాయ తాని తు ॥ ౧౧౩

౧౭.౧౧౪ . ఇత్యేవం ద్వివిధో భావః శుద్ధాశుద్ధప్రభేదతః ।

౧౭.౧౧౪ . ఇన్ద్రియాణాం సమాఖ్యాతః సిద్ధయోగీశ్వరే మతే ॥ ౧౧౪
౧౭.౧౧౫ . శ్రీమాన్ విద్యాగురుస్త్వాహ ప్రమాణస్తుతిదర్శనే ।
౧౭.౧౧౫ . సమస్తమన్త్రైర్దీక్షాయాం నియమస్త్వేష కథ్యతే ॥ ౧౧౫
౧౭.౧౧౬ . మాయాన్తశుద్ధౌ సర్వాః స్యుః క్రియా హ్యపరయా సదా ।
౧౭.౧౧౬ . ద్వ్యాత్మయా సకలాన్తే తు నిష్కలే పరయైవ తు ॥ ౧౧౬
౧౭.౧౧౭ . ఈశాన్తే చ పివన్యాది సకలాన్తేఽఙ్గపఞ్చకమ్ ।
౧౭.౧౧౭ . ఇత్యేవంవిధిమాలోచ్య కర్మ కుర్యాద్గురూత్తమః ॥ ౧౧౭
౧౭.౧౧౮ . పురాధ్వని హుతీనాం యా సంఖ్యేయం తత్త్వవర్ణయోః ।
౧౭.౧౧౮ . తామేవ ద్విగుణీకుర్యాత్పదాధ్వని చతుర్గుణామ్ ॥ ౧౧౮
౧౭.౧౧౯ . క్రమాన్మన్త్రకలామార్గే ద్విగుణా ద్విగుణా క్రమాత్ ।
౧౭.౧౧౯ . యావత్త్రితత్త్వసంశుద్ధౌ స్యాద్వింశతిగుణా తతః ॥ ౧౧౯
౧౭.౧౨౦ . ప్రతికర్మ భవేత్షష్టిరాహుతీనాం త్రితత్త్వకే ।
౧౭.౧౨౦ . ఏకతత్త్వే శతం ప్రాహురాహుతీనాం తు సాష్టకమ్ ॥ ౧౨౦
౧౭.౧౨౧ . విలోమకర్మణా సాకం యాః పూర్ణాహుతయః స్మృతాః ।
౧౭.౧౨౧ . తాసాం సర్వాధ్వసంశుద్ధౌ సంఖ్యాన్యత్వం న కించన ॥ ౧౨౧
౧౭.౧౨౨ . ఇత్యేషా కథితా దీక్షా జననాదిసమన్వితా ॥ ౧౨౨

చ్౧౮ అథ శ్రీతన్త్రాలోకే అష్టాదశమాహ్నికమ్

౧౮.౧ . అథ సంక్షిప్తదీక్షేయం శివతాపత్తిదోచ్యతే ।
౧౮.౧ . న రజో నాధివాసోఽత్ర న భూక్షేత్రపరిగ్రహః ।
౧౮.౧ . యత్ర తత్ర ప్రదేశే తు పూజయిత్వా గురుః శివమ్ ॥ ౧
౧౮.౨ . అధ్వానం మనసా ధ్యాత్వా దీక్షయేత్తత్త్వపారగః ।
౧౮.౨ . జననాదివిహీనాం తు యేన యేనాధ్వనా గురుః ॥ ౨

౧౮.౩ . కుర్యాత్స ఏకతత్త్వాన్తాం శివభావైకభావితః ।
౧౮.౩ . పరామన్త్రస్తతోఽస్యేతి తత్త్వం సంశోధయామ్యథ ॥ ౩
౧౮.౪ . స్వాహేతి ప్రతితత్త్వం స్యాచ్ఛుద్ధే పూర్ణాహుతిం క్షిపేత్ ।
౧౮.౪ . ఏవం మన్త్రాన్తరైః కుర్యాత్సమస్తైరథవోక్తవత్ ॥ ౪
౧౮.౫ . పరాసంపుటితం నామ స్వాహాన్తం ప్రథమాన్తకమ్ ।
౧౮.౫ . శతం సహస్రం సాష్టం వా తేన శక్త్యైవ హోమయేత్ ॥ ౫
౧౮.౬ . తతః పూర్ణేతి సంశోధ్యహీనముత్తమమీదృశమ్ ।
౧౮.౬ . దీక్షాకర్మోదితం తత్ర తత్ర శాస్త్రే మహేశినా ॥ ౬
౧౮.౭ . ప్రత్యేకం మాతృకాయుగ్మవర్ణైస్తత్త్వాని శోధయేత్ ।
౧౮.౭ . యది వా పిణ్డమన్త్రేణ సర్వమన్త్రేష్వయం విధిః ॥ ౭
౧౮.౮ . యథా యథా చ స్వభ్యస్తజ్ఞానస్తన్మయతాత్మకః ।
౧౮.౮ . గురుస్తథా తథా కుర్యాత్సంక్షిప్తం కర్మ నాన్యథా ॥ ౮
౧౮.౯ . శ్రీబ్రహ్మయామలే చోక్తం సంక్షిప్తేఽపి హి భావయేత్ ।
౧౮.౯ . వ్యాప్తిం సర్వాధ్వసామాన్యాం కింతు యాగే న విస్తరః ॥ ౯
౧౮.౧౦ . అతన్మయీభూతమితి విక్షిప్తం కర్మ సన్దధత్ ।
౧౮.౧౦ . క్రమాత్తాదాత్మ్యమేతీతి విక్షిప్తం విధిమాచరేత్ ॥ ౧౦
౧౮.౧౧ . సంక్షిప్తో విధిరుక్తోఽయం కృపయా యః శివోదితః ।
౧౮.౧౧ . దీక్షోత్తరే కైరణే చ తత్ర తత్రాపి శాసనే ॥ ౧౧

చ్౧౯ అథ శ్రీతన్త్రాలోకే ఏకాన్నవింశమాహ్నికమ్

౧౯.౧ . అథ సద్యఃసముత్క్రాన్తిప్రదా దీక్షా నిరూప్యతే ।
౧౯.౧ . తత్క్షణాచ్చోపభోగాద్వా దేహపాతే శివం వ్రజేత్ ।
౧౯.౧ . ఇత్యుక్త్యా మాలినీశాస్త్రే సూచితాసౌ మహేశినా ॥ ౧

౧౯.౨ . దేహపాతే సమీపస్థే శక్తిపాతస్పుటత్వతః ।

౧౯.౨ . ఆసాద్య శాంకరీం దీక్షాం తస్మాద్దీక్షాక్షణాత్పరమ్ ॥ ౨

౧౯.౩ . శివం వ్రజేదిత్యర్థోఽత్ర పూర్వాపరవివేచనాత్ ।

౧౯.౩ . వ్యాఖ్యాతః శ్రీమతాస్మాకం గురుణా శమ్భుమూర్తినా ॥ ౩

౧౯.౪ . యదా హ్యాసన్నమరణే శక్తిపాతః ప్రజాయతే ।

౧౯.౪ . తత్ర మన్దేఽథ గుర్వాదిసేవయాయుః క్షయం వ్రజేత్ ॥ ౪

౧౯.౫ . అథవా బన్ధుమిత్రాదిద్వారా సాస్య విభోః పతేత్ ।

౧౯.౫ . పూర్వం వా సమయీ నైవ పరాం దీక్షామవాప్తవాన్ ॥ ౫

౧౯.౬ . ఆప్తదీక్షోఽపి వా ప్రాణాఞ్జిహాసుః క్లేశవర్జితమ్ ।

౧౯.౬ . అన్త్యాన్గురుస్తదా కుర్యాత్సద్య+ఉత్క్రాన్తిదీక్షణమ్ ॥ ౬

౧౯.౭ . నత్వపక్వమలే నాపి శేషకార్మికవిగ్రహే ।

౧౯.౭ . కుర్యాదుత్క్రమణం శ్రీమద్గహ్వరే చ నిరూపితమ్ ॥ ౭

౧౯.౮ . దృష్ట్వా శిష్యం జరాగ్రస్తం వ్యాధినా పరిపీడితమ్ ।

౧౯.౮ . ఉత్క్రమయ్య తతస్త్వేనం పరతత్త్వే నియోజయేత్ ॥ ౮

౧౯.౯ . విశేషణవిశేష్యత్వే కామచారవిధానతః ।

౧౯.౯ . పూర్వోక్తమర్థజాతం శ్రీశమ్భునాత్ర నిరూపితమ్ ॥ ౯

౧౯.౧౦ . విధిం పూర్వోదితం సర్వం కృత్వా సమయశుద్ధితః ।

౧౯.౧౦ . క్షురికామస్య విన్యస్యేజ్జ్వలన్తీం మర్మకర్తరీమ్ ॥ ౧౦

౧౯.౧౧ . కృత్వా పూర్వోదితం న్యాసం కాలానలసమప్రభమ్ ।

౧౯.౧౧ . సంహృతిక్రమతః సార్ధం సృక్చిన్ద్రియుగలేన తు ॥ ౧౧

౧౯.౧౨ . ఆగ్నేయీం ధారణాం కృత్వా సర్వమర్మప్రతాపనీమ్ ।

౧౯.౧౨ . పూరయేద్వాయునా దేహమఙ్గుష్ఠాన్మస్తకాన్తకమ్ ॥ ౧౨

౧౯.౧౩ . తముత్కృష్య తతోఽఙ్గుష్ఠాదూర్ధ్వాన్తం వక్ష్యమాణయా ।

౧౯.౧౩ . కృన్తేన్మర్మాణి రన్ధ్రాన్తాత్కాలరాత్ర్యా విసర్జయేత్ ॥ ౧౩

౧౯.౧౪ . అనేన క్రమయోగేన యోజితో హుతివర్జితః ।

౧౯.౧౪ . సమయ్యేత్యేతి తాం దీక్షామితి శ్రీమాలినీమతే ॥ ౧౪

౧౯.౧౫ . షోడశాధారషట్చక్రలక్ష్యత్రయఖపఞ్చకాత్ ।

౧౯.౧౫ . క్వచిదన్యతరత్రాథ ప్రాగుక్తపశుకర్మవత్ ॥ ౧౫

౧౯.౧౬ . ప్రవిశ్య మూలం కన్దాదేశ్ఛిన్దన్నైక్యవిభావనాత్ ।

౧౯.౧౬ . పూర్ణాహుతిప్రయోగేణ స్వేష్టే ధామ్ని నియోజయేత్ ॥ ౧౬

౧౯.౧౭ . జ్ఞానత్రిశూలం సందీప్తం దీప్తచక్రత్రయోజ్జ్వలమ్ ।

౧౯.౧౭ . చిన్తయిత్వామునా తస్య వేదనం బోధనం భ్రమమ్ ॥ ౧౭

౧౯.౧౮ . దీపనం తాడనం తోదం చలనం చ పునః పునః ।

౧౯.౧౮ . కన్దాదిచక్రగం కుర్యాద్విశేషేణ హృదమ్బుజే ॥ ౧౮

౧౯.౧౯ . ద్వాదశాన్తే తతః కృత్వా బిన్దుయుగ్మగతే క్షిపేత్ ।

౧౯.౧౯ . నిర్లక్ష్యే వా పరే ధామ్ని సంయుక్తః పరమేశ్వరః ॥ ౧౯

౧౯.౨౦ . న తస్య కుర్యాత్సంస్కారం కంచిదిత్యాహ గహ్వరే ।

౧౯.౨౦ . దేవః కిమస్య పూర్ణస్య శ్రాద్ధాద్యైరితి భావితః ॥ ౨౦

౧౯.౨౧ . శ్రీమద్దీక్షోత్తరే త్వేష విధిర్వహ్నిపుటీకృతః ।

౧౯.౨౧ . హంసః పుమానధస్తస్య రుద్రబిన్దుసమన్వితః ॥ ౨౧

౧౯.౨౨ . శిష్యదేహే నియోజ్యైతదనుద్విగ్నః శతం జపేత్ ।

౧౯.౨౨ . ఉత్క్రమ్యోర్ధ్వనిమేషేణ శిష్య ఇత్థం పరం వ్రజేత్ ॥ ౨౨

౧౯.౨౩ . ఏష ఏవ విధిః శ్రీమత్సిద్ధయోగీశ్వరీమతే ।

౧౯.౨౩ . ఇయముత్క్రామణీ దీక్షా కర్తవ్యా యోగినో గురోః ॥ ౨౩

౧౯.౨౪ . అనభ్యస్తప్రాణచారః కథమేనాం కరిష్యతి ।

౧౯.౨౪ . వక్ష్యమాణాం బ్రహ్మవిద్యాం సకలాం నిష్కలోమ్భితామ్ ॥ ౨౪

౧౯.౨౫ . కర్ణేऽస్య వా పఠేద్భూయో భూయో వాప్యథ పాఠయేత్ ।

౧౯.౨౫ . స్వయం చ కర్మ కుర్వీత తత్త్వశుద్ధ్యాదికం గురుః ॥ ౨౫

౧౯.౨౬ . మన్త్రక్రియాబలాత్పూర్ణాహుత్యేత్థం యోజయేత్పరే ।

౧౯.౨౬ . యోగాభ్యాసమకృత్వాపి సద్య+ఉత్క్రాన్తిదాం గురుః ॥ ౨౬

౧౯.౨౭ . జ్ఞానమన్త్రక్రియాధ్యానబలాత్కర్తుం భవేత్ప్రభుః ।

౧౯.౨౭ . అనయోత్క్రమ్యతే శిష్యో బలాదేవైకకం క్షణమ్ ॥ ౨౭

౧౯.౨౮ . కాలస్యోల్లఙ్ఘ్య భోగో హి క్షణికోఽస్యాస్తు కిం తతః ।

౧౯.౨౮ . సద్య+ఉత్క్రాన్తిదా చాన్యా యస్యాం పూర్ణాహుతిం తదా ॥ ౨౮

౧౯.౨౯ . దద్యాద్యదాస్య ప్రాణాః స్యుర్ధువం నిష్క్రమణేచ్ఛవః ।

౧౯.౨౯ . వినాపి క్రియయా భావిబ్రహ్మవిద్యాబలాద్గురుః ॥ ౨౯

౧౯.౩౦ . కర్ణజాపప్రయోగేణ తత్త్వకఞ్చుకజాలతః ।

౧౯.౩౦ . నిఃసారయన్యథాభీష్టే సకలే నిష్కలే ద్వయే ॥ ౩౦

౧౯.౩౧ . తత్త్వే వా యత్ర కుత్రాపి యోజయేత్పుద్గలం క్రమాత్ ।

౧౯.౩౧ . సమయీ పుత్రకో వాపి పఠేద్విద్యామిమాం తథా ॥ ౩౧

౧౯.౩౨ . తత్పాఠాత్తు సమయ్యుక్తాం రుద్రాంశాపత్తిమశ్నుతే ।

౧౯.౩౨ . ఏతౌ జపే చాధ్యయనే యస్మాదధికృతావుభౌ ॥ ౩౨

౧౯.౩౩ . నాధ్యాపనోపదేశే వా స ఏషోఽధ్యయనాదృతే ।

౧౯.౩౩ . పఠతోస్త్వనయోర్వస్తుస్వభావాత్తస్య సా గతిః ॥ ౩౩

౧౯.౩౪ . యథా నిషిద్ధభూతాదికర్మా మన్త్రం స్మరన్స్వయమ్ ।

౧౯.౩౪ . ఆవిష్టేఽపి క్వచిన్నైతి లోపం కర్తృత్వవర్జనాత్ ॥ ౩౪

౧౯.౩౫ . యథా చ వాచయఞ్ఛాస్త్రం సమయీ శూన్యవేశ్మని ।

౧౯.౩౫ . న లుప్యతే తదన్తఃస్థప్రాణివర్గోపకారతః ॥ ౩౫

౧౯.౩౬ . తథా స్వయం పఠన్నేష విద్యాం వస్తుస్వభావతః ।

౧౯.౩౬ . తస్మిన్ముక్తే న లుప్యేత యతో కించిత్కరోఽత్ర సః ॥ ౩౬

౧౯.౩౭ . నను చాదీక్షితాగ్రే స నోచ్ఛరేచ్ఛాస్త్రపద్ధతిమ్ ॥ ౩౭

౧౯.౩౮ . హన్త కుడ్యాగ్రతోఽప్యస్య నిషేధస్త్వథ కథ్యతే ।

౧౯.౩౮ . పర్యుదాసేన యః శ్రోతుమవధారయితుం క్షమః ॥ ౩౮

౧౯.౩౯ . స ఏవాత్ర నిషిద్ధో నో కుడ్యకీటపతత్రిణః ।

౧౯.౩౯ . తర్హి పాషాణతుల్యోఽసౌ విలీనేన్ద్రియవృత్తికః ॥ ౩౯

౧౯.౪౦ . తస్యాగ్రే పఠతస్తస్య నిషేధోల్లఙ్ఘనా కథమ్ ।

౧౯.౪౦ . స తు వస్తుస్వభావేన గలితాక్షోఽపి బుధ్యతే ॥ ౪౦

౧౯.౪౧ . అక్షానపేక్షయైవాన్తశ్చిచ్చక్ష్వా స్వప్రకాశయా ।

౧౯.౪౧ . ప్రాగ్దేహం కిల తిత్యక్షుర్నోత్తరం చాధితష్ఠివాన్ ॥ ౪౧

౧౯.౪౨ . మధ్యే ప్రబోధకబలాత్ప్రతిబుధ్యేత్పుద్గలః ।

౧౯.౪౨ . మన్త్రాః శబ్దమయాః శుద్ధవిమర్శాత్మతయా స్వయమ్ ॥ ౪౨

౧౯.౪౩ . అర్థాత్మనా చావభాన్తస్తదర్థప్రతిబోధకాః ।

౧౯.౪౩ . తేనాస్య గలితాక్షస్య ప్రబోధో జాయతే స్వయమ్ ॥ ౪౩

౧౯.౪౪ . స్వచిత్సమానజాతీయమన్త్రామర్శనసంనిధేః ।

౧౯.౪౪ . యథా హ్యల్పజవో వాయుః సజాతీయవిమిశ్రితః ॥ ౪౪

౧౯.౪౫ . జవీ తథాత్మా సంసుప్తామర్శోఽప్యేవం ప్రబుధ్యతే ।

౧౯.౪౫ . ప్రబుద్ధః స చ సంజాతో న చాదీక్షిత ఉచ్యతే ॥ ౪౫

౧౯.౪౬ . దీక్షా హి నామ సంస్కారో న త్వన్యతోఽస్తి చాస్య హి ।

౧౯.౪౬ . అత ఏవ నిజం శాస్త్రం పఠతి క్వాపి సామయే ॥ ౪౬

౧౯.౪౭ . తచ్ఛ్రుత్వా కోఽపి ధన్యశ్చేన్ముచ్యతే నాస్య సా క్షతిః ।

౧౯.౪౭ . శాస్త్రనిన్దాం మైష కార్షీద్ద్వయోః పాతిత్యదాయినీమ్ ॥ ౪౭

౧౯.౪౮ . ఇత్యేవంపరమేతన్నాదీక్షితాగ్రే పఠేదితి ।

౧౯.౪౮ . యథా చ సమయీ కాష్ఠే లోష్ఠే వా మన్త్రయోజనామ్ ॥ ౪౮

౧౯.౪౯ . కుర్వంస్తస్మింశ్చలత్యేతి న లోపం తద్వదత్ర హి ।

౧౯.౪౯ . యతోఽస్య ప్రత్యయప్రాప్తిప్రేప్సోః సమయినస్తథా ॥ ౪౯

౧౯.౫౦ . ప్రవృత్తస్య స్వభావేన తస్మిన్ముక్తే న వై క్షతిః ।

౧౯.౫౦ . సాధకస్తు సదా సాధ్యే ఫలే నియతియన్త్రణాత్ ॥ ౫౦

౧౯.౫౧ . మక్షికాశ్రుతమన్త్రోఽపి ప్రాయశ్చిత్తౌచితీం చరేత్ ।

౧౯.౫౧ . ఇత్థం సద్యఃసముత్క్రాన్తిర్యోక్తా తామాజ్ఞయా గురోః ॥ ౫౧

౧౯.౫౨ . సమయ్యాదిరపి ప్రోక్తకాలే ప్రోక్తార్థసిద్ధయే ।

౧౯.౫౨ . స్వయం కుర్యాత్సమభ్యస్తప్రాణచారగమాగమః ॥ ౫౨

౧౯.౫౩ . అకృతాధికృతిర్వాపి గురుః సమయశుద్ధయే ।

౧౯.౫౩ . అధస్తనపదావస్థో నతు జ్ఞానేద్ధచేతనః ॥ ౫౩

౧౯.౫౪ . ఇతీయం సద్య+ఉత్క్రాన్తిః సూచితా మాలినీమతే ।

౧౯.౫౪ . స్వయం వా గురుణా వాథ కార్యత్వేన మహేశినా ॥ ౫౪

౧౯.౫౫ . సర్వం భోగం విరూపం తు మత్వా దేహం త్యజేద్యది ।

౧౯.౫౫ . తదా తేన క్రమేణాశు యోజితః సమయీ శివః ॥ ౫౫

౧౯.౫౬ . ఉక్తేయం సద్య+ఉత్క్రాన్తిర్యా గోప్యా ప్రాణవద్బుధైః ॥ ౫౬

చ్౨౦ అథ శ్రీతన్త్రాలోకే వింశతితమమాహ్నికమ్

౨౦.౧ . అథ దీక్షాం బ్రువే మూఢజనాశ్వాసప్రదాయినీమ్ ॥ ౧

౨౦.౨ . త్రికోణే వహ్నిసదనే వహ్నివర్ణోజ్జ్వలేఽభితః ।

౨౦.౨ . వాయవ్యపురనిర్ధూతే కరే సవ్యే సుజాజ్వలే ॥ ౨

౨౦.౩ . బీజం కించిద్గృహీత్వైతత్తథైవ హృదయాన్తరే ।

౨౦.౩ . కరే చ దహ్యమానం సచ్చిన్తయేత్తజ్జపైకయుక్ ॥ ౩

౨౦.౪ . వహ్నిదీపితఫట్కారధోరణీదాహపీడితమ్ ।

౨౦.౪ . బీజం నిర్భుజతామేతి స్వసూతికరణాక్షమమ్ ॥ ౪

౨౦.౫ . తప్తం నైతత్ప్రరోహాయ తేనైవ ప్రత్యయేన తు ।

౨౦.౫ . మలమాయాఖ్యకర్మాణి మన్త్రధ్యానక్రియాబలాత్ ॥ ౫

౨౦.౬ . దగ్ధాని న స్వకార్యాయ నిర్బీజప్రత్యయం త్విమమ్ ।
౨౦.౬ . స శ్రీమాన్సుప్రసన్నో మే శంభునాథో న్యరూపయత్ ॥ ౬
౨౦.౭ . బీజస్యాప్యత్ర కార్యా చ యోజనా కృపయా గురోః ।
౨౦.౭ . యతో దీక్షా సుదీప్తత్వాత్సాధ్వరాణ్యపి మోచయేత్ ॥ ౭
౨౦.౮ . యో గురుర్జపహోమార్చాధ్యానసిద్ధత్వమాత్మని ।
౨౦.౮ . జ్ఞాత్వా దీక్షాం చరేత్తస్య దీక్షా సప్రత్యయా స్మృతా ॥ ౮
౨౦.౯ . అవధూతే నిరాచారే తత్త్వజ్ఞే నత్వయం విధిః ।
౨౦.౯ . సాచారైః క్రియతే దీక్షా యా దృష్టప్రత్యయాన్వితా ॥ ౯
౨౦.౧౦ . నిరాచారేణ దీక్షాయాం ప్రత్యయస్తు న గద్యతే ।
౨౦.౧౦ . జ్ఞానం స్వప్రత్యయం యస్మాన్న ఫలాన్తరమర్థతి ॥ ౧౦
౨౦.౧౧ . ధ్యానాది తు ఫలాత్సాధ్యమితి సిద్ధామతోదితమ్ ।
౨౦.౧౧ . తులాశుద్ధిపరీక్షాం వా కుర్యాత్రప్రత్యయయోగినీమ్ ॥ ౧౧
౨౦.౧౨ . యథా శ్రీతన్త్రసద్భావే కథితా పరమేశినా ।
౨౦.౧౨ . శ్రీపూర్వశాస్త్రేఽప్యేషా చ సూచితా పరమేశినా ॥ ౧౨
౨౦.౧౩ . ఆనన్ద ఉద్భవః కమ్పో నిద్రా ఘూర్ణిశ్చ పఞ్చమీ ।
౨౦.౧౩ . ఇత్యేవంవదతా శక్తితారతమ్యాభిధాయినా ॥ ౧౩
౨౦.౧౪ . ఉద్భవో లఘుభావేన దేహగ్రహతిరోహితేః ।
౨౦.౧౪ . దేహో హి పార్థివో ముఖ్యస్తదా ముఖ్యత్వముజ్ఝతి ॥ ౧౪
౨౦.౧౫ . భావిలాఘవమన్త్రేణ శిష్యం ధ్యాత్వా సముత్ప్లుతమ్ ।
౨౦.౧౫ . కర్మాణి తత్రాశేషాణి పూర్వోక్తాన్యాచరేద్గురుః ॥ ౧౫
౨౦.౧౬ . ఉక్తా సేయం తులాశుద్ధిదీక్షా ప్రత్యయదాయినీ ।

చ్౨౧ అథ శ్రీతన్త్రాలోకే ఏకవింశతితమమాహ్నికమ్

౨౧.౧ . పరోక్షసంస్థితస్యాథ దీక్షాకర్మ నిగద్యతే ॥ ౧

౨౧.౨ . భుక్తిముక్తిప్రసిద్ధ్యర్థం నీయతే సద్గురుం ప్రతి ।

౨౧.౨ . ఇత్యస్మిన్మాలినీవాక్యే ప్రతిః సాంముఖ్యావాచకః ॥ ౨

౨౧.3 . సాంముఖ్యం చాస్య శిష్యస్య తత్కృపాస్పదతాత్మకమ్ ।

౨౧.3 . తమారాధ్యేతి వచనం కృపాహేతూపలక్షణమ్ ॥ 3

౨౧.౪ . తత్సంబన్ధాత్తతః కశ్చిత్తత్క్షణాదపవృజ్యతే ।

౨౧.౪ . ఇత్యస్యాయమపి హ్యర్థో మాలినీవాక్యసన్మణేః ॥ ౪

౨౧.౫ . తత్క్షణాదితి నాస్యాస్తి యియాసాదిక్షణాన్తరమ్ ।

౨౧.౫ . కింత్వేవమేవ కరుణానిఘ్నస్తం గురురుద్ధరేత్ ॥ ౫

౨౧.౬ . గురుసేవాక్షీణతనోర్దీక్షామప్రాప్య పఞ్చతామ్ ।

౨౧.౬ . గతస్యాథ స్వయం మృత్యుక్షణోదితతథారుచేః ॥ ౬

౨౧.౭ . అథవాధరతన్త్రాదిదీక్షాసంస్కారభాగినః ।

౨౧.౭ . ప్రాప్తసామయికస్యాథ పరాం దీక్షామవిన్దతః ॥ ౭

౨౧.౮ . డిమ్బాహతస్య యోగేశీభక్షితస్యాభిచారతః ।

౨౧.౮ . మృతస్య గురుణా యన్త్రతన్త్రాదినిహతస్య వా ॥ ౮

౨౧.౯ . భ్రష్టస్వసమయస్యాథ దీక్షాం ప్రాప్తవతోఽప్యలమ్ ।

౨౧.౯ . బన్ధుభార్యాసుహృత్పుత్రగాఢాభ్యర్థనయోగతః ॥ ౯

౨౧.౧౦ . స్వయం తద్విషయోత్పన్నకరుణాబలతోఽపి వా ।

౨౧.౧౦ . విజ్ఞాతతన్ముఖాయాతశక్తిపాతాంశధర్మణః ॥ ౧౦

౨౧.౧౧ . గురుర్దీక్షాం మృతోద్ధారీం కుర్వీత శివదాయినీమ్ ।

౨౧.౧౧ . శ్రీమృత్యుఞ్జయసిద్ధాదౌ తదుక్తం పరమేశినా ॥ ౧౧

౨౧.౧౨ . అదీక్షితే నృపత్యాదావలసే పతితే మృతే ।

౨౧.౧౨ . బాలాతురస్త్రీవృద్ధే చ మృతోద్ధారం ప్రకల్పయేత్ ॥ ౧౨

౨౧.౧3 . విధిః సర్వః పూర్వముక్తః స తు సంక్షిప్త ఇష్యతే ।

౨౧.౧౩ . గుర్వాదిపూజారహితో బాహ్యే భోగాయ సా యతః ॥ ౧౩

౨౧.౧౪ . అధివాసచరుక్షేత్రం శయ్యామణ్డలకల్పనే ।

౨౧.౧౪ . నోపయోగ్యత్ర తచ్ఛిష్యసంస్క్రియాస్వప్నదృష్టయే ॥ ౧౪

౨౧.౧౫ . మన్త్రసంనిధిసంతృప్తియోగాయాత్ర తు మణ్డలమ్ ।

౨౧.౧౫ . భూయోదినే చ దేవార్చా సాక్షాన్నాస్యోపకారి తత్ ॥ ౧౫

౨౧.౧౬ . క్రియోపకరణస్థానమణ్డలాకృతిమన్త్రతః ।

౨౧.౧౬ . ధ్యానయోగైకతద్భక్తిజ్ఞానతన్మయభావతః ॥ ౧౬

౨౧.౧౭ . తత్రప్రవిష్టస్య కస్యాపి శిష్యాణాం చ గురోస్తథా ।

౨౧.౧౭ . ఏకాదశైతే కథితాః సంనిధానాయ హేతవః ॥ ౧౭

౨౧.౧౮ . ఉత్తరోత్తరముత్కృష్టాస్తథా వ్యామిశ్రణావశాత్ ।

౨౧.౧౮ . క్రియాతిభూయసీ పుష్పాద్యుత్తమం లక్షణాన్వితమ్ ॥ ౧౮

౨౧.౧౯ . ఏకలిఙ్గాది చ స్థానం యత్రాత్మా సంప్రసీదతి ।

౨౧.౧౯ . మణ్డలం త్రిత్రిశూలాబ్జచక్రం యన్మన్త్రమణ్డలే ॥ ౧౯

౨౧.౨౦ . అనాహూతేఽపి దృష్టం సత్సమయిత్వప్రసాధనమ్ ।

౨౧.౨౦ . తదుక్తం మాలినీతన్త్రే సిద్ధం సమయమణ్డలమ్ ॥ ౨౦

౨౧.౨౧ . యేన సందృష్టమాత్రేతి సిద్ధమాత్రపదద్వయాత్ ।

౨౧.౨౧ . ఆకృతిర్దీప్తరూపా యా మన్త్రస్తద్వత్సుదీప్తికః ॥ ౨౧

౨౧.౨౨ . శిష్టం స్పష్టమతో నేహ కథితం విస్తరాత్పునః ।

౨౧.౨౨ . కృత్వా మణ్డలమభ్యర్చ్య తత్ర దేవం కుశైరథ ॥ ౨౨

౨౧.౨౩ . గోమయేనాకృతిం కుర్యాచ్ఛిష్యవత్తాం నిధాపయేత్ ।

౨౧.౨౩ . తతస్తస్యాం శోధ్యమేకమధ్వానం వ్యాప్తిభావనాత్ ॥ ౨౩

౨౧.౨౪ . ప్రకృత్యన్తం వినిక్షిప్య పునరేనం విధిం చరేత్ ।

౨౧.౨౪ . మహాజాలప్రయోగేణ సర్వస్మాదధ్వమధ్యతః ॥ ౨౪

౨౧.౨౫ . చిత్తమాకృష్య తత్రస్థం కుర్యాత్తద్విధిరుచ్యతే ।

౨౧.౨౫ . మూలాధారాదుదేత్య ప్రసృతసువితతానన్తనాడ్యధ్వదణ్డం వీర్యేణాక్రమ్య నాసాగగనపరిగతం విక్షిపన్ వ్యాప్తుమీష్టే ।

౨౧.౨౫ . యావద్ధూమాభిరామప్రచితతరశిఖాజాలకేనాధ్వచక్రం సంఛాద్యాభీష్టజీవానయనమితి మహాజాలనామా ప్రయోగః ॥ ౨౫

౨౧.౨౬ . ఏతేనాచ్ఛాదనీయం వ్రజతి పరవశం సంముఖీనత్వమాదౌ పఞ్చాదానీయతే చేత్సకలమథ తతోఽప్యధ్వమధ్యాద్యథేష్టమ్ ।

౨౧.౨౬ . ఆకృష్టావుద్ధృతౌ వా మృతజనవిషయే కర్షణీయేఽథ జీవే యోగః శ్రీశంభునాథాగమపరిగమితో జాలనామా మయోక్తః ॥ ౨౬

౨౧.౨౭ . చిరవిఘటితే సేనాయుగ్మేయథామిలితే పునర్హయగజనరం స్వాం స్వాం జాతిం రసాదభిధావతి ।

౨౧.౨౭ . కరణపవనైర్నాడీచక్రైస్తథైవ సమాగతైర్నిజనిజరసాదేకీభావ్యం స్వజాలవశీకృతైః ॥ ౨౭

౨౧.౨౮ . మహాజాలసమాకృష్టో జీవో విజ్ఞానశాలినా ।

౨౧.౨౮ . స్వఃప్రేతతిర్యఙ్నిరయాంస్తద్వైవైష విముఞ్చతి ॥ ౨౮

౨౧.౨౯ . తజ్జ్ఞానమన్త్రయోగాప్తః పురుషశ్చైష కృత్రిమమ్ ।

౨౧.౨౯ . యోగీవ సాధ్యహృదయాత్తదా తాదాత్మ్యముజ్ఝతి ॥ ౨౯

౨౧.౩౦ . స్థావరాదిదశాశ్చిత్రాస్తత్సలోకసమీపతాః ।

౨౧.౩౦ . త్యజేచ్చేతి న చిత్రం స ఏవం యః కర్మణాపి వా ॥ ౩౦

౨౧.౩౧ . అధికారిశరీరత్వాన్మానుష్యే తు శరీరగః ।

౨౧.౩౧ . న తదా ముచ్యతే దేహాద్దేహాన్తే తు శివం వ్రజేత్ ॥ ౩౧

౨౧.౩౨ . తస్మిన్దేహే తు కాప్యస్య జాయతే శాఙ్కరీ పరా ।

౨౧.౩౨ . భక్తిరూహాచ్చ విజ్ఞానాదాచార్యాద్వాప్యసేవితాత్ ॥ ౩౨

౨౧.౩౩ . తద్దేహసంస్థితోఽప్యేష జీవో జాలబలాదిమమ్ ।

౨౧.౩౩ . దార్వాదిదేహం వ్యాప్నోతి స్వాధిష్ఠిత్యాప్యచేతయన్ ॥ ౩౩

౨౧.౩౪ . యోగమన్త్రక్రియాజ్ఞానభూయోబలవశాత్పునః ।

౨౧.౩౪ . మనుష్యదేహమప్యేష తద్వైవాశు విముఞ్చతి ॥ ౩౪

౨౧.౩౫ . సుప్తకల్పేఽప్యదేహోఽపి యో జీవః సోఽపి జాలతః ।
౨౧.౩౫ . ఆకృష్టో దార్భమాయాతి దేహం ఫలమయం చ వా ॥ ౩౫
౨౧.౩౬ . జాతీఫలాది యత్కించిత్తేన వా దేహకల్పనా ।
౨౧.౩౬ . అన్తర్బహిర్ద్వయౌచిత్యాత్తద్రత్రోత్కృష్టముచ్యతే ॥ ౩౬
౨౧.౩౭ . తతో జాలక్రమానీతః స జీవః సుప్తవత్స్థితః ।
౨౧.౩౭ . మనోవిశిష్టదేహాదిసామగ్రీప్రాప్త్యభావతః ॥ ౩౭
౨౧.౩౮ . న స్పన్దతే న జానాతి న వక్తి న కిలేచ్ఛతి ।
౨౧.౩౮ . తాదృశస్యైవ సంస్కారాన్ సర్వాన్ ప్రాగ్వత్ప్రకల్పయేత్ ॥ ౩౮
౨౧.౩౯ . నిర్బీజదీక్షాయోగేన సర్వం కృత్వా పురోదితమ్ ।
౨౧.౩౯ . విధిం యోజనికాం పూర్ణాహుత్యా సాకం క్షిపేచ్చ తమ్ ॥ ౩౯
౨౧.౪౦ . దార్భాదిదేహే మన్త్రాగ్నావర్పితే పూర్ణయా సహ ।
౨౧.౪౦ . ముక్తపాశః శివం యాతి పునరావృత్తివర్జితః ॥ ౪౦
౨౧.౪౧ . సప్రత్యయా త్వియం యత్ర స్పన్దతే దర్భజా తనుః ।
౨౧.౪౧ . తత్ర ప్రాణమనోమన్త్రార్పణయోగాత్తథా భవేత్ ॥ ౪౧
౨౧.౪౨ . సాభ్యాసస్య తదప్యుక్తం బలాశ్వాసి న తత్కృతే ।
౨౧.౪౨ . మృతోద్ధారోదితైరేవ యథాసంభూతి హేతుభిః ॥ ౪౨
౨౧.౪౩ . జీవత్పరోక్షదీక్షాపి కార్యా నిర్బీజికా తు సా ।
౨౧.౪౩ . తస్యాం దర్భాకృతిప్రాయకల్పనే జాలయోగతః ॥ ౪౩
౨౧.౪౪ . సంకల్పమాత్రేణాకర్షో జీవస్య మృతిభీతితః ।
౨౧.౪౪ . శిష్టం ప్రాగ్వత్కుశాద్యుత్థాకారవిప్లోషవర్జితమ్ ॥ ౪౪
౨౧.౪౫ . పారిమిత్యాదనైశ్వర్యాత్సాధ్యే నియతియన్త్రణాత్ ।
౨౧.౪౫ . జాలాకృష్టిర్వినాభ్యాసం రాగద్వేషాన్న జాయతే ॥ ౪౫
౨౧.౪౬ . పరోక్ష ఏవాతుల్యాభిర్దీక్షాభిర్యది దీక్షితః ।
౨౧.౪౬ . తత్రోత్తరం స్యాద్బలవత్సంస్కారాయ త్వధస్తనమ్ ॥ ౪౬

౨౧.౪౭ . భుక్తియోజనికాయాం తు భూయోభిర్గురుభిస్తథా ।

౨౧.౪౭ . కృతాయాం భోగవైచిత్ర్యం హేతువైచిత్ర్యయోగతః ॥ ౪౭

౨౧.౪౮ . పరోక్షదీక్షణే మాయోత్తీర్ణే భోగాయ యోజయేత్ ।

౨౧.౪౮ . భోగానీప్సా దుర్లభా హి సతీ వా భోగహానయే ॥ ౪౮

౨౧.౪౯ . ఉక్తం హి స్వాన్యసంవిత్త్యోః స్వసంవిద్బలవత్తరా ।

౨౧.౪౯ . బాధకత్వే బాధికాసౌ సామ్యౌదాసీన్యయోస్తథా ॥ ౪౯

౨౧.౫౦ . శ్రీమాన్ ధర్మశివోఽప్యాహ పారోక్ష్యం కర్మపద్ధతౌ ।

౨౧.౫౦ . పరోక్షదీక్షణే సమ్యక్పూర్ణాహుతివిధౌ యది ॥ ౫౦

౨౧.౫౧ . అగ్నిశ్చిటిచిటాశబ్దం సధూమం ప్రతిముఞ్చతి ।

౨౧.౫౧ . ధత్తే నీలామ్బుదచ్ఛాయాం ముహుర్జ్వలతి శామ్యతి ॥ ౫౧

౨౧.౫౨ . విస్తరో ఘోరరూపశ్చ మహీం ధావతి చాప్యధః ।

౨౧.౫౨ . ధ్వాంక్షాద్యశ్రవ్యశబ్దో వా తదా తం లక్షయేద్గురుః ॥ ౫౨

౨౧.౫౩ . బ్రహ్మహత్యాదిభిః పాపైస్తత్సఙ్గైశ్చోపపాతకైః ।

౨౧.౫౩ . తదా తస్య న కర్తవ్యా దీక్షాస్మిన్నకృతే విధౌ ॥ ౫౩

౨౧.౫౪ . నవాత్మా ఫట్పుటాన్తఃస్థః పునః పఞ్చఫడన్వితః ।

౨౧.౫౪ . అముకస్యేతి పాపాని దహామ్యను ఫడష్టకమ్ ॥ ౫౪

౨౧.౫౫ . ఇతి సాహస్రికో హోమః కర్తవ్యస్తిలతణ్డులైః ।

౨౧.౫౫ . అన్తే పూర్ణా చ దాతవ్యా తతోఽస్మై దీక్షయా గురుః ॥ ౫౫

౨౧.౫౬ . పరయోజనపర్యన్తం కుర్యాత్తత్త్వవిశోధనమ్ ।

౨౧.౫౬ . ప్రత్యక్షేఽపి స్థితస్యాణోః పాపినో భగవన్మయీమ్ ॥ ౫౬

౨౧.౫౭ . శక్తిం ప్రాప్తవతో జ్యేష్ఠామేవమేవ విధిం చరేత్ ।

౨౧.౫౭ . యది వా దైశికః సమ్యఙ్న దీప్తస్తస్య తత్పురా ॥ ౫౭

౨౧.౫౮ . ప్రాయశ్చిత్తైస్తథా దానైః ప్రాణాయామైశ్చ శోధనమ్ ।

౨౧.౫౮ . కృత్వా విధిమిమాం చాపి దీక్షాం కుర్యాదశఙ్కితః ॥ ౫౮

౨౧.౫౯ . సర్వథా వర్తమానోఽపి తత్త్వవిన్మోచయేత్పశూన్ ।
౨౧.౫౯ . ఇచ్ఛయైవ శివః సాక్షాత్తస్మాత్తం పూజయేత్సదా ॥ ౫౯
౨౧.౬౦ . శాఠ్యం తత్ర న కార్యం చ తత్కృత్వాధో వ్రజేచ్ఛిశుః ।
౨౧.౬౦ . న పునః కీర్తయేత్తస్య పాపం కీర్తయితా వ్రజేత్ ॥ ౬౦
౨౧.౬౧ . నిరయం వర్జయేత్తస్మాదితి దీక్షోత్తరే విధిః ।
౨౧.౬౧ . ఏషా పరోక్షదీక్షా ద్విధోదితా జీవదితరభేదేన ॥ ౬౧

చ్౨౨ అథ శ్రీతన్త్రాలోకే ద్వావింశతితమమాహ్నికమ్

౨౨.౧ . లిఙ్గోద్ధారాఖ్యామథ వచ్మః శివశాసనైకనిర్దిష్టామ్ ॥ ౧
౨౨.౨ . ఉక్తం శ్రీమాలినీతన్త్రే కిల పార్థివధారణామ్ ।
౨౨.౨ . ఉక్త్వా యో యోజితో యత్ర స తస్మాన్న నివర్తతే ॥ ౨
౨౨.౩ . యోగ్యతావశసంజాతా యస్య యత్రైవ శాసనా ।
౨౨.౩ . స తత్రైవ నియోక్తవ్యో దీక్షాకాలే తతస్త్వసౌ ॥ ౩
౨౨.౪ . ఫలం సర్వం సమాసాద్య శివే యుక్తోఽపవృజ్యతే ।
౨౨.౪ . అయుక్తోఽప్యూర్ధ్వసంశుద్ధిం సంప్రాప్య భువనేశతః ॥ ౪
౨౨.౫ . శుద్ధః శివత్వమాయాతి దగ్ధసంసారబన్ధనః ।
౨౨.౫ . ఉక్త్వా పుంధారణాం చోక్తమేతద్ద్వైదాన్తికం మయా ॥ ౫
౨౨.౬ . కపిలాయ పురా ప్రోక్తం ప్రథమే పటలే తథా ।
౨౨.౬ . అనేన క్రమయోగేన సంప్రాప్తః పరమం పదమ్ ॥ ౬
౨౨.౭ . న భూయః పశుతామేతి శుద్ధే స్వాత్మని తిష్ఠతి ।
౨౨.౭ . అతో హి ధ్వన్యతేఽర్థోఽయం శివతత్త్వాధరేష్వపి ॥ ౭
౨౨.౮ . తత్త్వేషు యోజితస్యాస్తి పునరుద్ధరణీయతా ।
౨౨.౮ . సమస్తశాస్త్రకథితవస్తువైవిక్త్యదాయినః ॥ ౮

౨౨.౯ . శివాగమస్య సర్వేభ్యోఽప్యాగమేభ్యో విశిష్టతా ।

౨౨.౯ . శివజ్ఞానేన చ వినా భూయోఽపి పశుతోద్భవః ॥ ౯

౨౨.౧౦ . క్రమశ్చ శక్తిసంపాతో మలహానిర్వియాసుతా ।

౨౨.౧౦ . దీక్షా బోధో హేయహానిరుపాదేయలయాత్మతా ॥ ౧౦

౨౨.౧౧ . భోగ్యత్వపాశవత్యాగః పతికర్తృత్వసంక్షయః ।

౨౨.౧౧ . స్వాత్మస్థితిశ్చేత్యేవం హి దర్శనాన్తరసంస్థితేః ॥ ౧౧

౨౨.౧౨ . ప్రోక్తముద్ధరణీయత్వం శివశక్తీరితస్య హి ।

౨౨.౧౨ . అథ వైష్ణవబౌద్ధాదితన్త్రాన్తాధరవర్తినామ్ ॥ ౧౨

౨౨.౧౩ . యదా శివార్కరశ్మ్యోఘైర్వికాసి హృదయామ్బుజమ్ ।

౨౨.౧౩ . లిఙ్గోద్ధృతిస్తదా పూర్వం దీక్షాకర్మ తతః పరమ్ ॥ ౧౩

౨౨.౧౪ . ప్రాగ్లిఙ్గాన్తరసంస్థోఽపి దీక్షాతః శివతాం వ్రజేత్ ।

౨౨.౧౪ . తత్రోపవాస్య తం చాన్యదినే సాధారమన్త్రతః ॥ ౧౪

౨౨.౧౫ . స్థణ్డిలే పూజయిత్వేశం శ్రావయేత్తస్య వర్తనీమ్ ।

౨౨.౧౫ . ఏష ప్రాగభవల్లిఙ్గీ చోదితస్త్వధునా త్వయా ॥ ౧౫

౨౨.౧౬ . ప్రసన్నేన తదేతస్మై కురు సమ్యగనుగ్రహమ్ ।

౨౨.౧౬ . స్వలిఙ్గత్యాగశఙ్కోత్థం ప్రాయశ్చిత్తం చ మాస్య భూత్ ॥ ౧౬

౨౨.౧౭ . అచిరాత్త్వన్మయీభూయ భోగం మోక్షం ప్రపద్యతామ్ ।

౨౨.౧౭ . ఏవమస్త్విత్యథాజ్ఞాం చ గృహీర్వా వ్రతమస్య తత్ ॥ ౧౭

౨౨.౧౮ . అపాస్యామ్బసి నిక్షిప్య స్నపయేదనురూపతః ।

౨౨.౧౮ . స్నాతం సంప్రోక్షయేదర్ఘపాత్రామ్భోభిరనన్తరమ్ ॥ ౧౮

౨౨.౧౯ . పఞ్చగవ్యం దన్తకాష్ఠం తతస్తస్మై సమర్పయేత్ ।

౨౨.౧౯ . తతస్తం బద్ధనేత్రం చ ప్రవేశ్య ప్రణిపాతయేత్ ॥ ౧౯

౨౨.౨౦ . ప్రణవో మాతృకా మాయా వ్యోమవ్యాపీ షడక్షరః ।

౨౨.౨౦ . బహురూపోఽథ నేత్రాఖ్యః సప్త సాధారణా అమీ ॥ ౨౦

౨౨.౨౧ . తేషాం మధ్యాదేకతమం మన్త్రమస్మై సమర్పయేత్ ।

౨౨.౨౧ . సోఽప్యహోరాత్రమేవైనం జపేదల్పభుగప్యభుక్ ॥ ౨౧

౨౨.౨౨ . మన్త్రమస్మై సమర్ప్యాథ సాధారవిధిసంస్కృతే ।

౨౨.౨౨ . వహ్నౌ తర్పితతన్మన్త్రే వ్రతశుద్ధిం సమాచరేత్ ॥ ౨౨

౨౨.౨౩ . పూజితేనైవ మన్త్రేణ కృత్వా నామాస్య సంపుటమ్ ।

౨౨.౨౩ . ప్రాయశ్చిత్తం శోధయామి ఫట్స్వాహేత్యాహయోగతః ॥ ౨౩

౨౨.౨౪ . శతం సహస్రం వా హుత్వా పునః పూర్ణాహుతిం తథా ।

౨౨.౨౪ . ప్రయోగాద్వౌషడన్తాం చ క్షిప్త్వాహూయ వ్రతేశ్వరమ్ ॥ ౨౪

౨౨.౨౫ . తారో వ్రతేశ్వరాయేతి నమశ్చేత్యేనమర్చయేత్ ।

౨౨.౨౫ . శ్రావయేచ్చ త్వయా నాస్య కార్యం కించిచ్చివాజ్ఞయా ॥ ౨౫

౨౨.౨౬ . తతో వ్రతేశ్వరస్తర్ప్యః స్వాహాన్తేన తతశ్చ సః ।

౨౨.౨౬ . క్షమయిత్వా విసృజ్యః స్యాత్తతోఽగ్నేశ్చ విసర్జనమ్ ॥ ౨౬

౨౨.౨౭ . తచ్ఛ్రావణం చ దేవాయ క్షమస్వేతి విసర్జనమ్ ।

౨౨.౨౭ . తతస్తృతీయదివసే ప్రాగ్వత్సర్వో విధిః స్మృతః ॥ ౨౭

౨౨.౨౮ . అధివాసాదికః స్వేష్టదీక్షాకర్మావసానకః ।

౨౨.౨౮ . ప్రాగ్లిఙ్గినాం మోక్షదీక్షా సాధికారవివర్జితా ॥ ౨౮

౨౨.౨౯ . సాధకాచార్యతామార్గే న యోగ్యాస్తే పునర్భువః ।

౨౨.౨౯ . పునర్భువోఽపి జ్ఞానేద్ధా భవన్తి గురుతాస్పదమ్ ॥ ౨౯

౨౨.౩౦ . మోక్షాయైవ న భోగాయ భోగాయాప్యభ్యుపాయతః ।

౨౨.౩౦ . ఇత్యుక్తవాన్స్వపద్ధత్యామీశానశివదైశికః ॥ ౩౦

౨౨.౩౧ . శ్రీదేవ్యా యామలీయోక్తితత్త్వసమ్యక్ప్రవేదకః ।

౨౨.౩౧ . గుర్వన్తస్యాప్యధోదృష్టిశాయినః సంస్క్రియామిమామ్ ॥ ౩౧

౨౨.౩౨ . కృత్వా రహస్యం కథయేన్నాన్యథా కామికే కిల ।

౨౨.౩౨ . అన్యతన్త్రాభిషిక్తేఽపి రహస్యం న ప్రకాశయేత్ ॥ ౩౨

౨౨.౩౩ . స్వతన్త్రస్థోఽపి గుర్వన్తో గురుమజ్ఞముపాశ్రితః ।
౨౨.౩౩ . తత్ర పశ్చాదనాశ్వస్తస్త్రాపి విధిమాచరేత్ ॥ ౩౩
౨౨.౩౪ . అజ్ఞాచార్యముఖాయాతం నిర్వీర్యం మన్త్రమేష యత్ ।
౨౨.౩౪ . జప్తవాన్స గురుశ్చాత్ర నాధికార్యుక్తదూషణాత్ ॥ ౩౪
౨౨.౩౫ . తతోఽస్య శుద్ధిం ప్రాక్కృత్వా తతో దీక్షాం సమాచరేత్ ।
౨౨.౩౫ . అధోదర్శనసంస్థేన గురుణా దీక్షితః పురా ॥ ౩౫
౨౨.౩౬ . తీవ్రశక్తివశాత్పశ్చాద్యదా గచ్ఛేత్స సద్గురుమ్ ।
౨౨.౩౬ . తదాప్యస్య శిశోరేవం శుద్ధిం కృత్వా స సద్గురుః ॥ ౩౬
౨౨.౩౭ . దీక్షాదికర్మ నిఖిలం కుర్యాదుక్తవిధానతః ।
౨౨.౩౭ . ప్రాప్తోఽపి సద్గురుర్యోగ్యభావమస్య న వేత్తి చేత్ ॥ ౩౭
౨౨.౩౮ . విజ్ఞానదానే తచ్ఛిష్యో యోగ్యతాం దర్శయేన్నిజామ్ ।
౨౨.౩౮ . సర్వథా త్వబ్రువన్నేష బ్రువాణో వా విపర్యయమ్ ॥ ౩౮
౨౨.౩౯ . అజ్ఞో వస్తుత ఏవేతి తత్త్యక్త్వేత్థం విధిం చరేత్ ।
౨౨.౩౯ . న తిరోభావశఙ్కాత్ర కర్తవ్యా బుద్ధిశాలినా ॥ ౩౯
౨౨.౪౦ . అధఃస్పృక్త్వం తిరోభూతిర్నోర్ధ్వోపాయవివేచనమ్ ।
౨౨.౪౦ . సిద్ధాన్తే దీక్షితాస్తన్త్రే దశాష్టాదశభేదిని ॥ ౪౦
౨౨.౪౧ . భైరవీయే చతుఃషష్టౌ తాన్పశూన్దీక్షయేత్త్రికే ।
౨౨.౪౧ . సిద్ధవీరావలీసారే భైరవీయే కులేఽపి చ ॥ ౪౧
౨౨.౪౨ . పఞ్చదీక్షాక్రమోపాత్తా దీక్షానుత్తరసంజ్ఞితా ।
౨౨.౪౨ . తేన సర్వోఽధరస్థోఽపి లిఙ్గోద్ధృత్యానుగృహ్యతే ॥ ౪౨
౨౨.౪౩ . యోఽపి హృత్స్థమహేశానచోదనాతః సువిస్తృతమ్ ।
౨౨.౪౩ . శాస్త్రజ్ఞానం సమన్విచ్ఛేత్సోఽపి యాయాద్బహూన్గురూన్ ॥ ౪౩
౨౨.౪౪ . తద్దీక్షాశ్చాపి గృహ్ణీయాదభిషేచనపశ్చిమాః ।
౨౨.౪౪ . జ్ఞానోపోద్బలికాస్తా హి తత్తజ్జ్ఞానవతా కృతాః ॥ ౪౪

౨౨.౪౫ . ఉక్తం చ శ్రీమతే శాస్త్రే తత్ర తత్ర చ భూయసా ।
౨౨.౪౫ . ఆమోదార్థీ యథా భృఙ్గః పుష్పాత్పుష్పాన్తరం వ్రజేత్ ॥ ౪౫
౨౨.౪౬ . విజ్ఞానార్థీ తథా శిష్యో గురోర్గుర్వన్తరం త్వితి ।
౨౨.౪౬ . గురూణాం భూయసాం మధ్యే యతో విజ్ఞానముత్తమమ్ ॥ ౪౬
౨౨.౪౭ . ప్రాప్తం సోఽస్య గురుర్దీక్షా నాత్ర ముఖ్యా హి సంవిది ।
౨౨.౪౭ . సర్వజ్ఞాననిధానం తు గురుం సంప్రాప్య సుస్థితః ॥ ౪౭
౨౨.౪౮ . తమేవారాధయేద్ధీమాంస్తత్త్వజిజ్ఞాసనోన్ముఖః ।
౨౨.౪౮ . ఇతి దీక్షావిధిః ప్రోక్తో లిఙ్గోద్ధరణపశ్చిమః ॥ ౪౮

చ్౨౩ అథ శ్రీతన్త్రాలోకే త్రయోవింశతితమమాహ్నికమ్

౨౩.౧ . అథాభిషేకస్య విధిః కథ్యతే పారమేశ్వరః ॥ ౧
౨౩.౨ . యైషా పుత్రకదీక్షోక్తా గురుసాధకయోరపి ।
౨౩.౨ . సైవాధికారిణీ భోగ్యతత్త్వయుక్తిమతీ క్రమాత్ ॥ ౨
౨౩.౩ . స్వభ్యస్తజ్ఞానినం సన్తం బుభూషుమథ భావినమ్ ।
౨౩.౩ . యోగ్యం జ్ఞాత్వా స్వాధికారం గురుస్తస్మై సమర్పయేత్ ॥ ౩
౨౩.౪ . యో నైవం వేద నైవాసావభిషిక్తోఽపి దైశికః ।
౨౩.౪ . సమయ్యాదిక్రమేణేతి శ్రీమత్కామిక ఉచ్యతే ॥ ౪
౨౩.౫ . యో న వేదాధ్వసన్ధానం షోఢా బాహ్యాన్తరస్థితమ్ ।
౨౩.౫ . స గురుర్మోచయేన్నేతి సిద్ధయోగీశ్వరీమతే ॥ ౫
౨౩.౬ . సర్వలక్షణహీనోఽపి జ్ఞానవాన్ గురురిష్యతే ।
౨౩.౬ . జ్ఞానప్రాధాన్యమేవోక్తమితి శ్రీకచభార్గవే ॥ ౬
౨౩.౭ . పదవాక్యప్రమాణజ్ఞః శివభక్త్యేకతత్పరః ।
౨౩.౭ . సమస్తశివశాస్త్రార్థబోద్ధా కారుణికో గురుః ॥ ౭

౨౩.౮ . న స్వయంభూస్తస్య చోక్తం లక్షణం పరమేశినా ।

౨౩.౮ . అభక్తో జీవితధియా కుర్వన్నీశానధిష్ఠితః ॥ ౮

౨౩.౯ . పశ్చాత్మనా స్వయంభూష్ణుర్నాధికారీ స కుత్రచిత్ ।

౨౩.౯ . భస్మాఙ్కురో వ్రతిసుతో దుఃశీలాతనయస్తథా ॥ ౯

౨౩.౧౦ . కుణ్డో గోలశ్చ తే దుష్టా ఉక్తం దేవ్యాఖ్యయామలే ।

౨౩.౧౦ . పునర్యూశ్చాన్యలిఙ్గో యః పునః శైవే ప్రతిష్ఠితః ॥ ౧౦

౨౩.౧౧ . శ్రీపూర్వశాస్త్రే న త్వేష నియమః కోఽపి చోదితః ।

౨౩.౧౧ . యథార్థతత్త్వసంఘజ్ఞస్తథా శిష్యే ప్రకాశకః ॥ ౧౧

౨౩.౧౨ . యః పునః సర్వతత్త్వాని వేత్తీత్యాది చ లక్షణమ్ ।

౨౩.౧౨ . యోగచారే చ యద్యత్ర తన్త్రే చోదితమాచరేత్ ॥ ౧౨

౨౩.౧౩ . తత్రైవ సిద్ధయే సేయమాజ్ఞేతి కిల వర్ణితమ్ ।

౨౩.౧౩ . యస్తు కర్మితయాచార్యస్తత్ర కాణాదివర్జనమ్ ॥ ౧౩

౨౩.౧౪ . యతః కారకసామగ్ర్యాత్కర్మణో నాధికః క్వచిత్ ।

౨౩.౧౪ . దేవ్యా యామలశాస్త్రే చ కాఞ్చ్యాదిపరివర్జనమ్ ॥ ౧౪

౨౩.౧౫ . తద్దృష్టదోషాత్క్రోధాదేః సమ్యక్జ్ఞాతర్యసౌ కుతః ।

౨౩.౧౫ . గురవస్తు స్వయంభ్వాది వర్జ్యం యద్యామలాదిషు ॥ ౧౫

౨౩.౧౬ . కర్మ్యభిప్రాయతః సర్వం తదితి వ్యాచచక్షిరే ।

౨౩.౧౬ . అతో దేశకులాచారదేహలక్షణకల్పనామ్ ॥ ౧౬

౨౩.౧౭ . అనాదృత్యైవ సంపూర్ణజ్ఞానం కుర్యాద్గురుర్గురుమ్ ।

౨౩.౧౭ . ప్రాగ్వత్సంపూజ్య హుత్వా చ శ్రావయిత్వా చికీర్షితమ్ ॥ ౧౭

౨౩.౧౮ . తతోఽభిషిఞ్చేత్తం శిష్యం చతుఃషష్ట్యా తతః సకృత్ ।

౨౩.౧౮ . తన్మన్త్రరసతోయేన పూర్వోక్తవిధినా గురుః ॥ ౧౮

౨౩.౧౯ . విభవేన సువిస్తీర్ణం తతస్తస్మై వదేత్స్వకమ్ ।

౨౩.౧౯ . సర్వం కర్తవ్యసారం యచ్ఛాస్త్రాణాం పరమం రహః ॥ ౧౯

౨౩.౨౦ . అనుగ్రాహ్యాస్త్వయా శిష్యాః శివశక్తిప్రచోదితాః ।

౨౩.౨౦ . ఉక్తం జ్ఞానోత్తరే చైతద్బ్రాహ్మణాః క్షత్రియా విశః ॥ ౨౦

౨౩.౨౧ . నపుంసకాః స్త్రియః శూద్రా యే చాన్యేఽపి తదర్థినః ।

౨౩.౨౧ . తే దీక్షాయాం న మీమాంస్యా జ్ఞానకాలే విచారయేత్ ॥ ౨౧

౨౩.౨౨ . జ్ఞానమూలో గురుః ప్రోక్తః సప్తసత్రీం ప్రవర్తయేత్ ।

౨౩.౨౨ . దీక్షా వ్యాఖ్యా కృపా మైత్రీ శాస్త్రచిన్తా శివైకతా ॥ ౨౨

౨౩.౨౩ . అన్నాదిదానమిత్యేతత్పాలయేత్సప్తసత్రకమ్ ।

౨౩.౨౩ . అభిషేకవిధౌ చాస్మై కరణీఖటికాదికమ్ ॥ ౨౩

౨౩.౨౪ . సర్వోపకరణవ్రాతమర్పణీయం విపశ్చితే ।

౨౩.౨౪ . సోఽభిషిక్తో గురుం పశ్చాద్దక్షిణాభిః ప్రపూజయేత్ ॥ ౨౪

౨౩.౨౫ . జ్ఞానహీనో గురుః కర్మీ స్వాధికారం సమర్ప్య నో ।

౨౩.౨౫ . దీక్షాద్యధికృతిం కుర్యాద్వినా తస్యాజ్ఞయా పునః ॥ ౨౫

౨౩.౨౬ . ఇత్యేవం శ్రావయేత్సోఽపి నమస్కృత్యాభినన్దయేత్ ।

౨౩.౨౬ . తతః ప్రభృత్యసౌ పూర్వో గురుస్త్యక్తాధికారకః ॥ ౨౬

౨౩.౨౭ . యథేచ్ఛం విచరేద్వ్యాఖ్యాదీక్షాదౌ యన్త్రణోజ్ఝితః ।

౨౩.౨౭ . కుర్వన్న బాధ్యతే యస్మాద్దీపాద్దీపవదీదృశః ॥ ౨౭

౨౩.౨౮ . సన్తానో నాధికారస్య చ్యవోఽకుర్వన్న బాధ్యతే ।

౨౩.౨౮ . ప్రాక్చ కుర్వన్విహన్యేత సిద్ధాతన్త్రే తదుచ్యతే ॥ ౨౮

౨౩.౨౯ . యథార్థముపదేశం తు కుర్వన్నాచార్య ఉచ్యతే ।

౨౩.౨౯ . న చావజ్ఞా క్రియాకాలే సంసారోద్ధరణం ప్రతి ॥ ౨౯

౨౩.౩౦ . న దీక్షేత గురుః శిష్యం తత్త్వయుక్తస్తు గర్వతః ।

౨౩.౩౦ . యోఽస్య స్యాన్నరకే వాస ఇహ చ వ్యాధితో భవేత్ ॥ ౩౦

౨౩.౩౧ . ప్రాప్తాభిషేకః స గురుః షణ్మాసాన్మన్త్రపద్ధతిమ్ ।

౨౩.౩౧ . సర్వాం తన్త్రోదితాం ధ్యాయేజ్జపేచ్చాతన్మయత్వతః ॥ ౩౧

౨౩.౩౨ . యద్రైవ తన్మయీభూతస్తదా వీర్యముపాగతః ।
౨౩.౩౨ . ఛిన్ద్యాత్పాశాంస్తతో యత్నం కుర్యాత్తన్మయతాస్థితౌ ॥ ౩౨
౨౩.౩౩ . హృచ్చక్రాదుత్థితా సూక్ష్మా శశిస్ఫటికసంనిభా ।
౨౩.౩౩ . లేఖాకారా నాదరూపా ప్రశాన్తా చక్రపఙ్క్తిగా ॥ ౩౩
౨౩.౩౪ . ద్వాదశాన్తే నిరూఢా సా సౌషుమ్నే త్రిపథాన్తరే ।
౨౩.౩౪ . తత్ర హృచ్చక్రమాపూర్య జపేన్మన్త్రం జ్వలత్ప్రభమ్ ॥ ౩౪
౨౩.౩౫ . చక్షుర్లోమాదిరన్ధ్రౌఘవహజ్జ్వాలౌర్వసంనిభమ్ ।
౨౩.౩౫ . యావచ్చాన్తశిఖాకీర్ణం విశ్వాజ్యప్రవిలాపకమ్ ॥ ౩౫
౨౩.౩౬ . తదాజ్యధారాసంతృప్తమానాభికుహరాన్తరమ్ ।
౨౩.౩౬ . ఏవం మన్త్రా మోక్షదాః స్యుర్దీప్తా బుద్ధాః సునిర్మలాః ॥ ౩౬
౨౩.౩౭ . మూలకన్దనభోనాభిహృత్కణ్ఠాలికతాలుగమ్ ।
౨౩.౩౭ . అర్ధేన్దురోధికానాదతదన్తవ్యాపిశక్తిగమ్ ॥ ౩౭
౨౩.౩౮ . సమనోన్మనశుద్ధాత్మపరచక్రసమాశ్రితమ్ ।
౨౩.౩౮ . యత్ర యత్ర జపేచ్చక్రే సమస్తవ్యస్తభేదనాత్ ॥ ౩౮
౨౩.౩౯ . తత్ర తత్ర మహామన్త్ర ఇతి దేవ్యాఖ్యయామలే ।
౨౩.౩౯ . విద్యావ్రతమిదం ప్రోక్తం మన్త్రవీర్యప్రసిద్ధయే ॥ ౩౯
౨౩.౪౦ . తచ్చ తాదాత్మ్యమేవేతి యదుక్తం స్పన్దశాసనే ।
౨౩.౪౦ . తదాక్రమ్య బలం మన్త్రాః సర్వజ్ఞబలశాలినః ॥ ౪౦
౨౩.౪౧ . ప్రవర్తన్తేఽధికారాయ కరణానీవ దేహినామ్ ।
౨౩.౪౧ . కృతవిద్యావ్రతః పశ్చాద్దీక్షావ్యాఖ్యాది సర్వతః ॥ ౪౧
౨౩.౪౨ . కుర్యాద్యోగ్యేషు శిష్యేషు నాయోగ్యేషు కదాచన ।
౨౩.౪౨ . రహస్యే యోజయేద్విప్రం పరీక్ష్య విపరీతతః ॥ ౪౨
౨౩.౪౩ . ఆచారాచ్ఛక్తిమప్యేవ నాన్యథేత్యూర్మిశాసనే ।
౨౩.౪౩ . నిత్యాద్యల్పాల్పకం కుర్యాద్యదుక్తం బ్రహ్మయామలే ॥ ౪౩

౨౩.౪౪ . చీర్ణవిద్యావ్రతః సర్వం మనసా వా స్మరేత్ప్రియే ।

౨౩.౪౪ . దేహసంబన్ధసంఛన్నసార్వజ్ఞ్యో దమ్భభాజనమ్ ॥ ౪౪

౨౩.౪౫ . అవిదన్దీక్షమాణోఽపి న దుష్యేద్దైశికః క్వచిత్ ।

౨౩.౪౫ . జ్ఞాత్వా త్వయోగ్యతాం నైనం దీక్షేత ప్రత్యవాయితామ్ ॥ ౪౫

౨౩.౪౬ . బుద్ధ్వా జ్ఞానే శాస్త్రసిద్ధిగురుత్వాదౌ చ తం పునః ।

౨౩.౪౬ . భూయ ఏవ పరీక్షేత తత్తదౌచిత్యశాలినమ్ ॥ ౪౬

౨౩.౪౭ . తత్ర తత్ర నియుఞ్జీత నతు జాతు విపర్యయాత్ ।

౨౩.౪౭ . నను తద్వస్త్వయోగ్యస్య తత్రేచ్ఛా జాయతే కుతః ॥ ౪౭

౨౩.౪౮ . తదీశాధిష్ఠితేచ్ఛైవ యోగ్యతామస్య సూచయేత్ ।

౨౩.౪౮ . సత్యం కాపి ప్రబుద్ధాసావిచ్ఛా రూఢిం న గచ్ఛతి ॥ ౪౮

౨౩.౪౯ . విద్యుద్వత్పాపశీలస్య యథా పాపాపవర్జనే ।

౨౩.౪౯ . రూఢ్యరూఢీ తదిచ్ఛాయా అపి శంభుప్రసాదతః ॥ ౪౯

౨౩.౫౦ . అప్రరూఢతథేచ్ఛాకస్తత ఏవ న భాజనమ్ ।

౨౩.౫౦ . యః సమ్యగ్జ్ఞానమాదాయ గురువిశ్వాసవర్జితః ॥ ౫౦

౨౩.౫౧ . లోకం విప్లావయేన్నాస్మిఞ్జ్ఞాతే విజ్ఞానమర్పయేత్ ।

౨౩.౫౧ . అజ్ఞాతేఽపి పునర్జ్ఞాతే విజ్ఞానహరణం చరేత్ ॥ ౫౧

౨౩.౫౨ . పునఃపునర్యదా జ్ఞాతో విశ్వాసపరివర్జితః ।

౨౩.౫౨ . తదా తమగ్రతో ధ్యాయేత్స్ఫురన్తం చన్ద్రసూర్యవత్ ॥ ౫౨

౨౩.౫౩ . తతో నిజహృదమ్భోజబోధామ్బరతలోదితామ్ ।

౨౩.౫౩ . స్వర్భానుమలినాం ధ్యాయేద్వామాం శక్తిం విమోహనీమ్ ॥ ౫౩

౨౩.౫౪ . వామాచారక్రమేణైనాం నిఃసృతాం సాధ్యగామినీమ్ ।

౨౩.౫౪ . చిన్తయిత్వా తయా గ్రస్తప్రకాశం తం విచిన్తయేత్ ॥ ౫౪

౨౩.౫౫ . అనేన క్రమయోగేన మూఢబుద్ధేర్దురాత్మనః ।

౨౩.౫౫ . విజ్ఞానమన్త్రవిద్యాద్యాః ప్రకుర్వన్త్యపకారితామ్ ॥ ౫౫

౨౩.౫౬ . నను విజ్ఞానమాత్మస్థం కథం హర్తుం క్షమం భవేత్ ।
౨౩.౫౬ . అతో విజ్ఞానహరణం కథం శ్రీపూర్వ ఉచ్యతే ॥ ౫౬
౨౩.౫౭ . ఉచ్యతే నాస్య శిష్యస్య విజ్ఞానం రూఢిమాగతమ్ ।
౨౩.౫౭ . తథాత్వే హరణం కస్మాత్పూర్ణయోగ్యత్వశాలినః ॥ ౫౭
౨౩.౫౮ . కింత్వేష వామయా శక్త్యా మూఢో గాఢం విభోః కృతః ।
౨౩.౫౮ . స్వభావాదేవ తేనాస్య విద్యాద్యమపకారకమ్ ॥ ౫౮
౨౩.౫౯ . గురుః పునః శివాభిన్నః సన్యః పఞ్చవిధాం కృతిమ్ ।
౨౩.౫౯ . కుర్యాద్యది తతః పూర్ణమధికారిత్వమస్య తత్ ॥ ౫౯
౨౩.౬౦ . అతో యథా శుద్ధతత్త్వసృష్టిస్థిత్యోర్మలాత్యయే ।
౨౩.౬౦ . యోజనానుగ్రహే కార్యచతుష్కేఽధికృతో గురుః ॥ ౬౦
౨౩.౬౧ . శివాభేదేన తత్కుర్యాత్తద్వత్పఞ్చమమప్యయమ్ ।
౨౩.౬౧ . తిరోభావాభిధం కృత్యం తథాసౌ శివతాత్మకః ॥ ౬౧
౨౩.౬౨ . అత ఏవ శివే శాస్త్రే జ్ఞానే చాశ్వాసభాజనమ్ ।
౨౩.౬౨ . గురోర్మూఢతయా కోపధామాపి న తిరోహితః ॥ ౬౨
౨౩.౬౩ . గురుర్హి కుపితో యస్య స తిరోహిత ఉచ్యతే ।
౨౩.౬౩ . సంసారీ సతు దేవో హి గురుర్న చ మృషావిదః ॥ ౬౩
౨౩.౬౪ . తత ఏవ చ శాస్త్రాదిదూషకో యద్యపి క్రుధా ।
౨౩.౬౪ . న దహ్యతేఽసౌ గురుణా తథాప్యేష తిరోహితః ॥ ౬౪
౨౩.౬౫ . అస్మద్గుర్వాగమస్త్వేష తిరోభూతే స్వయం శిశౌ ।
౨౩.౬౫ . న కుప్యేన్న శపేద్ధీమాన్ స హ్యనుగ్రాహకః సదా ॥ ౬౫
౨౩.౬౬ . ఈశేచ్ఛాచోదితః పాశం యది కణ్ఠే నిపీడయేత్ ।
౨౩.౬౬ . కిమాచార్యేణ తత్రాస్య కార్యా స్యాత్సహకారితా ॥ ౬౬
౨౩.౬౭ . శివాభిన్నోఽపి హి గురురనుగ్రహమయీం విభోః ।
౨౩.౬౭ . ముఖ్యాం శక్తిముపాసీనోఽనుగృహ్ణీయాత్స సర్వథా ॥ ౬౭

౨౩.౬౮ . స్వాతన్త్ర్యమాత్రజ్ఞప్త్యై తు కథితం శాస్త్ర ఈదృశమ్ ।

౨౩.౬౮ . న కార్యం పతతాం హస్తాలమ్బః సహ్యో న పాతనమ్ ॥ ౬౮

౨౩.౬౯ . అత ఏవ స్వతన్త్రత్వాదిచ్ఛాయాః పునరున్ముఖమ్ ।

౨౩.౬౯ . ప్రాయశ్చిత్తైర్విశోధ్యైనం దీక్షేత కృపయా గురుః ॥ ౬౯

౨౩.౭౦ . ఊర్ధ్వదృష్టౌ ప్రపన్నః సన్ననాశ్వస్తస్తతః పరమ్ ।

౨౩.౭౦ . అధఃశాస్త్రం ప్రపద్యాపి న శ్రేయఃపాత్రతామియాత్ ॥ ౭౦

౨౩.౭౧ . అధోదృష్టౌ ప్రపన్నస్తు తదనాశ్వస్తమానసః ।

౨౩.౭౧ . ఊర్ధ్వశాసనభాక్పాపం తచ్చోజ్ఝేచ్చ శివీభవేత్ ॥ ౭౧

౨౩.౭౨ . రాజ్ఞే ద్రుహ్యన్నమాత్యాఙ్గభూతోఽపి హి విహన్యతే ।

౨౩.౭౨ . విపర్యయస్తు నేత్యేవమూర్ధ్వాం దృష్టిం సమాశ్రయేత్ ॥ ౭౨

౨౩.౭౩ . శ్రీపూర్వశాస్త్రే తేనోక్తం యావత్తేనైవ నోద్ధృతః ।

౨౩.౭౩ . అత్ర హ్యర్థోఽయమేతావతూర్వోక్తజ్ఞానవృంహితః ॥ ౭౩

౨౩.౭౪ . గురుస్తావత్స ఏవాత్ర తచ్ఛబ్దేనావమృశ్యతే ।

౨౩.౭౪ . తాదృక్స్వభ్యస్తవిజ్ఞానభాజోర్ధ్వపదశాలినా ॥ ౭౪

౨౩.౭౫ . అనుద్ధృతస్య న శ్రేయ ఏతదన్యగురూద్ధృతేః ।

౨౩.౭౫ . అత ఏవామ్బుజన్మార్కదృష్టాన్తోఽత్ర నిరూపితః ॥ ౭౫

౨౩.౭౬ . త్రిజగజ్జ్యోతిషో హ్యన్యత్తేజోఽన్యచ్చ నిశాకృతః ।

౨౩.౭౬ . జ్ఞానమన్యత్త్రికగురోరన్యత్త్వధరవర్తినామ్ ॥ ౭౬

౨౩.౭౭ . అత ఏవ పురాభూతగుర్వభావో యదా తదా ।

౨౩.౭౭ . తదన్యం లక్షణోపేతమాశ్రయేత్పునరున్ముఖః ॥ ౭౭

౨౩.౭౮ . సతి తస్మింస్తూన్ముఖః సన్కస్మాజ్జహ్యాద్యది స్ఫుటమ్ ।

౨౩.౭౮ . స్యాదన్యతరగో దోషో యోఽధికారాపఘాతకః ॥ ౭౮

౨౩.౭౯ . దోషశ్చేహ న లోకస్థో దోషత్వేన నిరూప్యతే ।

౨౩.౭౯ . అజ్ఞానఖ్యాపనాయుక్తఖ్యాపనాత్మా త్వసౌ మతః ॥ ౭౯

౨౩.౮౦ . శిష్యస్యాపి తథాభూతజ్ఞానానాశ్వస్తరూపతా ।
౨౩.౮౦ . ముఖ్యో దోషస్తదన్యే హి దోషాస్తత్ప్రభవా యతః ॥ ౮౦
౨౩.౮౧ . న ధ్వస్తవ్యాధికః కో హి భిషజం బహు మన్యతే ।
౨౩.౮౧ . అసూయుర్జ్ఞానమధ్వస్తవ్యాధిః స్వస్థాయతే బలాత్ ॥ ౮౧
౨౩.౮౨ . ఏవం జ్ఞానసమాశ్వస్తః కిం కిం న గురవే చరేత్ ।
౨౩.౮౨ . నో చేజ్జ్ఞానమవిశ్వస్తో విశ్వస్త ఇవ తిష్ఠతి ॥ ౮౨
౨౩.౮౩ . అజ్ఞానాదయ ఏవైతే దోషా న లౌకికా గురోః ।
౨౩.౮౩ . ఇతి ఖ్యాపయితుం ప్రోక్తం మాలినీవిజయోత్తరే ॥ ౮౩
౨౩.౮౪ . న తస్యాన్వేషయేద్వృత్తం శుభం వా యది వాశుభమ్ ।
౨౩.౮౪ . స ఏవ తద్విజానాతి యుక్తం చాయుక్తమేవ వా ॥ ౮౪
౨౩.౮౫ . అకార్యేషు యదా సక్తః ప్రాణద్రవ్యాపహారిషు ।
౨౩.౮౫ . తదా నివారణీయోఽసౌ ప్రణతేన విపశ్చితా ॥ ౮౫
౨౩.౮౬ . విశేషణమకార్యాణాముక్తాభిప్రాయమేవ యత్ ।
౨౩.౮౬ . తేనాతివార్యమాణోఽపి యద్యసౌ న నివర్తతే ॥ ౮౬
౨౩.౮౭ . తదాన్యత్ర క్వచిద్గత్వా శివమేవానుచిన్తయేత్ ।
౨౩.౮౭ . న హ్యస్య స గురుత్వే స్యాద్దోషో యేనోషరే కృషిమ్ ॥ ౮౭
౨౩.౮౮ . కుర్యాద్వ్రజేన్నిశాయాం వా స త్వర్థప్రాణహారకః ।
౨౩.౮౮ . తదీయాప్రియభీరుస్తు పరం తాదృశమాచరేత్ ॥ ౮౮
౨౩.౮౯ . యతస్తదప్రియం నైష శృణుయాదితి భాషితమ్ ।
౨౩.౮౯ . శ్రీమాతఙ్గే తదుక్తం చ నాధీతం భూమభీతితః ॥ ౮౯
౨౩.౯౦ . యచ్చైతదుక్తమేతావత్కర్తవ్యమితి తద్ధ్రువమ్ ।
౨౩.౯౦ . తీవ్రశక్తిగృహీతానాం స్వయమేవ హృది స్ఫురేత్ ॥ ౯౦
౨౩.౯౧ . ఉపదేశస్త్వయం మన్దమధ్యశక్తేర్నిజాం క్రమాత్ ।
౨౩.౯౧ . శక్తిం జ్వలయితుం ప్రోక్తః సా హ్యేవం జాజ్వలీత్యలమ్ ॥ ౯౧

౨౩.౯౨ . దృఢానురాగసుభగసంరమ్భాభోగభాగినః ।

౨౩.౯౨ . స్వోల్లాసి స్మరసర్వస్వం దార్ఢ్యాయాన్యత్ర దృశ్యతే ॥ ౯౨

౨౩.౯౩ . నన్వేష కస్మాద్ధృష్టాన్తః కిమేతేనాశుభం కృతమ్ ।

౨౩.౯౩ . చిత్స్వచ్ఛః సర్వగో భిన్నాదుపాధేః స తథా తథా ॥ ౯౩

౨౩.౯౪ . భవేత్కోఽపి తిరోభూతః పునరున్ముఖితోఽపి సన్ ।

౨౩.౯౪ . వినాపి దైశికాత్స్వాగ్వత్స్వయమేవ విముచ్యతే ॥ ౯౪

౨౩.౯౫ . ప్రకారస్త్వేష నాత్రోక్తః శక్తిపాతబలాద్గతః ।

౨౩.౯౫ . అసంభావ్యతయా చాత్ర దృఢకోపప్రసాదవత్ ॥ ౯౫

౨౩.౯౬ . ఇత్యేష యో గురోః ప్రోక్తో విధిస్తం పాలయేద్గురుః ।

౨౩.౯౬ . అన్యథా న శివం యాయాచ్ఛ్రీమత్సారే చ వర్ణితమ్ ॥ ౯౬

౨౩.౯౭ . అన్యాయం యే ప్రకుర్వన్తి శాస్త్రార్థం వర్జయన్త్యలమ్ ।

౨౩.౯౭ . తేఽర్ధనారీశపురగా గురవః సమయచ్యుతాః ॥ ౯౭

౨౩.౯౮ . అన్యత్రాప్యధికారం చ నేయాద్విద్యేశతాం వ్రజేత్ ।

౨౩.౯౮ . అన్యత్ర సమయత్యాగాత్క్రవ్యాదత్వం శతం సమాః ॥ ౯౮

౨౩.౯౯ . ఇయత్తత్రత్యతాత్పర్యం సిద్ధాన్తగురురున్నయః ।

౨౩.౯౯ . భవేత్పిశాచవిద్యేశః శుద్ధ ఏవ తు తాన్త్రికః ॥ ౯౯

౨౩.౧౦౦ . షడర్ధదైశికశ్చార్ధనారీశభువనస్థితిః ।

౨౩.౧౦౦ . ఏషా కర్మప్రధానానాం గురూణాం గతిరుచ్యతే ॥ ౧౦౦

౨౩.౧౦౧ . జ్ఞానినాం చైష నో బన్ధ ఇతి సర్వత్ర వర్ణితమ్ ।

౨౩.౧౦౧ . సాధకస్యాభిషేకేఽపి సర్వోఽయం కథ్యతే విధిః ॥ ౧౦౧

౨౩.౧౦౨ . అధికారార్పణం నాత్ర నచ విద్యావ్రతం కిల ।

౨౩.౧౦౨ . సాధ్యమన్త్రార్పణం త్వత్ర స్వోపయోగిక్రియాక్రమే ॥ ౧౦౨

౨౩.౧౦౩ . సమస్తేఽప్యుపదేశః స్యాన్నిజోపకరణార్పణమ్ ।

౨౩.౧౦౩ . అభిషేకవిధిర్నిరూపితః పరమేశేన యథా నిరూపితః ॥ ౧౦౩

చ్౨౪ అథ శ్రీతన్త్రాలోకే చతుర్వింశతితమమాహ్నికమ్

౨౪.౧ . అథ శామ్భవశాసనోదితాం సరహస్యాం శృణుతాన్త్యసంస్క్రియామ్ ॥ ౧
౨౪.౨ . సర్వేషామధరస్థానాం గుర్వన్తానామపి స్ఫుటమ్ ।
౨౪.౨ . శక్తిపాతాత్పరాప్రోక్తాత్కుర్యాదన్త్యేష్టిదీక్షణమ్ ॥ ౨
౨౪.3 . ఊర్ధ్వశాసనగానాం చ సమయోపహతాత్మనామ్ ।
౨౪.3 . అన్త్యేష్టిదీక్షా కర్తవ్యా గురుణా తత్త్వవేదినా ॥ 3
౨౪.౪ . సమయాచారదోషేషు ప్రమాదాత్స్ఖలితస్య హి ।
౨౪.౪ . అన్త్యేష్టిదీక్షా కార్యేతి శ్రీదీక్షోత్తరశాసనే ॥ ౪
౨౪.౫ . యత్కించిత్కథితం పూర్వం మృతోద్ధారాభిధే విధౌ ।
౨౪.౫ . ప్రతిమాయాం తదేవాత్ర సర్వం శవతనౌ చరేత్ ॥ ౫
౨౪.౬ . శ్రీసిద్ధాతన్త్రకథితో విధిరేష నిరూప్యతే ।
౨౪.౬ . అన్తిమం యద్భవేత్పూర్వం తత్కృత్వాన్తిమమాదిమమ్ ॥ ౬
౨౪.౭ . సంహృత్యైకైకమిష్టిర్యా సాన్త్యేష్టిర్ద్వితయీ మతా ।
౨౪.౭ . పూజాధ్యానజపాప్లుష్టసమయే నతు సాధకే ॥ ౭
౨౪.౮ . పిణ్డపాతాదయం ముక్తః ఖేచరో వా భవేత్ప్రియే ।
౨౪.౮ . ఆచార్యే తత్త్వసంపన్నే యత్ర తత్ర మృతే సతి ॥ ౮
౨౪.౯ . అన్త్యేష్టిర్నైవ విద్యేత శుద్ధచేతస్యమూర్ధని ।
౨౪.౯ . మన్త్రయోగాదిభిర్యే చ మారితా నరకే తు తే ॥ ౯
౨౪.౧౦ . కార్యా తేషామిహాన్త్యేష్టిర్గురుణాతికృపాలునా ।
౨౪.౧౦ . న మణ్డలాదికం త్వత్ర భవేచ్ఛ్మాశానికే విధౌ ॥ ౧౦
౨౪.౧౧ . కేచిత్తదపి కర్తవ్యమూచిరే ప్రేతసద్మని ।
౨౪.౧౧ . పూజయిత్వా విభుం సర్వం న్యాసం పూర్వవదాచరేత్ ॥ ౧౧

౨౪.౧౨ . సంహారక్రమయోగేన చరణాన్మూర్ధపశ్చిమమ్ ।
౨౪.౧౨ . తథైవ బోధయేదేనం క్రియాజ్ఞానసమాధిభిః ॥ ౧౨
౨౪.౧౩ . బిన్దునా రోధయేత్తత్త్వం శక్తిబీజేన వేధయేత్ ।
౨౪.౧౩ . ఘట్టయేన్నాదదేశే తు త్రిశూలేన తు తాడయేత్ ॥ ౧౩
౨౪.౧౪ . సుషుమ్నాన్తర్గతేనైవ విసర్గేణ పునః పునః ।
౨౪.౧౪ . తాడయేత కలాః సర్వాః కమ్పతేఽసౌ తతః పశుః ॥ ౧౪
౨౪.౧౫ . ఉత్క్షిపేద్వామహస్తం వా తతస్తం యోజయేత్పరే ।
౨౪.౧౫ . ప్రత్యయేన వినా మోక్షో హ్యశ్రద్ధేయో విమోహితైః ॥ ౧౫
౨౪.౧౬ . తదర్థమేతదుదితం నతు మోక్షోపయోగ్యదః ।
౨౪.౧౬ . ఇత్యూచే పరమేశః శ్రీకులగహ్వరశాసనే ॥ ౧౬
౨౪.౧౭ . సాధ్యోఽనుమేయో మోక్షాదిః ప్రత్యయైర్యదతీన్ద్రియః ।
౨౪.౧౭ . దీక్షోత్తరే చ పుర్యష్టవర్గార్పణమిహోదితమ్ ॥ ౧౭
౨౪.౧౮ . తద్విధిః శ్రుతిపత్రేఽబ్జే మధ్యే దేవం సదాశివమ్ ।
౨౪.౧౮ . ఈశరుద్రహరిబ్రహ్మచతుష్కం ప్రాగ్దిగాదితః ॥ ౧౮
౨౪.౧౯ . పూజయిత్వా శ్రుతిస్పర్శౌ రసం గన్ధం వపుర్ధ్వయమ్ ।
౨౪.౧౯ . ధ్యహంకృతీ మనశ్చేతి బ్రహ్మాదిష్వర్పయేత్క్రమాత్ ॥ ౧౯
౨౪.౨౦ . ఏతేషాం తర్పణం కృత్వా శత హోమేన దైశికః ।
౨౪.౨౦ . ఏషా సాంన్యాసికీ దీక్షా పుర్యష్టకవిశోధనీ ॥ ౨౦
౨౪.౨౧ . పుర్యష్టకస్యాభావే చ న స్వర్గనరకాదయః ।
౨౪.౨౧ . తథా కృత్వా న కర్తవ్యం లౌకికం కించనాపి హి ॥ ౨౧
౨౪.౨౨ . ఉక్తం శ్రీమాధవకులే శాసనస్థో మృతేష్వపి ।
౨౪.౨౨ . పిణ్డపాతోదకాస్ర్వాది లౌకికం పరివర్జయేత్ ॥ ౨౨
౨౪.౨౩ . శివం సంపూజ్య చక్రార్చాం యథాశక్తి సమాచరేత్ ।
౨౪.౨౩ . క్రమాత్త్రిదశమత్రింశత్రింశవత్సరవాసరే ॥ ౨౩

౨౪.౨౪ . ఇత్యుక్తోఽన్త్యేష్టియాగోఽయం పరమేశ్వరభాషితః ॥ ౨౪

చ్౨౫ అథ శ్రీతన్త్రాలోకే పఞ్చవింశతితమమాహ్నికమ్

౨౫.౧ . అథ శ్రాద్ధవిధిః శ్రీమత్షడర్ధోక్తో నిగద్యతే ॥ ౧
౨౫.౨ . సిద్ధాతన్త్రే సూచితోఽసౌ మూర్తియాగనిరూపణే ।
౨౫.౨ . అన్త్యేష్ట్యా సువిశుద్ధానామశుద్ధానాం చ తద్విధిః ॥ ౨
౨౫.౩ . త్ర్యహే తుర్యేఽహ్ని దశమే మాసి మాస్యాద్యవత్సరే ।
౨౫.౩ . వర్షే వర్షే సర్వకాలం కార్యస్త్రైవ్యః స పూర్వవత్ ॥ ౩
౨౫.౪ . తత్ర ప్రాగ్వద్యజేద్దేవం హోమయేదనలే తథా ।
౨౫.౪ . తతో నైవేద్యమేవ ప్రాగ్గృహీత్వా హస్తగోచరే ॥ ౪
౨౫.౫ . గురురన్నమయీం శక్తిం వృంహికాం వీర్యరూపిణీమ్ ।
౨౫.౫ . ధ్యాత్వా తయా సమావిష్టం తం సాధ్యం చిన్తయేత్సుధీః ॥ ౫
౨౫.౬ . తతోఽస్య యః పాశవోంఽశో భోగ్యరూపస్తమర్పయేత్ ।
౨౫.౬ . భోక్తర్యేకాత్మభావేన శిష్య ఇత్థం శివీభవేత్ ॥ ౬
౨౫.౭ . భోగ్యతాన్యా తనుర్దేహ ఇతి పాశాత్మకా మతాః ।
౨౫.౭ . శ్రాద్ధే మృతోద్ధృతావన్తయాగే తేషాం శివీకృతిః ॥ ౭
౨౫.౮ . ఏకేనైవ విధానేన యద్యపి స్యాత్కృతార్థతా ।
౨౫.౮ . తథాపి తన్మయీభావసిద్ధ్యై సర్వం విధిం చరేత్ ॥ ౮
౨౫.౯ . బుభుక్షోస్తు క్రియాభ్యాసభూమానౌ ఫలభూమని ।
౨౫.౯ . హేతు తతో మృతోద్ధారశ్రాద్ధాద్యస్మై సమాచరేత్ ॥ ౯
౨౫.౧౦ . తత్త్వజ్ఞానార్కవిధ్వస్తధ్వాన్తస్య తు న కోఽప్యయమ్ ।
౨౫.౧౦ . అన్త్యేష్టిశ్రాద్ధవిధ్యాదిరుపయోగీ కదాచన ॥ ౧౦
౨౫.౧౧ . తేషాం తు గురు తద్వర్గవర్గ్యసబ్రహ్మచారిణామ్ ।

౨౫.౧౧ . తత్స్నానజుషామైక్యదినం పర్వదినం భవేత్ ॥ ౧౧

౨౫.౧౨ . యదాహి బోధస్యోద్రేకస్తదా పర్వాహ పూరణాత్ ।

౨౫.౧౨ . జన్మైక్యదివసౌ తేన పర్వణీ బోధసిద్ధితః ॥ ౧౨

౨౫.౧౩ . పుత్రకోఽపి యదా కస్మైచన స్యాదుపకారకః ।

౨౫.౧౩ . తదా మాతుః పితుః శక్తేర్వామదక్షాన్తరాలగాః ॥ ౧౩

౨౫.౧౪ . నాడీః ప్రవాహయేద్దేవాయార్పయేత నివేదితమ్ ।

౨౫.౧౪ . శ్రీమద్భరుణతన్త్రే చ తచ్చివేన నిరూపితమ్ ॥ ౧౪

౨౫.౧౫ . తద్వాహకాలాపేక్షా చ కార్యా తద్రూపసిద్ధయే ।

౨౫.౧౫ . స్వాచ్ఛన్ద్యేనాథ తత్సిద్ధిం విధినా భావినా చరేత్ ॥ ౧౫

౨౫.౧౬ . యస్య కస్యాపి వా శ్రాద్ధే గురుదేవాగ్నితర్పణమ్ ।

౨౫.౧౬ . సచక్రేష్టి భవేచ్చైతో నతు స్యాత్పాశవో విధిః ॥ ౧౬

౨౫.౧౭ . శ్రీమౌకుటే తథా చోక్తం శివశాస్త్రే స్థితోఽపి యః ।

౨౫.౧౭ . ప్రత్యేతి వైదికే భగ్నఘణ్టావన్న స కించన ॥ ౧౭

౨౫.౧౮ . తథోక్తదేవపూజాదిచక్రయాగాన్తకర్మణా ।

౨౫.౧౮ . రుద్రత్వమేత్యసౌ జన్తుర్భోగాన్దివ్యాన్సమశ్నుతే ॥ ౧౮

౨౫.౧౯ . అథ వచ్మః స్ఫుటం శ్రీమత్సిద్ధయే నాడిచారణమ్ ।

౨౫.౧౯ . యా వాహయితుమిష్యేత నాడీ తామేవ భావయేత్ ॥ ౧౯

౨౫.౨౦ . భావనాతన్మయీభావే సా నాడీ వహతి స్ఫుటమ్ ।

౨౫.౨౦ . యద్వా వాహయితుం యేష్టా తదఙ్గం తేన పాణినా ॥ ౨౦

౨౫.౨౧ . ఆపీడ్య కుక్షిం నమయేత్సా వహేన్నాడికా క్షణాత్ ।

౨౫.౨౧ . ఏవం శ్రాద్ధముఖేనాపి భోగమోక్షోభయస్థితిమ్ ॥ ౨౧

౨౫.౨౨ . కుర్యాదితి శివేనోక్తం తత్ర తత్ర కృపాలునా ।

౨౫.౨౨ . శక్తిపాతోదయే జన్తోర్యేనోపాయేన దైశికః ॥ ౨౨

౨౫.౨౩ . కరోత్యుద్ధరణం తత్తన్నిర్వాణాయాస్య కల్పతే ।

౨౫.౨౩ . ఉద్ధర్తా దేవదేవో హి స చాచిన్త్యప్రభావకః ॥ ౨౩
౨౫.౨౪ . ఉపాయం గురుదీక్షాదిద్వారమాత్రేణ సంశ్రయేత్ ।
౨౫.౨౪ . ఉక్తం శ్రీమన్మతఙ్గాఖ్యే మునిప్రశ్నాదనన్తరమ్ ॥ ౨౪
౨౫.౨౫ . ముక్తిర్వివేకాత్తత్త్వానాం దీక్షాతో యోగతో యది ।
౨౫.౨౫ . చర్యామాత్రాత్కథం సా స్యాదిత్యతః సమముత్తరమ్ ॥ ౨౫
౨౫.౨౬ . ప్రహస్యోచే విభుః కస్మాద్భ్రాన్తిస్తే పరమేశితుః ।
౨౫.౨౬ . సర్వానుగ్రాహకత్వం హి సంసిద్ధం దృశ్యతాం కిల ॥ ౨౬
౨౫.౨౭ . ప్రాప్తమృత్యోర్విషవ్యాధిశస్త్రాది కిల కారణమ్ ।
౨౫.౨౭ . అల్పం వా బహు వా తద్వదనుధ్యా ముక్తికారణమ్ ॥ ౨౭
౨౫.౨౮ . ముక్త్యర్థముపచర్యన్తే బాహ్యలిఙ్గాన్యమూని తు ।
౨౫.౨౮ . ఇతి జ్ఞాత్వా న సన్దేహ ఇత్థం కార్యో విపశ్చితా ॥ ౨౮
౨౫.౨౯ . ఇయతైవ కథం ముక్తిరితి భక్తిం పరాం శ్రయేత్ ।
౨౫.౨౯ . ఉక్తః శ్రాద్ధవిధిర్భ్రాన్తిగరాతఙ్కవిమర్దనః ॥ ౨౯

చ్౨౬ అథ శ్రీతన్త్రాలోకే షడ్వింశమాహ్నికమ్

౨౬.౧ . అథోచ్యతే శేషవృత్తిర్జీవతాముపయోగినీ ॥ ౧
౨౬.౨ . దీక్షా బహుప్రకారేయం శ్రాద్ధాన్తా యా ప్రకీర్తితా ।
౨౬.౨ . సా సంస్క్రియాయై మోక్షాయ భోగాయాపి ద్వయాయ వా ॥ ౨
౨౬.3 . తత్ర సంస్కారసిద్ధ్యై యా దీక్షా సాక్షాన్న మోచనీ ।
౨౬.3 . అనుసంధివశాద్యా చ సాక్షాన్మోక్త్రీ సబీజికా ॥ 3
౨౬.౪ . తయోభయ్యా దీక్షితా యే తేషామాజీవవర్తనమ్ ।
౨౬.౪ . వక్తవ్యం పుత్రకాదీనాం తన్మయత్వప్రసిద్ధయే ॥ ౪
౨౬.౫ . బుభుక్షోర్వా ముముక్షోర్వా స్వసంవిద్గురుశాస్త్రతః ।

౨౬.౫ . ప్రమాణాద్యా సంస్క్రియాయై దీక్షా హి గురుణా కృతా ॥ ౫

౨౬.౬ . తతః స సంస్కృతం యోగ్యం జ్ఞాత్వాత్మానం స్వశాసనే ।

౨౬.౬ . తదుక్తవస్త్వనుష్ఠానం భుక్త్యై ముక్త్యై చ సేవతే ॥ ౬

౨౬.౭ . ఆచార్యప్రత్యయాదేవ యోఽపి స్యాద్భుక్తిముక్తిభాక్ ।

౨౬.౭ . తత్రప్రత్యూహోదయధ్వస్త్యై బ్రూయాత్తస్యాపి వర్తనమ్ ॥ ౭

౨౬.౮ . స్వసంవిద్గురుసంవిత్త్యోస్తుల్యప్రత్యయభాగపి ।

౨౬.౮ . శేషవృత్త్యా సమాదేశ్యస్తద్విఘ్నాదిప్రశాన్తయే ॥ ౮

౨౬.౯ . యః సర్వథా పరాపేక్షాముజ్ఝిత్వా తు స్థితో నిజాత్ ।

౨౬.౯ . ప్రత్యయాద్యోఽపి చాచార్యప్రత్యయాదేవ కేవలాత్ ॥ ౯

౨౬.౧౦ . తౌ సాంసిద్ధికనిర్బీజౌ కో వదేచ్ఛేషవృత్తయే ।

౨౬.౧౦ . క్రమాత్తన్మయతోపాయగుర్వర్చనరతౌ తు తౌ ॥ ౧౦

౨౬.౧౧ . తత్రైషాం శేషవృత్త్యర్థం నిత్యనైమిత్తికే ధ్రువే ।

౨౬.౧౧ . కామ్యవర్జం యతః కామాశ్చిత్రాశ్చిత్రాభ్యుపాయకాః ॥ ౧౧

౨౬.౧౨ . తత్ర నిత్యో విధిః సన్ధ్యానుష్ఠానం దేవతార్చనే ।

౨౬.౧౨ . గుర్వగ్నిశాస్త్రసహితే పూజా భూతదయేత్యయమ్ ॥ ౧౨

౨౬.౧౩ . నైమిత్తికస్తు సర్వేషాం పర్వణాం పూజనం జపః ।

౨౬.౧౩ . విశేషవశతః కించ పవిత్రకవిధిక్రమః ॥ ౧౩

౨౬.౧౪ . ఆచార్యస్య చ దీక్షేయం బహుభేదా వివేచితా ।

౨౬.౧౪ . వ్యాఖ్యాదికం చ తత్తస్యాధికం నైమిత్తికం ధ్రువమ్ ॥ ౧౪

౨౬.౧౫ . తత్రాదౌ శిశవే బ్రూయాద్గురుర్నిత్యవిధిం స్ఫుటమ్ ।

౨౬.౧౫ . తద్యోగ్యతాం సమాలోక్య వితతావితతాత్మనామ్ ॥ ౧౫

౨౬.౧౬ . ముఖ్యేతరాదిమన్త్రాణాం వీర్యవ్యాప్త్యాదియోగ్యతామ్ ।

౨౬.౧౬ . దృష్ట్వా శిష్యే తమేవాస్మై మూలమన్త్రం సమర్పయేత్ ॥ ౧౬

౨౬.౧౭ . తచ్చాస్త్రదీక్షితో హ్యేష నిర్యన్త్రాచారశఙ్కితః ।

౨౬.౧౭ . న ముఖ్యే యోగ్య ఇత్యన్యసేవాతః స్యాత్తు యోగ్యతా ॥ ౧౭

౨౬.౧౮ . సాధకస్య బుభుక్షోస్తు సాధకీభావినోఽపివా ।

౨౬.౧౮ . పుష్పపాతవశాత్సిద్ధో మన్త్రోఽర్ప్యః సాధ్యసిద్ధయే ॥ ౧౮

౨౬.౧౯ . వితతే గుణభూతే వా విధౌ దిష్టే పునర్గురుః ।

౨౬.౧౯ . జ్ఞాత్వాస్మై యోగ్యతాం సారం సంక్షిప్తం విధిమాచరేత్ ॥ ౧౯

౨౬.౨౦ . తత్రైష నియమో యద్యన్మాన్త్రం రూపం న తద్గురుః ।

౨౬.౨౦ . లిఖిత్వా ప్రథయేచ్ఛిష్యే విశేషాదూర్ధ్వశాసనే ॥ ౨౦

౨౬.౨౧ . మన్త్రా వర్ణాత్మకాస్తే చ పరామర్శాత్మకాః సచ ।

౨౬.౨౧ . గురుసంవిదభిన్నశ్వేత్సంక్రామేత్సా తతః శిశౌ ॥ ౨౧

౨౬.౨౨ . లిపిస్థితస్తు యో మన్త్రో నిర్వీర్యః సోఽత్ర కల్పితః ।

౨౬.౨౨ . సంకేతబలతో నాస్య పుస్తకాత్ప్రథతే మహః ॥ ౨౨

౨౬.౨౩ . పుస్తకాధీతవిద్యాశ్చేత్యుక్తం సిద్ధామతే తతః ।

౨౬.౨౩ . యే తు పుస్తకలబ్ధేఽపి మన్త్రే వీర్యం ప్రజానతే ॥ ౨౩

౨౬.౨౪ . తే భైరవీయసంస్కారాః ప్రోక్తాః సాంసిద్ధికా ఇతి ।

౨౬.౨౪ . ఇతి జ్ఞాత్వా గురుః సమ్యక్పరమానన్దఘూర్ణితః ॥ ౨౪

౨౬.౨౫ . తాదృశే తాదృశే ధామ్ని పూజయిత్వా విధిం చరేత్ ।

౨౬.౨౫ . యథాన్యశిష్యానుష్ఠానం నాన్యశిష్యేణ బుధ్యతే ॥ ౨౫

౨౬.౨౬ . తథా కుర్యాద్గురుర్గుప్తిహానిర్దోషవతీ యతః ।

౨౬.౨౬ . దేవీనాం త్రితయం శుద్ధం యద్వా యామలయోగతః ॥ ౨౬

౨౬.౨౭ . దేవీమేకామథో శుద్ధాం వదేద్వా యామలాత్మికామ్ ।

౨౬.౨౭ . తత్ర మన్త్రం స్ఫుటం వక్త్రాద్గురుణోపాంశు చోదితమ్ ॥ ౨౭

౨౬.౨౮ . అవధార్యా ప్రవృత్తేస్తమభ్యస్యేన్మనసా స్వయమ్ ।

౨౬.౨౮ . తతః సుశిక్షితాం స్థానదేహాన్తఃశోధనత్రయీమ్ ॥ ౨౮

౨౬.౨౯ . న్యాసం ధ్యానం జపం ముద్రాం పూజాం కుర్యాత్ప్రయత్నతః ।

౨౬.౨౯ . తత్ర ప్రభాతే సంబుధ్య స్వేష్టాం ప్రాగ్దేవతాం స్మరేత్ ॥ ౨౯

౨౬.౩౦ . కృతావశ్యకకర్తవ్యః శుద్ధో భూత్వా తతో గృహమ్ ।

౨౬.౩౦ . ఆశ్రిత్యోత్తరదిగ్వక్త్రః స్థానదేహాన్తరత్రయే ॥ ౩౦

౨౬.౩౧ . శుద్ధిం విధాయ మన్త్రాణాం యథాస్థానం నివేశనమ్ ।

౨౬.౩౧ . ముద్రాప్రదర్శనం ధ్యానం భేదాభేదస్వరూపతః ॥ ౩౧

౨౬.౩౨ . దేహాసుధీవ్యోమభూషు మనసా తత్ర చార్చనమ్ ।

౨౬.౩౨ . జపం చాత్ర యథాశక్తి దేవాయైతన్నివేదనమ్ ॥ ౩౨

౨౬.౩౩ . తన్మయీభావసిద్ధ్యర్థం ప్రతిసన్ధ్యం సమాచరేత్ ।

౨౬.౩౩ . అన్యే తు ప్రాగుదక్పశ్చాద్ధశదిక్షు చతుష్టయీమ్ ॥ ౩౩

౨౬.౩౪ . సన్ధ్యానామాహురేతచ్చ తాన్త్రికీయం న నో మతమ్ ।

౨౬.౩౪ . యాసౌ కాలాధికారే ప్రాక్సన్ధ్యా ప్రోక్తా చతుష్టయీ ॥ ౩౪

౨౬.౩౫ . తామేవాన్తః సమాధాయ సాన్ధ్యం విధిముపాచరేత్ ।

౨౬.౩౫ . సన్ధ్యాచతుష్టయీకృత్యమేకస్యామథవా శిశుః ॥ ౩౫

౨౬.౩౬ . కుర్యాత్స్వాధ్యాయవిజ్ఞానగురుకృత్యాదితత్పరః ।

౨౬.౩౬ . సన్ధ్యాధ్యానోదితానన్తతన్మయీభావయుక్తితః ॥ ౩౬

౨౬.౩౭ . తత్సంస్కారవశాత్సర్వం కాలం స్యాత్తన్మయో హ్యసౌ ।

౨౬.౩౭ . తతో యథేష్టకాలేఽసౌ పూజాం పుష్పాసవాదిభిః ॥ ౩౭

౨౬.౩౮ . స్థణ్డిలాదౌ శిశుః కుర్యాద్విభవాద్యనురూపతః ।

౨౬.౩౮ . సుశుద్ధః సన్విధిం సర్వం కృత్వాన్తరజపాన్తకమ్ ॥ ౩౮

౨౬.౩౯ . అర్ఘపాత్రం పురా యద్వద్విధాయ స్వేష్టమన్త్రతః ।

౨౬.౩౯ . తేన స్థణ్డిలపుష్పాది సర్వం సంప్రోక్షయేద్బుధః ॥ ౩౯

౨౬.౪౦ . తతస్తత్రైవ సంకల్ప్య ద్వారాసనగురుక్రమమ్ ।

౨౬.౪౦ . పూజయేచ్ఛివతావిష్టః స్వదేహార్చాపురఃసరమ్ ॥ ౪౦

౨౬.౪౧ . తతస్తత్స్థణ్డిలం వీధ్రవ్యోమస్ఫటికనిర్మలమ్ ।

౨౬.౪౧ . బోధాత్మకం సమాలోక్య తత్ర స్వం దేవతాగణమ్ ॥ ౪౧

౨౬.౪౨ . ప్రతిబిమ్బతయా పశ్యేద్బిమ్బత్వేన చ బోధతః ।

౨౬.౪౨ . ఏతదావాహనం ముఖ్యం వ్యజనాన్మరుతామివ ॥ ౪౨

౨౬.౪౩ . సర్వగోఽపి మరుద్యద్వద్వ్యజనేనోపజీవితః ।

౨౬.౪౩ . అర్థకృత్సర్వగం మన్త్రచక్రం రూఢేస్తథా భవేత్ ॥ ౪౩

౨౬.౪౪ . చతుష్కపఞ్చాశికయా తదేతత్తత్త్వముచ్యతే ।

౨౬.౪౪ . శ్రీనిర్మర్యాదశాస్త్రే చ తదేతద్విభునోదితమ్ ॥ ౪౪

౨౬.౪౫ . దేవః సర్వగతో దేవ నిర్మర్యాదః కథం శివః ।

౨౬.౪౫ . ఆవాహ్యతే క్షమ్యతే వేత్యేవంపృష్టోఽబ్రవీద్విభుః ॥ ౪౫

౨౬.౪౬ . వాసనావాహ్యతే దేవి వాసనా చ విసృజ్యతే ।

౨౬.౪౬ . పరమార్థేన దేవస్య నావాహనవిసర్జనే ॥ ౪౬

౨౬.౪౭ . ఆవాహితో మయా దేవః స్థణ్డిలే చ ప్రతిష్ఠితః ।

౨౬.౪౭ . పూజితః స్తుత ఇత్యేవం హృష్ట్వా దేవం విసర్జయేత్ ॥ ౪౭

౨౬.౪౮ . ప్రాణినామప్రబుద్ధానాం సన్తోషజననాయ వై ।

౨౬.౪౮ . ఆవాహనాదికం తేషాం ప్రవృత్తిః కథమన్యథా ॥ ౪౮

౨౬.౪౯ . కాలేన తు విజానన్తి ప్రవృత్తాః పతిశాసనే ।

౨౬.౪౯ . అనుక్రమేణ దేవస్య ప్రాప్తిం భువనపూర్వికామ్ ॥ ౪౯

౨౬.౫౦ . జ్ఞానదీపద్యుతిధ్వస్తసమస్తాజ్ఞానసఞ్చయాః ।

౨౬.౫౦ . కుతో వానీయతే దేవః కుత్ర వా నీయతేఽపి సః ॥ ౫౦

౨౬.౫౧ . స్థూలసూక్ష్మాదిభేదేన స హి సర్వత్ర సంస్థితః ।

౨౬.౫౧ . ఆవాహితే మన్త్రగణే పుష్పాసవనివేదనైః ॥ ౫౧

౨౬.౫౨ . ధూపైశ్చ తర్పణం కార్యం శ్రద్ధాభక్తిబలోచితైః ।

౨౬.౫౨ . దీప్తానాం శక్తినాదాదిమన్త్రాణామాసవైః పలైః ॥ ౫౨

౨౬.౫౩ . రక్తైః ప్రాక్తర్పణ పశ్చాత్పుష్పధూపాదివిస్తరైః ।

౨౬.౫౩ . ఆగతస్య తు మన్త్రస్య న కుర్యాత్తర్పణం యది ॥ ౫౩

౨౬.౫౪ . హరత్యర్ధశరీరం స ఇత్యుక్తం కిల శమ్భునా ।

౨౬.౫౪ . యద్యదేవాస్య మనసి వికాసిత్వం ప్రయచ్ఛతి ॥ ౫౪

౨౬.౫౫ . తేనైవ కుర్యాత్పూజాం స ఇతి శమ్భోర్వినిశ్చయః ।

౨౬.౫౫ . సాధకానాం బుభుక్షూణాం విధిర్నియతియన్త్రితః ॥ ౫౫

౨౬.౫౬ . ముముక్షూణాం తత్త్వవిదాం స ఏవ తు నిరర్గలః ।

౨౬.౫౬ . కార్యే విశేషమాధిత్సుర్విశిష్టం కారణం స్పృశేత్ ॥ ౫౬

౨౬.౫౭ . రక్తకర్పాసతూలేచ్ఛుస్తుల్యతద్బీజపుఞ్జవత్ ।

౨౬.౫౭ . సన్తి భోగే విశేషాశ్చ విచిత్రాః కారణేరితాః ॥ ౫౭

౨౬.౫౮ . దేశకాలానుసన్ధానగుణద్రవ్యక్రియాదిభిః ।

౨౬.౫౮ . స్వల్పా క్రియా భూయసీ వా హృదయాహ్లాదదాయిభిః ॥ ౫౮

౨౬.౫౯ . బాహ్యైః సంకల్పజైర్వాపి కారకైః పరికల్పితా ।

౨౬.౫౯ . ముముక్షోర్న విశేషాయ నైఃశ్రేయసవిధిం ప్రతి ॥ ౫౯

౨౬.౬౦ . నహి బ్రహ్మణి శంసన్తి బాహుల్యాల్పత్వదుర్దశాః ।

౨౬.౬౦ . చితః స్వాతన్త్ర్యసారత్వాత్తస్యానన్ధఘనత్వతః ॥ ౬౦

౨౬.౬౧ . క్రియా స్యాత్తన్మయీభూత్యై హృదయాహ్లాదదాయిభిః ।

౨౬.౬౧ . శివాభేదభరాద్భావవర్గః శ్చ్యోతతి యం రసమ్ ॥ ౬౧

౨౬.౬౨ . తమేవ పరమే ధామ్ని పూజనాయార్పయేద్బుధః ।

౨౬.౬౨ . స్తోత్రేషు బహుధా చైతన్మయా ప్రోక్తం నిజాహ్నికే ॥ ౬౨

౨౬.౬౩ . అధిశయ్య పారమార్థికభావప్రసరప్రకాశముల్లసతి ।

౨౬.౬౩ . యా పరమామృతదృక్త్వాం తయార్చయన్తే రహస్యవిదః ॥ ౬౩

౨౬.౬౪ . కృత్వాధారధరాం చమత్కృతిరసప్రోక్షాక్షణక్షాలితామాత్తైర్మానసతః స్వభావకుసుమైః స్వామోదసన్దోహిభిః ।

౨౬.౬౪ . ఆనన్దామృతనిర్భరస్వహృదయానర్ఘార్ఘపాత్రక్రమాత్త్వాం దేవ్యా సహ దేహదేవసదనే దేవార్చయేఽహర్నిశమ్ ॥ ౬౪

౨౬.౬౫ . నానాస్వాదరసామిమాం త్రిజగతీం
హృచ్చక్రయన్త్రార్పితామూర్ధ్వాధ్వస్తవివేకగౌరవభరాన్నిష్పీడ్య నిఃష్యన్దితమ్ ।

౨౬.౬౫ . యత్సంవిత్పరమామృతం మృతిజరాజన్మాపహం జృమ్భతే తేన త్వాం హవిషా పరేణ పరమే సంతర్పయేఽహర్నిశమ్ ॥ ౬౫

౨౬.౬౬ . ఇతి శ్లోకత్రయోపాత్తమర్థమన్తర్విభావయన్ ।

౨౬.౬౬ . యేన కేనాపి భావేన తర్పయేద్దేవతాగణమ్ ॥ ౬౬

౨౬.౬౭ . ముద్రాం ప్రదర్శయేత్పశ్చాన్మనసా వాపి యోగతః ।

౨౬.౬౭ . వచసా మన్త్రయోగేన వపుషా సంనివేశతః ॥ ౬౭

౨౬.౬౮ . కృత్వా జపం తతః సర్వం దేవతాయై సమర్పయేత్ ।

౨౬.౬౮ . తచ్చోక్తం కర్తృతాతత్త్వనిరూపణవిధౌ పురా ॥ ౬౮

౨౬.౬౯ . తతో విసర్జనం కార్యం బోధైకాత్మ్యప్రయోగతః ।

౨౬.౬౯ . కృత్వా వా వహ్నిగాం మన్త్రతృప్తిం ప్రోక్తవిధానతః ॥ ౬౯

౨౬.౭౦ . ద్వారపీఠగురువ్రాతసమర్పితనివేదనాత్ ।

౨౬.౭౦ . ఋతేఽన్యత్స్వయమశ్నీయాదగాధేఽమ్బుస్యథ క్షిపేత్ ॥ ౭౦

౨౬.౭౧ . ప్రాణినో జలజాః పూర్వదీక్షితాః శమ్భునా స్వయమ్ ।

౨౬.౭౧ . విధినా భావినా శ్రీమన్మీననాథావతారిణా ॥ ౭౧

౨౬.౭౨ . మార్జారమూషికాద్యైర్యదదీక్షైశ్చాపి భక్షితమ్ ।

౨౬.౭౨ . తచ్ఛఙ్కాతఙ్కదానేన వ్యాధయే నరకాయ చ ॥ ౭౨

౨౬.౭౩ . అతస్తత్త్వవిదా ధ్వస్తశఙ్కాతఙ్కోఽపి పణ్డితః ।

౨౬.౭౩ . ప్రకటం నేదృశం కుర్యాల్లోకానుగ్రహవాఞ్ఛయా ॥ ౭౩

౨౬.౭౪ . శ్రీమన్మతమహాశాస్త్రే తదుక్తం విభునా స్వయమ్ ।

౨౬.౭౪ . స్వయం తు శఙ్కాసఙ్కోచనిష్కాసనపరాయణః ॥ ౭౪

౨౬.౭౫ . భవేత్తథా యథాన్యేషాం శఙ్కా నో మనసి స్ఫురేత్ ।

౨౬.౭౫ . మార్జయిత్వా తతః స్నానం పుష్పేణాథ ప్రపూజయేత్ ॥ ౭౫

౨౬.౭౬ . పుష్పాది సర్వం తత్స్థం తదగాధామ్బుసి నిక్షిపేత్ ।

౨౬.౭౬ . ఉక్తః స్థణ్డిలయాగోఽయం నిత్యకర్మణి శమ్భునా ॥ ౭౬

చ్౨౭ అథ శ్రీతన్త్రాలోకే సప్తవింశతితమమాహ్నికమ్

౨౭.౧ . అథోచ్యతే లిఙ్గపూజా సూచితా మాలినీమతే ॥ ౧
౨౭.౨ . ఏతేషామూర్ధ్వశాస్త్రోక్తమన్త్రాణాం న ప్రతిష్ఠితమ్ ।
౨౭.౨ . బహిష్కుర్యాత్తతో హ్యేతే రహస్యత్వేన సిద్ధిదాః ॥ ౨
౨౭.౩ . స్వవీర్యానన్దమాహాత్మ్యప్రవేశవశశాలినీమ్ ।
౨౭.౩ . యే సిద్ధిం దదతే తేషాం బాహ్యత్వం రూపవిచ్యుతిః ॥ ౩
౨౭.౪ . కించ చోక్తం సమావేశపూర్ణో భోక్త్రాత్మకః శివః ।
౨౭.౪ . భోగలామ్పట్యభాగ్భోగవిచ్ఛేదే నిగ్రహాత్మకః ॥ ౪
౨౭.౫ . శాన్తత్వన్యక్క్రియోద్భూతజిఘత్సావృంహితం వపుః ।
౨౭.౫ . స్వయం ప్రతిష్ఠితం యేన సోఽస్యాభోగే వినశ్యతి ॥ ౫
౨౭.౬ . ఉక్తం జ్ఞానోత్తరాయాం చ తదేతత్పరమేశినా ।
౨౭.౬ . శివో యాగప్రియో యస్మాద్విశేషాన్మాతృమధ్యగః ॥ ౬
౨౭.౭ . తస్మాద్రహస్యశాస్త్రేషు యే మన్త్రాస్తాన్బుధో బహిః ।
౨౭.౭ . న ప్రతిష్ఠాపయేజ్జాతు విశేషాద్వ్యక్తరూపిణః ॥ ౭
౨౭.౮ . అత ఏవ మృతస్యార్థే ప్రతిష్ఠాన్యత్ర యోదితా ।
౨౭.౮ . సాత్ర శాస్త్రేషు నో కార్యా కార్యా సాధారణీ పునః ॥ ౮
౨౭.౯ . ఆ తన్మయత్వసంసిద్ధేరా చాభీష్టఫలోదయాత్ ।
౨౭.౯ . పుత్రకః సాధకో వ్యక్తమవ్యక్తం వా సమాశ్రయేత్ ॥ ౯
౨౭.౧౦ . పుత్రకైర్గురురభ్యర్థ్యః సాధకస్తు స్వయం విదన్ ।
౨౭.౧౦ . యది తత్స్థాపయేన్నో చేత్తేనాప్యర్థ్యో గురుర్భవేత్ ॥ ౧౦
౨౭.౧౧ . గురుశ్చాత్ర నిరోధాఖ్యే కాల ఇత్థం విభౌ వదేత్ ।

౨౭.౧౧ . జీవత్యస్మిన్నపలాన్తం త్వం తి ష్ఠేర్జీవావధీతి వా ॥ ౧౧

౨౭.౧౨ . లిఙ్గం చ బాణలిఙ్గం వా రత్నజం వాథ మౌక్తికమ్ ।

౨౭.౧౨ . పౌష్పమాన్నమథో వాస్త్రం గన్ధద్రవ్యకృతం చ వా ॥ ౧౨

౨౭.౧౩ . నతు పాషాణజం లిఙ్గం శిల్పివ్యర్థం పరికల్పయేత్ ।

౨౭.౧౩ . ధాతూత్థం చ సువర్ణోత్థవర్జమన్యద్వివర్జయేత్ ॥ ౧౩

౨౭.౧౪ . న చాత్ర లిఙ్గమానాది క్వచిదప్యుపయుజ్యతే ।

౨౭.౧౪ . ఉదారవీర్యైర్మన్త్రైర్యద్వాసితం ఫలదం హి తత్ ॥ ౧౪

౨౭.౧౫ . తస్యాపి స్థణ్డిలాద్యుక్తవిధినా శుద్ధిమాచరేత్ ।

౨౭.౧౫ . మన్త్రార్పణం తథైవ స్యాన్నిరోధస్తూక్తయుక్తితః ॥ ౧౫

౨౭.౧౬ . అగ్నౌ చ తర్పణం భూరివిశేషాద్దక్షిణా గురోః ।

౨౭.౧౬ . దీనాదితృప్తిర్విభవాద్యాగ ఇత్యధికో విధిః ॥ ౧౬

౨౭.౧౭ . సర్వేష్వవ్యక్తలిఙ్గేషు ప్రధానం స్యాదకల్పితమ్ ।

౨౭.౧౭ . తథా చ తత్ర తత్రోక్తం లక్షణే పారమేశ్వరే ॥ ౧౭

౨౭.౧౮ . సూత్రే పాత్రే ధ్వజే వస్త్రే స్వయమ్భూబాణపూజితే ।

౨౭.౧౮ . నదీప్రస్రవణోత్థే చ నాహ్వానం నాపి కల్పనా ॥ ౧౮

౨౭.౧౯ . పీఠప్రసాదమన్త్రాంశవేలాదినియమో నచ ।

౨౭.౧౯ . వ్యక్తం వా చిత్రపుస్తాదౌ దేవదారుసువర్ణజమ్ ॥ ౧౯

౨౭.౨౦ . అథ దీక్షితసచ్ఛిల్పికృతం స్థాపయతే గురుః ।

౨౭.౨౦ . అథవా లక్షణోపేతమూర్ధతత్కర్పరాశ్రితమ్ ॥ ౨౦

౨౭.౨౧ . పఙ్క్తిచక్రకశూలాబ్జవిధినా తూరమాశ్రయేత్ ।

౨౭.౨౧ . తల్లక్షణం బ్రువే శ్రీమత్పిచుశాస్త్రే నిరూపితమ్ ॥ ౨౧

౨౭.౨౨ . తూరే యోగః సదా శస్తః సిద్ధిదో దోషవర్జితే ।

౨౭.౨౨ . జాలకైర్జర్జరై రన్ధ్రైర్దన్తైరూనాధికై రుజా ॥ ౨౨

౨౭.౨౩ . యుక్తే చ తూరే హానిః స్యాత్తద్ధీనే యాగ ఉత్తమః ।

౨౭.౨౩ . కామ్య ఏవ భవేత్తూరమితి కేచిత్ప్రపేదిరే ॥ ౨౩

౨౭.౨౪ . గురవస్తు విధౌ కామ్యే యత్నాద్దోషాంస్త్యజేదితి ।

౨౭.౨౪ . వ్యాచక్షతే పిచుప్రోక్తం న నిత్యే కర్మణీత్యదః ॥ ౨౪

౨౭.౨౫ . శ్రీసిద్ధాతన్త్ర ఉక్తం చ తూరలక్షణముత్తమమ్ ।

౨౭.౨౫ . ఏకాదికచతుష్షణ్ఠే గోముఖే పూర్ణచన్ద్రకే ॥ ౨౫

౨౭.౨౬ . పద్మగోరోచనాముక్తానీరస్ఫటికసంనిభే ।

౨౭.౨౬ . ఏకాదిపఞ్చసద్రన్ధవిద్యారేఖాన్వితే శుభే ॥ ౨౬

౨౭.౨౭ . న రూక్షవక్రశకలదీర్ఘనిమ్నసబిన్దుకే ।

౨౭.౨౭ . శ్లక్ష్ణయా వజ్రసూచ్యాత్ర స్ఫుటం దేవీగణాన్వితమ్ ॥ ౨౭

౨౭.౨౮ . సర్వం సమాలిఖేత్పూజ్యం సర్వావయవసున్దరమ్ ।

౨౭.౨౮ . ఏతదేవానుసర్తవ్యమర్ఘపాత్రేఽపి లక్షణమ్ ॥ ౨౮

౨౭.౨౯ . శ్రీబ్రహ్మయామలేఽప్యుక్తం పాత్రం గోముఖముత్తమమ్ ।

౨౭.౨౯ . గజకూర్మతలం కుమ్భవృత్తశక్తికజాకృతి ॥ ౨౯

౨౭.౩౦ . అక్షసూత్రమథో కుర్యాత్త్రైవాభ్యర్చయేత్క్రమమ్ ।

౨౭.౩౦ . వీరధాతుజలోద్భూతముక్తారత్నసువర్ణజమ్ ॥ ౩౦

౨౭.౩౧ . అక్షసూత్రం క్రమోత్కృష్టం రౌద్రాక్షం వా విశేషతః ।

౨౭.౩౧ . శతం తిథ్యుత్తరం యద్వా సాష్టం యద్వా తదర్ధకమ్ ॥ ౩౧

౨౭.౩౨ . తదర్ధం వాథ పఞ్చాశద్యుక్తం తత్పరికల్పయేత్ ।

౨౭.౩౨ . వక్త్రాణి పఞ్చ చిత్స్పన్దజ్ఞానేచ్ఛాకృతిసంగతేః ॥ ౩౨

౨౭.౩౩ . పఞ్చధాద్యన్తగం చైక్యమిత్యుపాన్త్యాక్షగో విధిః ।

౨౭.౩౩ . శక్తితద్వత్ప్రభేదేన తత్ర ద్వైరూప్యముచ్యతే ॥ ౩౩

౨౭.౩౪ . తతో ద్విగుణమానే తు ద్విరూపం న్యాసమాచరేత్ ।

౨౭.౩౪ . తతోఽపి ద్విగుణే సృష్టిసంహృతిద్వితయేన తమ్ ॥ ౩౪

౨౭.౩౫ . మాతృకాం మాలినీం వాథ న్యస్యేత్షశరసంమితే ।

౨౭.౩౫ . ఉత్తమే తు ద్వయీం న్యస్యేన్న్యస్య పూర్వం ప్రచోదితాన్ ॥ ౩౫
౨౭.౩౬ . దీక్షాయాం ముఖ్యతో మన్త్రాంస్తాన్పఞ్చదశ దైశికః ।
౨౭.౩౬ . యది వా తత్త్వభువనకలామన్త్రపదార్ణజైః ॥ ౩౬
౨౭.౩౭ . సంఖ్యాభేదైః కృతే సూత్రే తం తం న్యాసం గురుశ్చరేత్ ।
౨౭.౩౭ . కృత్వాక్షసూత్రం తస్యాపి సర్వం స్థణ్డిలవద్భవేత్ ॥ ౩౭
౨౭.౩౮ . పూజితేన చ తేనైవ జపం కుర్యాదతన్ద్రితః ।
౨౭.౩౮ . విధిరుక్తస్త్వయం శ్రీమన్మాలినీవిజయోత్తరే ॥ ౩౮
౨౭.౩౯ . చక్రవద్భ్రమయన్నేతద్యద్వక్తి స జపో భవేత్ ।
౨౭.౩౯ . యదీక్షతే జుహోత్యేతద్భోధాగ్నౌ సంప్రవేశనాత్ ॥ ౩౯
౨౭.౪౦ . అథవార్ఘమహాపాత్రం కుర్యాత్తచ్చోత్తరం పరమ్ ।
౨౭.౪౦ . నారికేలమథో బైల్వం సౌవర్ణం రాజతం చ వా ॥ ౪౦
౨౭.౪౧ . తస్యాప్యేష విధిః సర్వః ప్రతిష్ఠాదౌ ప్రకీర్తితః ।
౨౭.౪౧ . తన్నిష్కమ్పరసైః పూర్ణం కృత్వాస్మిన్పూజయేత్క్రమమ్ ॥ ౪౧
౨౭.౪౨ . అధోముఖం సదా స్థాప్యం పూజితం పూజనే పునః ।
౨౭.౪౨ . తత్పాత్రమున్ముఖం తచ్చ రిక్తం కుర్యాన్న తాదృశమ్ ॥ ౪౨
౨౭.౪౩ . పూజాన్తే తద్రసాపూర్ణమాత్మానం ప్రవిధాయ తత్ ।
౨౭.౪౩ . అధోముఖం చ సంపూజ్య స్థాపయేత్త్వివిచక్షణః ॥ ౪౩
౨౭.౪౪ . ఖఙ్గం కృపాణికాం యద్వా కర్తరీం మకురం చ వా ।
౨౭.౪౪ . విమలం తత్తథా కుర్యాచ్ఛ్రీమత్కాలీముఖోదితమ్ ॥ ౪౪
౨౭.౪౫ . శ్రీభైరవకులేఽప్యుక్తం కులపర్వప్రపూజనే ।
౨౭.౪౫ . స్థణ్డిలేఽగ్నౌ పటే లిఙ్గే పాత్రే పద్మేఽథ మణ్డలే ॥ ౪౫
౨౭.౪౬ . మూర్తౌ ఘటేఽస్త్రసంఘాతే ధటే సూత్రేఽథ పూజయేత్ ।
౨౭.౪౬ . స్వేన స్వేనోపచారేణ సఙ్కరం వర్జయేదితి ॥ ౪౬
౨౭.౪౭ . యథాప్సు శాన్తయే మన్త్రాస్తద్వదస్త్రాదిషు ధ్రువమ్ ।

౨౭.౪౭ . శత్రుచ్ఛేదాదికర్తారః కామ్యోఽతః సఙ్కరోజ్ఝితః ॥ ౪౭
౨౭.౪౮ . అకామస్య తు తే తత్తత్త్వాన్నోపాధివశాద్ధ్రువమ్ ।
౨౭.౪౮ . పాశకర్తనసంశుద్ధతత్త్వాప్యాయాదికారిణః ॥ ౪౮
౨౭.౪౯ . అథవా పుస్తకం తాదృగ్రహఃశాస్త్రక్రమోమ్భితమ్ ।
౨౭.౪౯ . సుశుద్ధం దీక్షితకృతం తత్రాప్యేష విధిః స్మృతః ॥ ౪౯
౨౭.౫౦ . ఇత్థం స్వయంప్రతిష్ఠేషు యావద్యావత్స్థితిర్భవేత్ ।
౨౭.౫౦ . విభవైస్తర్పణం శుద్ధిస్తావద్విచ్ఛేదవర్జనమ్ ॥ ౫౦
౨౭.౫౧ . అత ఏవ యదా భూరిదినం మణ్డలకల్పనమ్ ।
౨౭.౫౧ . తదా దినే దినే కుర్యాద్విభవైస్తర్పణం బహు ॥ ౫౧
౨౭.౫౨ . ప్రతిష్ఠాయాం చ సర్వత్ర గురుః పూర్వోదితం పరమ్ ।
౨౭.౫౨ . సతత్త్వమనుసన్ధాయ సంనిధిం స్ఫుటమాచరేత్ ॥ ౫౨
౨౭.౫౩ . సిద్ధే తు తన్మయీభావే ఫలే పుత్రకసాధకైః ।
౨౭.౫౩ . అన్యస్మై తద్ద్వయాదన్యతరస్మై తత్సమర్ప్యతే ॥ ౫౩
౨౭.౫౪ . తస్యాప్యేష విధిః సర్వస్తదలాభే తు సర్వథా ।
౨౭.౫౪ . అగాధేఽమ్భసి తత్క్షేప్యం క్షమయిత్వా విసృజ్య చ ॥ ౫౪
౨౭.౫౫ . ఇత్యేష స్వప్రతిష్ఠానవిధిః శివనిరూపితః ।
౨౭.౫౫ . పరప్రతిష్ఠితే లిఙ్గే బాణీయేఽథ స్వయంభువి ॥ ౫౫
౨౭.౫౬ . సర్వమాసనపక్షే ప్రాఙ్న్యస్య సంపూజయేత్క్రమమ్ ।
౨౭.౫౬ . శుద్ధాశుద్ధాధ్వజాః సర్వే మన్త్రాః సర్వాః శివాన్తకః ॥ ౫౬
౨౭.౫౭ . అధ్వా చేహాసనే ప్రోక్తస్తత్సర్వత్రార్చయేదిదమ్ ।
౨౭.౫౭ . ఆవాహనవిసృష్టీ తు తత్ర ప్రాగ్వత్సమాచరేత్ ॥ ౫౭
౨౭.౫౮ . ఉక్తం తన్త్రేఽప్యఘోరేశే స్వచ్ఛన్దే విభునా తథా ।
౨౭.౫౮ . అథవా ప్రత్యహం ప్రోక్తమానార్ధార్ధనియోగతః ॥ ౫౮
౨౭.౫౯ . కృత్వేష్టం మణ్డలం తత్ర సమస్తం క్రమమర్చయేత్ ।

౨౭.౫౯ . బహుప్రకారభిన్నస్య లిఙ్గస్యార్చా నిరూపితా ॥ ౫౯

చ్౨౮ అథ శ్రీతన్త్రాలోకే అష్టావింశమాహ్నికమ్

౨౮.౧ . ఇతి నిత్యవిధిః ప్రోక్తో నైమిత్తికమథోచ్యతే ॥ ౧
౨౮.౨ . నియతం భావి యన్నిత్యం తదిత్యస్మిన్విధౌ స్థితే ।
౨౮.౨ . ముఖ్యత్వం తన్మయీభూతిః సర్వం నైమిత్తికం తతః ॥ ౨
౨౮.౩ . దినాదికల్పనోత్థే తు నైయత్యే సర్వనిత్యతా ।
౨౮.౩ . దినమాసర్క్షవర్షాదినైయత్యాదుచ్యతే తదా ॥ ౩
౨౮.౪ . అశఙ్కితవ్యావశ్యన్తాసత్తాకం జాతుచిద్ధ్రువమ్ ।
౨౮.౪ . ప్రమాత్రనియతం ప్రాహుర్నైమిత్తికమిదం బుధాః ॥ ౪
౨౮.౫ . సన్ధ్యాది పర్వసంపూజా పవిత్రకమిదం సదా ।
౨౮.౫ . నిత్యం నియతరూపత్వాత్సర్వస్మిన్ శాసనాశ్రితే ॥ ౫
౨౮.౬ . జ్ఞానశాస్త్రగురుభ్రాతృతద్వర్గప్రాప్తయస్తథా ।
౨౮.౬ . తజ్జన్మసంస్క్రియాభేదాః స్వజన్మోత్సవసంగతిః ॥ ౬
౨౮.౭ . శ్రాద్ధం విపత్ప్రతీకారః ప్రమోదోఽద్భుతదర్శనమ్ ।
౨౮.౭ . యోగినీమేలకః స్వాంశసన్తానాద్వైశ్చ మేలనమ్ ॥ ౭
౨౮.౮ . శాస్త్రవ్యాఖ్యాపురామధ్యావసానాని క్రమోదయః ।
౨౮.౮ . దేవతాదర్శనం స్వాప్నమాజ్ఞా సమయనిష్కృతిః ॥ ౮
౨౮.౯ . ఇతి నైమిత్తికం శ్రీమత్తన్త్రసారే నిరూపితమ్ ।
౨౮.౯ . త్రయోవింశతిభేదేన విశేషార్చానిబన్ధనమ్ ॥ ౯
౨౮.౧౦ . తత్ర పర్వవిధిం బ్రూమో ద్విధా పర్వ కులాకులమ్ ।
౨౮.౧౦ . కులాష్టకకృతం పూర్వం ప్రోక్తం శ్రీయోగసంచరే ॥ ౧౦
౨౮.౧౧ . అబ్ధీన్దు మునిరిత్యేతన్మాహేశ్యా బ్రహ్మసన్తతేః ।

౨౮.౧౧ . ప్రతిపత్పఞ్చదశ్యౌ ద్వే కౌమార్యా రసవహ్నియుక్ ॥ ౧౧
౨౮.౧౨ . అబ్ధిరక్షీన్దు వైష్ణవ్యా ఐన్ద్ర్యాస్త్వస్త్రం త్రయోదశీ ।
౨౮.౧౨ . వారాహ్యా రన్ధ్రరుద్రౌ ద్వే చణ్డ్యా వస్వక్షియుగ్మకమ్ ॥ ౧౨
౨౮.౧౩ . ద్వే ద్వే తిథీ తు సర్వాసాం యోగేశ్యా దశమీ పునః ।
౨౮.౧౩ . తస్యా అప్యష్టమీ యస్మాద్ద్వితిథిః సా ప్రకీర్తితా ॥ ౧౩
౨౮.౧౪ . అన్యాశ్చాకులపర్వాపి వైపరీత్యేన లక్షితమ్ ।
౨౮.౧౪ . కులపర్వేతి తద్బ్రూమో యథోక్తం భైరవే కులే ॥ ౧౪
౨౮.౧౫ . హైడరే త్రికసద్భావే త్రికకాలీకులాదికే ।
౨౮.౧౫ . యోఽయం ప్రాణాశ్రితః పూర్వం కాలః ప్రోక్తః సువిస్తరాత్ ॥ ౧౫
౨౮.౧౬ . స చక్రభేదసంచారే కాంచిత్పూతే స్వసంవిదమ్ ।
౨౮.౧౬ . స్వసంవిత్పూర్ణతాలాభసమయః పర్వ భణ్యతే ॥ ౧౬
౨౮.౧౭ . పర్వ పూరణ ఇత్యేవ యద్వా పౄ పూరణార్థకః ।
౨౮.౧౭ . పర్వశబ్దో నిరుక్తశ్చ పర్వ తత్పూరణాదితి ॥ ౧౭
౨౮.౧౮ . హైడరేఽత్ర చ శబ్దోఽయం ద్విధా నాన్తేతరః శ్రుతః ।
౨౮.౧౮ . తచ్చక్రచారనిష్ణాతా యే కేచిత్పూర్ణసంవిదః ॥ ౧౮
౨౮.౧౯ . తన్మేలకసమాయుక్తాస్తే తత్పూజాపరాః సదా ।
౨౮.౧౯ . యోఽప్యతన్మయ ఏషోఽపి తత్కాలే స్వక్రమార్చనాత్ ॥ ౧౯
౨౮.౨౦ . తద్యోగినీసిద్ధసఙ్ఘమేలకాత్తన్మయీభవేత్ ।
౨౮.౨౦ . యథా ప్రేక్షణకే తత్తద్ద్రష్టృసంవిదభేదితామ్ ॥ ౨౦
౨౮.౨౧ . క్రమోదితాం సద్య ఏవ లభతే తత్ప్రవేశనాత్ ।
౨౮.౨౧ . యోగాభ్యాసక్రమోపాత్తాం తథా పూర్ణాం స్వసంవిదమ్ ॥ ౨౧
౨౮.౨౨ . లభన్తే సద్య ఏవైతత్సంవిదైక్యప్రవేశనాత్ ।
౨౮.౨౨ . తత్కాలం చాపి సంవిత్తేః పూర్ణత్వాత్కామదోగ్ధృతా ॥ ౨౨
౨౮.౨౩ . తేన తత్తత్ఫలం తత్ర కాలే సంపూజయాచిరాత్ ।

౨౮.౨౩ . యథా చిరోపాత్తధనః కుర్వన్నుత్సవమాదరాత్ ॥ ౨౩
౨౮.౨౪ . అతిథిం సోఽనుగృహ్ణాతి తత్కాలాభిజ్ఞమాగతమ్ ।
౨౮.౨౪ . తథా సుఫలసంసిద్ధ్యై యోగినీసిద్ధనాయకాః ॥ ౨౪
౨౮.౨౫ . యత్నవన్తోఽపి తత్కాలాభిజ్ఞం తమనుగృహ్ణతే ।
౨౮.౨౫ . ఉక్తం చ తత్ర తేనేహ కులే సామాన్యతేత్యలమ్ ॥ ౨౫
౨౮.౨౬ . యస్య యద్ధృదయే దేవి వర్తతే దైశికాజ్ఞయా ।
౨౮.౨౬ . మన్త్రో యోగః క్రమశ్చైవ పూజనాత్సిద్ధిదో భవేత్ ॥ ౨౬
౨౮.౨౭ . కులాచారేణ దేవేశి పూజ్యం సిద్ధివిముక్తయే ।
౨౮.౨౭ . యే పర్వస్వేషు దేవేశి తర్పణం తు విశేషతః ॥ ౨౭
౨౮.౨౮ . గురూణాం దేవతానాం చ న కుర్వన్తి ప్రమాదతః ।
౨౮.౨౮ . దురాచారా హి తే దుష్టాః పశుతుల్యా వరాననే ॥ ౨౮
౨౮.౨౯ . అభావాన్నిత్యపూజాయా అవశ్యం హ్యేషు పూజయేత్ ।
౨౮.౨౯ . అటనం జ్ఞానశక్త్యాదిలాభార్థం యత్ర్పకీర్తితమ్ ॥ ౨౯
౨౮.౩౦ . శక్తియాగశ్చ యః ప్రోక్తో వశ్యాకర్షణమారణమ్ ।
౨౮.౩౦ . తత్సర్వం పర్వదివసేష్వయత్నేనైవ సిద్ధ్యతి ॥ ౩౦
౨౮.౩౧ . తత్సామాన్యవిశేషాభ్యాం షోఢా పర్వ నిరూపితమ్ ।
౨౮.౩౧ . మాసస్యాద్యం పఞ్చమం చ శ్రీదినం పరిభాష్యతే ॥ ౩౧
౨౮.౩౨ . ఉత్కృష్టత్వాత్పర్వదినం శ్రీపూర్వత్వేన భాష్యతే ।
౨౮.౩౨ . సమయో హ్యేష యద్గుప్తం తన్నానుపపదం వదేత్ ॥ ౩౨
౨౮.౩౩ . తుర్యాష్టమాన్యభువనచరమాణి ద్వయోరపి ।
౨౮.౩౩ . పక్షయోరిహ సామాన్యసామాన్యం పర్వ కీర్తితమ్ ॥ ౩౩
౨౮.౩౪ . యదేతేషు దినేష్వేవ భవిష్యద్గ్రహభాత్మకః ।
౨౮.౩౪ . ఉభయాత్మా విశేషః స్యాత్తత్సామాన్యవిశేషతా ॥ ౩౪
౨౮.౩౫ . సా చైకాదశదైకస్మిన్నేకస్మిన్విభునోదితా ।

౨౮.౩౫ . సజాతీయా తు సోత్కృష్టేత్యేవం శమ్భుర్వ్యరూపయత్ ॥ ౩౫

౨౮.౩౬ . కృష్ణయుగం వహ్నిసితం శ్రుతికృష్ణం వహ్నిసితమితి పక్షాః ।

౨౮.౩౬ . అర్కేన్దుజీవచన్ద్రా బుధయుగ్మేన్ద్వర్కకవిగురువిధు స్యాత్ ॥ ౩౬

౨౮.౩౭ . పరఫల్గుశ్చైత్రమఘే తిష్యః ప్రాక్ఫల్గుకర్ణశతభిషజః ।

౨౮.౩౭ . మూలప్రాజాపత్యే విశాఖికా శ్రవణసంజ్ఞయా భాని ॥ ౩౭

౨౮.౩౮ . రన్ధ్రే తిథ్యర్కపరే వసురన్ధ్రే శశివృషాఙ్కరసరన్ధ్రయుగమ్ ।

౨౮.౩౮ . ప్రథమనిశామధ్యనిశే మధ్యాహ్నశరా దినోదయో మధ్యదినమ్ ॥ ౩౮

౨౮.౩౯ . ప్రథమనిశేతి చ సమయో మార్గశిరఃప్రభృతిమాసేషు ।

౨౮.౩౯ . కన్యాన్త్యజాథ వేశ్యా రాగవతీ తత్త్వవేదినీ దూతీ ॥ ౩౯

౨౮.౪౦ . వ్యాససమాసాత్క్రమశః పూజ్యాశ్చక్రేఽనుయాగాఖ్యే ।

౨౮.౪౦ . సర్వత్ర చ పర్వదినే కుర్యాదనుయాగచక్రమతిశయతః ॥ ౪౦

౨౮.౪౧ . గుప్తాగుప్తవిధానాదియాగచర్యాక్రమేణ సమ్పూర్ణమ్ ।

౨౮.౪౧ . అనుయాగః కిల ముఖ్యః సర్వస్మిన్నేవ కర్మవినియోగే ॥ ౪౧

౨౮.౪౨ . అనుయాగకాలలాభే తస్మాత్ప్రయతేత తత్పరమః ।

౨౮.౪౨ . భగ్రహసమయవిశేషో నాశ్వయుజే కోఽపి తేన తద్వర్జమ్ ॥ ౪౨

౨౮.౪౩ . వేలాభగ్రహకలనా కథితైకాదశసు మాసేషు ।

౨౮.౪౩ . ఫాల్గునమాసే శుక్లం యత్రోక్తం ద్వాదశీదినం పర్వ ॥ ౪౩

౨౮.౪౪ . అగ్రతిథివేధయోగో ముఖ్యతమోఽసౌ విశేషోఽత్ర ।

౨౮.౪౪ . దివసనిశే కిల కృత్వా త్రిభాగశః ప్రథమమధ్యమాపరవిభాగః ॥ ౪౪

౨౮.౪౫ . పూజాకాలస్తత్ర త్రిభాగితే ముఖ్యతమః కాలః ।

౨౮.౪౫ . యది సంఘటేత వేలా ముఖ్యతమా భగ్రహౌ తథా చక్రమ్ ॥ ౪౫

౨౮.౪౬ . తద్యాగ ఆదియాగస్తత్కామ్యం పూజయైవ పర్వసు సిద్ధ్యేత్ ।

౨౮.౪౬ . దినవేలాభగ్రహకల్పనేన తత్రాపి సౌమ్యరౌద్రత్వమ్ ॥ ౪౬

౨౮.౪౭ . జ్ఞాత్వా సాధకముఖ్యస్తత్తత్కార్యం తదా తదా కుర్యాత్ ।

౨౮.౪౭ . ఉక్తో యోఽర్చాకాలస్తం చేదుల్లఙ్ఘ్య భగ్రహతిథిః స్యాత్ ॥ ౪౭

౨౮.౪౮ . తమనాదృత్య విశేషం ప్రధానయేత్సామయమితి కేచిత్ ।

౨౮.౪౮ . నేతి త్వస్మద్గురవో విశేషరూపా హి తిథిరిహ న వేలా ॥ ౪౮

౨౮.౪౯ . సంవేద్యరూపశశధరభాగః సంవేదకార్కకరనికరైః ।

౨౮.౪౯ . యావాన్యావతి పూర్ణః సా హి తిథిర్భగ్రహైః స్ఫుటీభవతి ॥ ౪౯

౨౮.౫౦ . తస్మాన్ముఖ్యాత్ర తిథిః సా చ విశేష్యా గ్రహర్క్షయోగేన ।

౨౮.౫౦ . వేలాత్ర న ప్రధానం యుక్తం చైతత్తథాహి పరమేశః ॥ ౫౦

౨౮.౫౧ . శ్రీత్రికభైరవకులశాస్త్రేషూచే న పర్వదివసేషు ।

౨౮.౫౧ . వేలాయోగం కంచన తిథిభగ్రహయోగతో హ్యన్యమ్ ॥ ౫౧

౨౮.౫౨ . తిథిస్తు పూజ్యా ప్రధానరూపత్వాత్ ।

౨౮.౫౨ . శ్వేతాభావే కృష్ణచ్ఛాగాలమ్భం హి కథయన్తి ॥ ౫౨

౨౮.౫౩ . యత్పునరూర్మిప్రభృతిని శాస్త్రే వేలోదితాపి తత్కామ్యమ్ ।

౨౮.౫౩ . ముఖ్యతయోద్దిశ్య విధిం తథాచ తత్ర పౌషపర్వదినే ॥ ౫౩

౨౮.౫౪ . కృత్వార్చనమర్ధనిశి ధ్యాత్వా జప్త్వా బహిర్గతస్య యథా ।

౨౮.౫౪ . ఆదేశః ఫలతి తథా మాఘే చక్రాద్వచః ఫలతి ॥ ౫౪

౨౮.౫౫ . అచిరాదభీష్టసిద్ధిః పఞ్చసు మైత్రీ ధనం చ మేలాపః ।

౨౮.౫౫ . చక్రస్థానే క్రోధాత్పాషాణస్ఫోటనేన రిపునాశః ॥ ౫౫

౨౮.౫౬ . సిద్ధాదేశప్రాప్తిర్మార్గాన్తం కథ్యతే విభునా ।

౨౮.౫౬ . భగ్రహయోగాభావే వేలాం తు తిథేరవశ్యమీక్షేత ॥ ౫౬

౨౮.౫౭ . సా హి తథా స్ఫుటరూపా తిథేః స్వభావోదయం దద్యాత్ ।

౨౮.౫౭ . భగ్రహతిథివేలాంశానుయాయి సర్వాఙ్గసున్దరం తు దినమ్ ॥ ౫౭

౨౮.౫౮ . యది లభ్యేత తదాస్మిన్విశేషతమపూజనం రచయేత్ ।

౨౮.౫౮ . నచ కామ్యమేవ కేవలమేతత్పరివర్జనే యతః కథితః ॥ ౫౮

౨౮.౫౯ . సమయవిలోపః శ్రీమద్భైరవకుల ఊర్మిశాస్త్రే చ ।

౨౮.౫౯ . దుష్టా హి దురాచారాః పశుతుల్యాః పర్వ యే న విదుః ॥ ౫౯

౨౮.౬౦ . నచ కామ్యస్యాకరణే స్యాజ్ఞాతు ప్రత్యవాయిత్వమ్ ।

౨౮.౬౦ . తత్రానుయాగసిద్ధ్యర్థం చక్రయాగో నిరూప్యతే ॥ ౬౦

౨౮.౬౧ . మూర్తియాగ ఇతి ప్రోక్తో యః శ్రీయోగీశ్వరీమతే ।

౨౮.౬౧ . నిత్యం నైమిత్తికం కర్మ యదత్రోక్తం మహేశినా ॥ ౬౧

౨౮.౬౨ . సర్వత్ర చక్రయాగోఽత్ర ముఖ్యః కామ్యే విశేషతః ।

౨౮.౬౨ . జ్ఞానీ యోగీ చ పురుషః స్త్రీ వాస్మిన్మూర్తిసంజ్ఞకే ॥ ౬౨

౨౮.౬౩ . యోగే ప్రయత్నతో యోజ్యస్తద్ధి పాత్రమనుత్తరమ్ ।

౨౮.౬౩ . తత్సంపర్కాత్పూర్ణతా స్యాదితి త్రైశిరసాదిషు ॥ ౬౩

౨౮.౬౪ . తేన సర్వం హుతం చేష్టం త్రైలోక్యం సచరాచరమ్ ।

౨౮.౬౪ . జ్ఞానినే యోగినే వాపి యో దదాతి కరోతి వా ॥ ౬౪

౨౮.౬౫ . దీక్షోత్తరేఽపి చ ప్రోక్తమన్నం బ్రహ్మ రసో హరిః ।

౨౮.౬౫ . భోక్తా శివ ఇతి జ్ఞానీ శ్వపచానప్యథోద్ధరేఅత్ ॥ ౬౫

౨౮.౬౬ . సర్వతత్త్వమయో భూత్వా యది భుఙ్క్తే స సాధకః ।

౨౮.౬౬ . తేన భోజితమాత్రేణ సకృత్కోటిస్తు భోజితా ॥ ౬౬

౨౮.౬౭ . అథ తత్త్వవిదేతస్మిన్యది భుఞ్జీత తత్ప్రియే ।

౨౮.౬౭ . పరిసంఖ్యా న విద్యేత తదాహ భగవాఞ్ఛివః ॥ ౬౭

౨౮.౬౮ . భోజ్యం మాయాత్మకం సర్వం శివో భోక్తా స చాప్యహమ్ ।

౨౮.౬౮ . ఏవం యో వై విజానాతి దైశికస్తత్త్వపారగః ॥ ౬౮

౨౮.౬౯ . తం దృష్ట్వా దేవమాయాన్తం క్రీడన్త్యోషధయో గృహే ।

౨౮.౬౯ . నివృత్తమద్యైవాస్మాభిః సంసారగహనార్ణవాత్ ॥ ౬౯

౨౮.౭౦ . యదస్య వక్త్రం సంప్రాప్తా యాస్యామః పరమం పదమ్ ।

౨౮.౭౦ . అన్యేఽపానభుజో హ్యూర్ధ్వే ప్రాణోఽపానస్త్వధోముఖః ॥ ౭౦

౨౮.౭౧ . తస్మిన్భోక్తరి దేవేశి దాతుః కులశతాన్యపి ।

౨౮.౭౧ . ఆశ్వేవ పరిముచ్యన్తే నరకాద్యాతనార్ణవాత్ ॥ ౭౧
౨౮.౭౨ . శ్రీమన్నిశాటనేఽప్యుక్తం కథనాన్వేషణాదపి ।
౨౮.౭౨ . శ్రోత్రాభ్యన్తరసంప్రాప్తే గురువక్త్రాద్వినిర్గతే ॥ ౭౨
౨౮.౭౩ . ముక్తస్తదైవ కాలే తు యన్త్రం తిష్ఠతి కేవలమ్ ।
౨౮.౭౩ . సురాపః స్తేయహారీ చ బ్రహ్మహా గురుతల్పగః ॥ ౭౩
౨౮.౭౪ . అన్త్యజో వా ద్విజో వాథ బాలో వృద్ధో యువాపి వా ।
౨౮.౭౪ . పర్యన్తవాసీ యో జ్ఞానీ దేశస్యాపి పవిత్రకః ॥ ౭౪
౨౮.౭౫ . తత్ర సంనిహితో దేవః సదేవీకః సకిఙ్కరః ।
౨౮.౭౫ . తస్మాత్ప్రాధాన్యతః కృత్వా గురుం జ్ఞానవిశారదమ్ ॥ ౭౫
౨౮.౭౬ . మూర్తియాగం చరేత్తస్య విధిర్యోగీశ్వరీమతే ।
౨౮.౭౬ . పవిత్రారోహణే శ్రాద్ధే తథా పర్వదినేష్వలమ్ ॥ ౭౬
౨౮.౭౭ . సూర్యచన్ద్రోపరాగాదౌ లౌకికేష్వపి పర్వసు ।
౨౮.౭౭ . ఉత్సవే చ వివాహాదౌ విప్రాణాం యజ్ఞకర్మణి ॥ ౭౭
౨౮.౭౮ . దీక్షాయాం చ ప్రతిష్ఠాయాం సమయానాం విశోధనే ।
౨౮.౭౮ . కామనార్థం చ కర్తవ్యో మూర్తియాగః స పఞ్చధా ॥ ౭౮
౨౮.౭౯ . కేవలో యామలో మిశ్రశ్చక్రయుగ్వీరసఙ్కరః ।
౨౮.౭౯ . కేవలః కేవలైరేవ గురుభిర్మిశ్రితః పునః ॥ ౭౯
౨౮.౮౦ . సాధకాద్యైః సపత్నీకైర్యామలః స ద్విధా పునః ।
౨౮.౮౦ . పత్నీయోగాత్క్రయానీతవేశ్యాసంయోగతోఽథవా ॥ ౮౦
౨౮.౮౧ . చక్రిణ్యాద్యాశ్చ వక్ష్యన్తే శక్తియోగాద్యథోచితాః ।
౨౮.౮౧ . తత్సంయోగాచ్చక్రయుక్తో యాగః సర్వఫలప్రదః ॥ ౮౧
౨౮.౮౨ . సర్వైస్తు సహితో యాగో వీరసఙ్కర ఉచ్యతే ।
౨౮.౮౨ . మధ్యే గురుర్భవేత్తేషాం గురువర్గస్తదావృతిః ॥ ౮౨
౨౮.౮౩ . తిస్ర ఆవృతయో బాహ్యే సమయ్యన్తా యథాక్రమమ్ ।

౨౮.౮౩ . పఙ్క్త్రిక్రమేణ వా సర్వే మధ్యే తేషాం గురుః సదా ॥ ౮౩

౨౮.౮౪ . తదా తద్గన్ధధూపస్రక్స్రమాలమ్బనవాససా ।

౨౮.౮౪ . పూజ్యం చక్రానుసారేణ తత్తచ్చక్రమిదం త్వితి ॥ ౮౪

౨౮.౮౫ . ఏకారకే యథా చక్రే ఏకవీరవిధిం స్మరేత్ ।

౨౮.౮౫ . ద్వ్యరే యామలమన్యత్ర త్రికమేవం షడస్రకే ॥ ౮౫

౨౮.౮౬ . షడ్యోగినీః సప్తకం చ సప్తారేఽష్టాష్టకే చ వా ।

౨౮.౮౬ . అన్యద్వా తాదృశం తత్ర చక్రే తాదృక్స్వరూపిణి ॥ ౮౬

౨౮.౮౭ . తతః పాత్రేఽలిసంపూర్ణే పూర్వం చక్రం యజేత్సుధీః ।

౨౮.౮౭ . ఆధారయుక్తే నాధారరహితం తర్పణం క్వచిత్ ॥ ౮౭

౨౮.౮౮ . ఆధారేణ వినా భ్రంశో నచ తుష్యన్తి రశ్మయః ।

౨౮.౮౮ . ప్రేతరూపం భవేత్పాత్రం శాక్తామృతమథాసవః ॥ ౮౮

౨౮.౮౯ . భోక్త్రీ తత్ర తు యా శక్తిః స శమ్భుః పరమేశ్వరః ।

౨౮.౮౯ . అణుశక్తిశివాత్మేత్థం ధ్యాత్వా సంమిలితం త్రయమ్ ॥ ౮౯

౨౮.౯౦ . తతస్తు తర్పణం కార్యమావృతేరావృతేః క్రమాత్ ।

౨౮.౯౦ . ప్రతిసంచరయోగేన పునరన్తః ప్రవేశయేత్ ॥ ౯౦

౨౮.౯౧ . యావద్గుర్వన్తికం తద్ధి పూర్ణం భ్రమణముచ్యతే ।

౨౮.౯౧ . తత్రాదౌ దేవతాస్తర్ప్యాస్తతో వీరా ఇతి క్రమః ॥ ౯౧

౨౮.౯౨ . వీరశ్చ వీరశక్తిశ్చేత్యేవమస్మద్గురుక్రమః ।

౨౮.౯౨ . తతోఽవదంశాన్వివిధాన్మాంసమత్స్యాదిసంయుతాన్ ॥ ౯౨

౨౮.౯౩ . అగ్రే తత్ర ప్రవికిరేత్తృప్త్యన్తం సాధకోత్తమః ।

౨౮.౯౩ . పాత్రాభావే పునర్భద్రం వేల్లితాశుక్తిమేవ చ ॥ ౯౩

౨౮.౯౪ . పాత్రే కుర్వీత మతిమానితి సిద్ధామతే క్రమః ।

౨౮.౯౪ . దక్షహస్తేన భద్రం స్యాద్వేల్లితా శుక్తిరుచ్యతే ॥ ౯౪

౨౮.౯౫ . దక్షహస్తస్య కుర్వీత వామోపరి కనీయసీమ్ ।

౨౮.౯౫ . తర్జన్యఙ్గుష్ఠయోగేన దక్షాధో వామకాఙ్గులీః ॥ ౯౫

౨౮.౯౬ . నిఃసన్ధిబన్ధౌ ద్వావిత్థం వేల్లితా శుక్తిరుచ్యతే ।

౨౮.౯౬ . యే తత్ర పానకాలే తు బిన్దవో యాన్తి మేదినీమ్ ॥ ౯౬

౨౮.౯౭ . తైస్తుష్యన్తి హి వేతాలగుహ్యకాద్యా గభస్తయః ।

౨౮.౯౭ . ధారయా భైరవస్తుష్యేత్కరపానం పరం తతః ॥ ౯౭

౨౮.౯౮ . ప్రవేశోఽత్ర న దాతవ్యః పూర్వమేవ హి కస్యచిత్ ।

౨౮.౯౮ . ప్రమాదాత్తు ప్రవిష్టస్య విచారం నైవ చర్చయేత్ ॥ ౯౮

౨౮.౯౯ . ఏవం కృత్వా క్రమాద్యాగమన్తే దక్షిణయా యుతమ్ ।

౨౮.౯౯ . సమాలమ్భనతామ్బూలవస్త్రాద్యం వితరేద్బుధః ॥ ౯౯

౨౮.౧౦౦ . రూపకార్ధాత్పరం హీనాం న దద్యాద్దక్షిణాం సుధీః ।

౨౮.౧౦౦ . సమయిభ్యః క్రమాద్ద్విద్విగుణా గుర్వన్తకం భవేత్ ॥ ౧౦౦

౨౮.౧౦౧ . ఏష స్యాన్మూర్తియాగస్తు సర్వయాగప్రధానకః ।

౨౮.౧౦౧ . కామ్యే తు సంవిధౌ సప్తకృత్వః కార్యస్తథావిధః ॥ ౧౦౧

౨౮.౧౦౨ . జానన్తి ప్రథమం గేహం తతస్తస్య సమర్థతామ్ ।

౨౮.౧౦౨ . బలాబలం తతః పశ్చాద్విస్మయన్తేఽత్ర మాతరః ॥ ౧౦౨

౨౮.౧౦౩ . తతోఽపి సంనిధీయన్తే ప్రీయన్తే వరదాస్తతః ।

౨౮.౧౦౩ . దేవీనామథ నాథస్య పరివారయుజోఽప్యలమ్ ॥ ౧౦౩

౨౮.౧౦౪ . వల్లభో మూర్తియాగోఽయమతః కార్యో విపశ్చితా ।

౨౮.౧౦౪ . రాత్రౌ గుప్తే గృహే వీరాః శక్తయోఽన్యోన్యమప్యలమ్ ॥ ౧౦౪

౨౮.౧౦౫ . అసంకేతయుజో యోజ్యా దేవతాశబ్దకీర్తనాత్ ।

౨౮.౧౦౫ . అలాభే మూర్తిచక్రస్య కుమారీరేవ పూజయేత్ ॥ ౧౦౫

౨౮.౧౦౬ . కామ్యార్థే తు న తాం వ్యఙ్గాం స్తనపుష్పవతీం తథా ।

౨౮.౧౦౬ . ప్రతిపచ్ఛ్రుతిసంజ్ఞే చ చతుర్థీ చోత్తరాత్రయే ॥ ౧౦౬

౨౮.౧౦౭ . హస్తే చ పఞ్చమీ షష్ఠీ పూర్వాస్వథ పునర్వసౌ ।

౨౮.౧౦౭ . సప్తమీ తత్పరా పిత్ర్యే రోహిణ్యాం నవమీ తథా ॥ ౧౦౭

౨౮.౧౦౮ . మూలే తు ద్వాదశీ బ్రాహ్మే భూతాశ్విన్యాం చ పూర్ణిమా ।

౨౮.౧౦౮ . ధనిష్ఠాయామమావస్యా సోఽయమేకాదశాత్మకః ॥ ౧౦౮

౨౮.౧౦౯ . అర్కాదిత్రయశుక్రాన్యతమయుక్తోఽప్యహర్గణః ।

౨౮.౧౦౯ . యోగపర్వేతి విఖ్యాతో రాత్రౌ వా దిన ఏవ వా ॥ ౧౦౯

౨౮.౧౧౦ . యోగపర్వణి కర్తవ్యో మూర్తియాగస్తు సర్వథా ।

౨౮.౧౧౦ . యః సర్వాన్యోగపర్వాఖ్యాన్ వాసరాన్ పూజయేత్సుధీః ॥ ౧౧౦

౨౮.౧౧౧ . మూర్తియాగేన సోఽపి స్యాత్సమయీ మణ్డలం వినా ।

౨౮.౧౧౧ . ఇత్యేష మూర్తియాగః శ్రీసిద్ధయోగీశ్వరీమతే ॥ ౧౧౧

౨౮.౧౧౨ . అథోచ్యతే శివేనోక్తః పవిత్రకవిధిః స్ఫుటః ।

౨౮.౧౧౨ . శ్రీరత్నమాలాత్రిశిరఃశాస్త్రయోః సూచితః పునః ॥ ౧౧౨

౨౮.౧౧౩ . శ్రీసిద్ధాటనసద్భావమాలినీసారశాసనే ।

౨౮.౧౧౩ . తత్ర ప్రాధాన్యతః శ్రీమన్మాలోక్తో విధిరుచ్యతే ॥ ౧౧౩

౨౮.౧౧౪ . క్షీరాబ్ధిమథనోద్భూతవిషనిద్రావిమూర్ఛితః ।

౨౮.౧౧౪ . నాగరాజః స్వభువనే మేఘకాలే స్మ నావసత్ ॥ ౧౧౪

౨౮.౧౧౫ . కేవలం తు పవిత్రోఽయం వాయుభక్షః సమాః శతమ్ ।

౨౮.౧౧౫ . దివ్యం దశగుణం నాథం భైరవం పర్యపూజయత్ ॥ ౧౧౫

౨౮.౧౧౬ . వ్యజిజ్ఞపచ్చ తం తుష్టం నాథం వర్షాస్వహం నిజే ।

౨౮.౧౧౬ . పాతాలే నాసితుం శక్తః సోఽప్యేనం పరమేశ్వరః ॥ ౧౧౬

౨౮.౧౧౭ . నాగం నిజజటాజూటపీఠగం పర్యకల్పయత్ ।

౨౮.౧౧౭ . తతః సమస్తదేవౌఘైర్ధారితోఽసౌ స్వమూర్ధని ॥ ౧౧౭

౨౮.౧౧౮ . మహతాం మహితానాం హి నాద్భుత విశ్వపూజ్యతా ।

౨౮.౧౧౮ . తస్మాన్మహేశితుర్మూర్ధ్ని దేవతానాం చ సర్వశః ॥ ౧౧౮

౨౮.౧౧౯ . ఆత్మనశ్చ పవిత్రం తం కుర్యాద్యాగపురఃసరమ్ ।

౨౮.౧౧౯ . దశ కోట్యో న పూజానాం పవిత్రారోహణే సమాః ॥ ౧౧౯

౨౮.౧౨౦ . వృథా దీక్షా వృథా జ్ఞానం గుర్వారాధనమేవ చ ।

౨౮.౧౨౦ . వినా పవిత్రాద్యేనైతద్ధరేన్నాగః శివాజ్ఞయా ॥ ౧౨౦

౨౮.౧౨౧ . తస్మాత్సర్వప్రయత్నేన స కార్యః కులవేదిభిః ।

౨౮.౧౨౧ . ఆషాఢశుక్లాన్మిథునకర్కటస్థే రవౌ విధిః ॥ ౧౨౧

౨౮.౧౨౨ . కర్తవ్యః సోఽనిరోధేన యావత్సా తులపూర్ణిమా ।

౨౮.౧౨౨ . తులోపలక్షితస్యాన్త్యం కార్తికస్య దినం మతమ్ ॥ ౧౨౨

౨౮.౧౨౩ . కులశబ్దం పఠన్తోఽన్యే వ్యాఖ్యాభేదం ప్రకుర్వతే ।

౨౮.౧౨౩ . నిత్యాతన్త్రవిదః కృష్ణం కార్తికాచ్చరమం దినమ్ ॥ ౧౨౩

౨౮.౧౨౪ . కులస్య నిత్యాచక్రస్య పూర్ణత్వం యత్ర తన్మతమ్ ।

౨౮.౧౨౪ . మాఘశుక్లాన్త్యదివసః కులపర్వేతి తన్మతమ్ ॥ ౧౨౪

౨౮.౧౨౫ . పూర్ణత్వం తత్ర చన్ద్రస్య సా తిథిః కులపూర్ణిమా ।

౨౮.౧౨౫ . దక్షిణోత్తరగః కాలః కులాకులతయోదితః ॥ ౧౨౫

౨౮.౧౨౬ . కులస్య తస్య చరమే దినే పూర్ణత్వముచ్యతే ।

౨౮.౧౨౬ . దక్షిణాయనషణ్మాసకర్తవ్యత్వమతో విధౌ ॥ ౧౨౬

౨౮.౧౨౭ . పవిత్రకే ప్రకాశత్వసిద్ధ్యై కృష్ణస్య వర్త్మనః ।

౨౮.౧౨౭ . తదేతద్బహుశాస్త్రోక్తం రూపం దేవో న్యరూపయత్ ॥ ౧౨౭

౨౮.౧౨౮ . ఏకేనైవ పదేన శ్రీరత్నమాలాకులాగమే ।

౨౮.౧౨౮ . తదత్ర సమయే సర్వవిధిసంపూరణాత్మకః ॥ ౧౨౮

౨౮.౧౨౯ . పవిత్రకవిధిః కార్యః శుక్లపక్షే తు సర్వథా ।

౨౮.౧౨౯ . పూరణం శక్తియోగేన శక్త్యాత్మ చ సితం దలమ్ ॥ ౧౨౯

౨౮.౧౩౦ . దక్షిణాయనసాజాత్యాత్తేన తద్విధిరుచ్యతే ।

౨౮.౧౩౦ . ఏకద్విత్రిచతుఃపఞ్చషడ్లత్రైకతమం మహత్ ॥ ౧౩౦

౨౮.౧౩౧ . హేమరత్నాఙ్కితగ్రన్థి కుర్యాన్ముక్తాపవిత్రకమ్ ।

౨౮.౧౩౧ . సౌవర్ణసూత్రం త్రిగుణం సైకగ్రన్థిశతం గురౌ ॥ ౧౩౧

౨౮.౧౩౨ . పరే గురౌ తు త్ర్యధికమధ్యబ్ధి పరమేష్ఠిని ।

౨౮.౧౩౨ . ప్రాక్సిద్ధాచార్యయోగేశ విషయే తు రసాధికమ్ ॥ ౧౩౨

౨౮.౧౩౩ . అష్టాధికం శివస్యోక్తం చిత్రరత్నప్రపూరితమ్ ।

౨౮.౧౩౩ . విద్యాపీఠాక్షసూత్రాదౌ గురువచ్చివవత్పునః ॥ ౧౩౩

౨౮.౧౩౪ . వటుకే కనకాభావే రౌప్యం తు పరికల్పయేత్ ।

౨౮.౧౩౪ . పాట్టసూత్రమథ క్షౌమం కార్పాసం త్రిత్రితానితమ్ ॥ ౧౩౪

౨౮.౧౩౫ . తస్మాన్నవగుణాత్సూత్రాత్త్రిగుణాదిక్రమాత్కురు ।

౨౮.౧౩౫ . చణ్డాంశుగుణపర్యన్తం తతోఽపి త్రిగుణం చ వా ॥ ౧౩౫

౨౮.౧౩౬ . తేనాష్టాదశతన్తూత్థమధమం మధ్యమం పునః ।

౨౮.౧౩౬ . అష్టోత్తరశతం తస్మాత్త్రిగుణం తూత్తమం మతమ్ ॥ ౧౩౬

౨౮.౧౩౭ . గ్రన్థయస్తత్త్వసంఖ్యాతాః షడధ్వకలనావశాత్ ।

౨౮.౧౩౭ . యద్వా వ్యాససమాసాభ్యాం చిత్రాః సద్గన్ధపూరితాః ॥ ౧౩౭

౨౮.౧౩౮ . విశేషవిధినా పూర్వం పూజయిత్వార్పయేత్తతః ।

౨౮.౧౩౮ . పవిత్రకం సమస్తాధ్వపరిపూర్ణత్వభావనాత్ ॥ ౧౩౮

౨౮.౧౩౯ . గుర్వాత్మనోర్జానునాభికణ్ఠమూర్ధాన్తగం చ వా ।

౨౮.౧౩౯ . తతో మహోత్సవః కార్యో గురుపూజాపురఃసరః ॥ ౧౩౯

౨౮.౧౪౦ . తర్ప్యాః శాసనగాః సర్వే దక్షిణావస్త్రభోజనైః ।

౨౮.౧౪౦ . మహోత్సవః ప్రకర్తవ్యో గీతనృత్తాత్మకో మహాన్ ॥ ౧౪౦

౨౮.౧౪౧ . చాతుర్మాస్యం సప్తదినం త్రిదినం వాప్యలాభతః ।

౨౮.౧౪౧ . తదన్తే క్షమయేద్దేవం మణ్డలాది విసర్జయేత్ ॥ ౧౪౧

౨౮.౧౪౨ . వహ్నిం చ పశ్చాత్కర్తవ్యశ్చక్రయాగః పురోదితః ।

౨౮.౧౪౨ . మాసే మాసే చతుర్మాసే వర్షే వాపి పవిత్రకమ్ ॥ ౧౪౨

౨౮.౧౪౩ . సర్వథైవ ప్రకర్తవ్యం యథావిభవవిస్తరమ్ ।

౨౮.౧౪౩ . విత్తాభావే పునః కార్యం కాశైరపి కుశోమ్మిృత్రైః ॥ ౧౪౩

౨౮.౧౪౪ . సతి విత్తే పునః శార్యం వ్యాధయే నరకాయ చ ।

౨౮.౧౪౪ . నిత్యపూజాసు పూర్ణత్వం పర్వపూజాప్రపూరణాత్ ॥ ౧౪౪

౨౮.౧౪౫ . తత్రాపి పరిపూర్ణత్వం పవిత్రకసమర్చనాత్ ।

౨౮.౧౪౫ . పవిత్రకవిలోపే తు ప్రాయశ్చిత్తం జపేత్సుధీః ॥ ౧౪౫

౨౮.౧౪౬ . సుశుద్ధః సన్పునః కుర్యాదిత్యాజ్ఞా పరమేశితుః ।

౨౮.౧౪౬ . అథ త్రిశిరసి ప్రోక్తో లిఖ్యతే తద్విధిః స్ఫుటః ॥ ౧౪౬

౨౮.౧౪౭ . త్రిప్రమేయస్య శైవస్య పఞ్చపఞ్చాత్మకస్య వా ।

౨౮.౧౪౭ . దశాష్టాదశభేదస్య షట్స్రోతస ఇహోచ్యతే ॥ ౧౪౭

౨౮.౧౪౮ . యే నరాః సమయభ్రష్టా గురుశాస్త్రాదిదూషకాః ।

౨౮.౧౪౮ . నిత్యనైమిత్తికాద్యన్యపర్వసన్ధివివర్జితాః ॥ ౧౪౮

౨౮.౧౪౯ . అకామాత్కామతో వాపి సూక్ష్మపాపప్రవర్తినః ।

౨౮.౧౪౯ . తేషాం ప్రశమనార్థాయ పవిత్రం క్రియతే శివే ॥ ౧౪౯

౨౮.౧౫౦ . శ్రావణాదౌ కార్తికాన్తే శుక్లపక్షే శుభప్రదే ।

౨౮.౧౫౦ . నతు దుఃఖప్రదే కృష్ణే కర్తృరాష్ట్రనృపాదిషు ॥ ౧౫౦

౨౮.౧౫౧ . పాట్టసూత్రం తు కౌశేయం కార్పాసం క్షౌమమేవ చ ।

౨౮.౧౫౧ . చాతురాశ్రమికాణాం తు సుభ్రువా కర్తితోక్షితమ్ ॥ ౧౫౧

౨౮.౧౫౨ . త్రిధా తు త్రిగుణీకృత్య మానసంఖ్యాం తు కారయేత్ ।

౨౮.౧౫౨ . అష్టోత్తరం తన్తుశతం తదర్ధం వా తదర్ధకమ్ ॥ ౧౫౨

౨౮.౧౫౩ . హ్రాసస్తు పూర్వసంఖ్యాయా దశభిర్దశభిః క్రమాత్ ।

౨౮.౧౫౩ . నవభిః పఞ్చభిః సప్తవింశత్యా వా శివాదితః ॥ ౧౫౩

౨౮.౧౫౪ . యాదృశస్తన్తువిన్యాసో గ్రన్థీన్కుర్యాత్తు తావతః ।

౨౮.౧౫౪ . చతుఃసమవిలిప్తాంస్తానథవా కుఙ్కుమేన తు ॥ ౧౫౪

౨౮.౧౫౫ . వ్యక్తే జానుతటాన్తం స్యాల్లిఙ్గే పీఠావసానకమ్ ।

౨౮.౧౫౫ . అర్చాసు శోభనం మూర్ధ్ని త్రితత్త్వపరికల్పనాత్ ॥ ౧౫౫
౨౮.౧౫౬ . ద్వాదశగ్రన్థిశక్తీనాం బ్రహ్మవక్త్రార్చిషామపి ।
౨౮.౧౫౬ . విద్యాపీఠే చలే లిఙ్గే స్థణ్డిలే చ గురోర్గణే ॥ ౧౫౬
౨౮.౧౫౭ . ఘణ్టాయాం స్రుక్స్రువే శిష్యలిఙ్గేషు ద్వారతోరణే ।
౨౮.౧౫౭ . స్వదేహే వహ్నిపీఠే చ యథాశోభం తదిష్యతే ॥ ౧౫౭
౨౮.౧౫౮ . ప్రాసాదే యాగగేహే చ కారయేన్నవరఙ్గికమ్ ।
౨౮.౧౫౮ . విద్యాపీఠే తు ఖశరాః ప్రతిమాలిఙ్గపీఠగమ్ ॥ ౧౫౮
౨౮.౧౫౯ . వసువేదం చ ఘణ్టాయాం శరాక్ష్యష్టాదశ స్రువే ।
౨౮.౧౫౯ . వేదాక్షి స్రుచి షట్త్రింశత్ప్రాసాదే మణ్డపే రవిః ॥ ౧౫౯
౨౮.౧౬౦ . రసేన్దు స్నానగేహేఽబ్ధినేత్రే ధ్యానగృహే గురౌ ।
౨౮.౧౬౦ . సప్త సాధకగాః పఞ్చ పుత్రకే సప్త సామయే ॥ ౧౬౦
౨౮.౧౬౧ . చత్వారోఽథాన్యశాస్త్రస్థే శిష్యే పఞ్చకముచ్యతే ।
౨౮.౧౬౧ . లిఙ్గినాం కేవలో గ్రన్థిస్తోరణే దశ కల్పయేత్ ॥ ౧౬౧
౨౮.౧౬౨ . ద్వారేష్వష్టౌ గ్రన్థయః స్యుః కృత్వేత్థం తు పవిత్రకమ్ ।
౨౮.౧౬౨ . పూజయిత్వా మన్త్రజాలం తత్స్థత్వాత్మస్థతే తతః ॥ ౧౬౨
౨౮.౧౬౩ . పవిత్రకాణాం సంపాద్య కుర్యాత్సంపాతసంస్క్రియామ్ ।
౨౮.౧౬౩ . తతః సంవత్సరం ధ్యాయేద్భైరవం ఛిద్రసాక్షిణమ్ ॥ ౧౬౩
౨౮.౧౬౪ . దత్త్వా పూర్ణాహుతిం దేవి ప్రణమేన్మన్త్రభైరవమ్ ।
౨౮.౧౬౪ . ఓం సమస్తక్రియాదోషపూరణేశ వ్రతం ప్రతి ॥ ౧౬౪
౨౮.౧౬౫ . యత్కించిదకృతం దుష్టం కృతం వా మాతృనన్దన ।
౨౮.౧౬౫ . తత్సర్వం మమ దేవేశ త్వత్ప్రసాదాత్ప్రణశ్యతు ॥ ౧౬౫
౨౮.౧౬౬ . సర్వథా రశ్మిచక్రేశ నమస్తుభ్యం ప్రసీద మే ।
౨౮.౧౬౬ . అనేన దద్యాద్దేవాయ నిమన్త్రణపవిత్రకమ్ ॥ ౧౬౬
౨౮.౧౬౭ . యోగినీక్షేత్రమాతౄణాం బలిం దద్యాత్తతో గురుః ।

౨౮.౧౬౭ . పఞ్చగవ్యం చరుం దన్తకాష్ఠం శిష్యైః సమన్తతః ॥ ౧౬౭
౨౮.౧౬౮ . ఆచార్య నిద్రాం కుర్వీత ప్రాతరుత్థాయ చాహ్నికమ్ ।
౨౮.౧౬౮ . తతో విధిం పూజయిత్వా పవిత్రాణి సమాహరేత్ ॥ ౧౬౮
౨౮.౧౬౯ . దన్తకాష్ఠం మృచ్చ ధాత్రీ సమృద్ధాత్రీ సహామ్బునా ।
౨౮.౧౬౯ . చతుఃసమం చ తైః సార్ధం భస్మ పఞ్చసు యోజయేత్ ॥ ౧౬౯
౨౮.౧౭౦ . ప్రాగ్దక్షపశ్చిమోర్ధ్వస్థవామవక్త్రేషు వై క్రమాత్ ।
౨౮.౧౭౦ . పఞ్చైతాని పవిత్రాణి స్థాపయేచ్చేశగోచరే ॥ ౧౭౦
౨౮.౧౭౧ . కుశేధ్మ పఞ్చగవ్యం చ శర్వాగ్రే వినియోజయేత్ ।
౨౮.౧౭౧ . వామామృతాదిసంయుక్తం నైవేద్యం త్రివిధం తతః ॥ ౧౭౧
౨౮.౧౭౨ . దద్యాదసృక్తథా మద్యం పానాని వివిధాని చ ।
౨౮.౧౭౨ . తతో హోమో మహామాంసైస్తిలయుతైరథో ॥ ౧౭౨
౨౮.౧౭౩ . తిలైర్ఘృతయుతైర్యద్వా తణ్డులైరథ ధాన్యకైః ।
౨౮.౧౭౩ . శర్కరాఖణ్డసంయుక్తపఞ్చామృతపరిప్లుతైః ॥ ౧౭౩
౨౮.౧౭౪ . మూలం సహస్రం సాష్టోక్తం త్రిశక్తౌ బ్రహ్మవక్త్రకమ్ ।
౨౮.౧౭౪ . అర్చిషాం తు శతం సాష్టం తతః పూర్ణాహుతిం క్షిపేత్ ॥ ౧౭౪
౨౮.౧౭౫ . తతోఽఞ్జలౌ పవిత్రం తు గృహీత్వా ప్రపఠేదిదమ్ ।
౨౮.౧౭౫ . అకామాదథవా కామాద్యన్మయా న కృతం విభో ॥ ౧౭౫
౨౮.౧౭౬ . తదచ్ఛిద్రం మమాస్త్వీశ పవిత్రేణ తవాజ్ఞయా ।
౨౮.౧౭౬ . మూలమన్త్రః పూరయేతి క్రియానియమమిత్యథ ॥ ౧౭౬
౨౮.౧౭౭ . వౌషడన్తం పవిత్రం చ దద్యాద్బిన్ద్వవసానకమ్ ।
౨౮.౧౭౭ . నాదాన్తం సమనాన్తం చాప్యున్మనాన్తం క్రమాత్త్రయమ్ ॥ ౧౭౭
౨౮.౧౭౮ . ఏవం చతుష్టయం దద్యాదనులోమేన భౌతికః ।
౨౮.౧౭౮ . నైష్ఠికస్తు విలోమేన పవిత్రకచతుష్టయమ్ ॥ ౧౭౮
౨౮.౧౭౯ . యత్కిఞ్చిద్వివిధం వస్త్రచ్ఛత్రాలఙ్కరణాదికమ్ ।

౨౮.౧౭౯ . తన్ని వేద్యం దీపమాలాః సువర్ణతిలభాజనమ్ ॥ ౧౭౯

౨౮.౧౮౦ . వస్త్రయుగ్మయుతం సర్వసమ్పూరణనిమిత్తతః ।

౨౮.౧౮౦ . భోజనీయాః పూజనీయాః శివభక్తాస్తు శక్తితః ॥ ౧౮౦

౨౮.౧౮౧ . చతుస్త్రిద్వ్యేకమాసాదిదినైకాన్తం మహోత్సవమ్ ।

౨౮.౧౮౧ . కుర్యాత్తతో న వ్రజేయురన్యస్థానం కదాచన ॥ ౧౮౧

౨౮.౧౮౨ . తతస్తు దైశికః పూజ్యో గామస్మై క్షీరిణీం నవామ్ ।

౨౮.౧౮౨ . దద్యాత్సువర్ణరత్నాదిరుప్యవస్త్రవిభూషితామ్ ॥ ౧౮౨

౨౮.౧౮౩ . వదేద్గురుశ్చ సంపూర్ణో విధిస్తవ భవత్వితి ।

౨౮.౧౮౩ . వక్తవ్యం దేవదేవస్య పునరాగమనాయ చ ॥ ౧౮౩

౨౮.౧౮౪ . తతో విసర్జనం కార్యం గుప్తమాభరణాదికమ్ ।

౨౮.౧౮౪ . నైవేద్యం గురురాదాయ యాగార్థే తన్నియోజయేత్ ॥ ౧౮౪

౨౮.౧౮౫ . చతుర్ణామపి సామాన్యం పవిత్రకమితి స్మృతమ్ ।

౨౮.౧౮౫ . నాస్మాద్వ్రతం పరం కిఞ్చిత్క్వా వాస్య స్తుతిరుచ్యతే ॥ ౧౮౫

౨౮.౧౮౬ . శేషం త్వగాధే వార్యోఘే క్షిపేన్న స్థాపయేత్స్థిరమ్ ।

౨౮.౧౮౬ . అథ నైమిత్తికవిధిర్యః పురాసూత్రితో మయా ॥ ౧౮౬

౨౮.౧౮౭ . స భణ్యతే తత్ర కార్యా దేవస్యార్చా విశేషతః ।

౨౮.౧౮౭ . చక్రయాగశ్చ కర్తవ్యః పూర్వోక్తవిధినా బుధైః ॥ ౧౮౭

౨౮.౧౮౮ . తత్ర యద్యన్నిజాభీష్టభోగమోక్షోపకారకమ్ ।

౨౮.౧౮౮ . పారమ్పర్యేణ సాక్షాద్వా భవేచ్చిదచిదాత్మకమ్ ॥ ౧౮౮

౨౮.౧౮౯ . తత్పూజ్యం తదుపాయాశ్చ పూజ్యాస్తన్మయతాప్తయే ।

౨౮.౧౮౯ . తదుపాయోఽపి సంపూజ్యో మూర్తికాలక్రియాదికః ॥ ౧౮౯

౨౮.౧౯౦ . ఉపేయసూతిసామర్థ్యముపాయత్వం తదర్చనాత్ ।

౨౮.౧౯౦ . తద్రూపతన్మయీభావాదుపేయం శీఘ్రమాప్నుయాత్ ॥ ౧౯౦

౨౮.౧౯౧ . యథా యథా చ నైకట్యముపాయేషు తథా తథా ।

౨౮.౧౯౧ . అవశ్యంభావి కార్యత్వం విశేషాచ్చార్చనాదికే ॥ ౧౯౧

౨౮.౧౯౨ . జ్ఞానస్య కస్యచిత్ప్రాప్తిర్భోగమోక్షోపకారిణః ।

౨౮.౧౯౨ . యదా తన్ముఖ్యమేవోక్తం నైమిత్తికదినం బుధైః ॥ ౧౯౨

౨౮.౧౯౩ . తదుపాయః శాస్త్రమత్ర వక్తాప్యుపయికో గురుః ।

౨౮.౧౯౩ . తద్విద్యోఽపి గురుభ్రాతా సంవాదాజ్జ్ఞానదాయకః ॥ ౧౯౩

౨౮.౧౯౪ . గురోః పత్నీ తథా భ్రాతా పుత్ర ఇత్యాదికో గణః ।

౨౮.౧౯౪ . న యోనిసంబన్ధవశాద్విద్యాసంబన్ధజస్తు సః ॥ ౧౯౪

౨౮.౧౯౫ . వీర్యారుణపరీణామదేహహస్త్రాప్రతిష్ఠితాః ।

౨౮.౧౯౫ . దేహోపకారసన్తానా జ్ఞాతేయే పరినిష్ఠితాః ॥ ౧౯౫

౨౮.౧౯౬ . తథాచ స్మృతిశాస్త్రేషు సన్తతేర్దాయహారితా ।

౨౮.౧౯౬ . యుక్తైవ తావాన్స హ్యుక్తో భేదాద్దూరాన్తికత్వతః ॥ ౧౯౬

౨౮.౧౯౭ . యే తు త్యక్తశరీరాస్తా బోధాహమ్భావభాగినః ।

౨౮.౧౯౭ . బోధోపకారసన్తానద్వయాత్తే బన్ధుతాజుషః ॥ ౧౯౭

౨౮.౧౯౮ . తత్రేత్థం ప్రాగ్యదా పశ్యేచ్చక్షున్మీలితదృక్క్రియః ।

౨౮.౧౯౮ . దేహస్తావదయం పూర్వపూర్వోపాదాననిర్మితః ॥ ౧౯౮

౨౮.౧౯౯ . ఆత్మా వికారరహితః శాశ్వతత్వాదహేతుకః ।

౨౮.౧౯౯ . స్వాతన్త్ర్యాత్పునరాత్మీయాదయం ఛన్న ఇవ స్థితః ॥ ౧౯౯

౨౮.౨౦౦ . పునశ్చ ప్రకటీభూయ భైరవీభావభాజనమ్ ।

౨౮.౨౦౦ . తత్రాస్య ప్రకటీభావే భుక్తిముక్త్యాత్మకే భృశమ్ ॥ ౨౦౦

౨౮.౨౦౧ . య ఉపాయః సముచితో జ్ఞానసన్తాన ఏష సః ।

౨౮.౨౦౧ . క్రమస్ఫుటీభవత్తాదృక్సదృశజ్ఞానధారయా ॥ ౨౦౧

౨౮.౨౦౨ . గలద్విజాతీయతయా ప్రాప్యం శీఘ్రం హి లభ్యతే ।

౨౮.౨౦౨ . ఏవం చానాదిసంసారోచితవిజ్ఞానసన్తతేః ॥ ౨౦౨

౨౮.౨౦౩ . ధ్వంసే లోకోత్తరం జ్ఞానం సన్తానాన్తరతాం శ్రయేత్ ।

౨౮.౨౦౩ . అసంసారోచితోదారతథావిజ్ఞానసన్తతేః ॥ ౨౦౩

౨౮.౨౦౪ . కారణం ముఖ్యమాద్యం తద్గురువిజ్ఞానమాత్మగమ్ ।

౨౮.౨౦౪ . అత్యన్తం స్వవిశేషాణాం తత్రార్పణవశాత్స్ఫుటమ్ ॥ ౨౦౪

౨౮.౨౦౫ . ఉపాదానం హి తద్యుక్తం దేహభేదే హి సత్యపి ।

౨౮.౨౦౫ . దేహసన్తతిగౌ భేదాభేదౌ విజ్ఞానసన్తతేః ॥ ౨౦౫

౨౮.౨౦౬ . న తథాత్వాయ యోగీచ్ఛావిష్టశావశరీరవత్ ।

౨౮.౨౦౬ . యోగినః పరదేహాదిజీవత్త్వాపాదనే నిజమ్ ॥ ౨౦౬

౨౮.౨౦౭ . దేహమత్యజతో నానాజ్ఞానోపాదానతా న కిమ్ ।

౨౮.౨౦౭ . తేన విజ్ఞానసన్తానప్రాధాన్యాద్యోనసన్తతేః ॥ ౨౦౭

౨౮.౨౦౮ . అన్యోన్యం గురుసన్తానో యః శివజ్ఞాననిష్ఠితః ।

౨౮.౨౦౮ . ఇత్థం స్థితే త్రయం ముఖ్యం కారణం సహకారి చ ॥ ౨౦౮

౨౮.౨౦౯ . ఏకకారణకార్యం చ వస్త్విత్యేష గురోర్గణః ।

౨౮.౨౦౯ . గురుః కారణమత్రోక్తం తత్పత్నీ సహకారిణీ ॥ ౨౦౯

౨౮.౨౧౦ . యతో నిఃశక్తికస్యాస్య న యాగేఽధికృతిర్భవేత్ ।

౨౮.౨౧౦ . అన్తఃస్థోదారసంవిత్తిశక్తేర్బాహ్యం వినాపి తామ్ ॥ ౨౧౦

౨౮.౨౧౧ . సామర్థ్యం యోగినో యద్వద్వినాపి సహకారిణమ్ ।

౨౮.౨౧౧ . ఏకజన్యా భ్రాతరః స్యుస్తత్సదృగ్యస్తు కోఽపి సః ॥ ౨౧౧

౨౮.౨౧౨ . పునః పరమ్పరాయోగాద్గురువర్గోఽపి భణ్యతే ।

౨౮.౨౧౨ . ముఖ్య ఏష తు సన్తానః పూజ్యో మాన్యశ్చ సర్వదా ॥ ౨౧౨

౨౮.౨౧౩ . గుర్వాదీనాం చ సమ్భూతౌ దీక్షాయాం ప్రాయణేఽపి చ ।

౨౮.౨౧౩ . యదహస్తద్ధి విజ్ఞానోపాయదేహాదికారణమ్ ॥ ౨౧౩

౨౮.౨౧౪ . ఏవం స్వజన్మదివసో విజ్ఞానోపాయ ఉచ్యతే ।

౨౮.౨౧౪ . తాదృగ్భోగాపవర్గాదిహేతోర్దేహస్య కారణమ్ ॥ ౨౧౪

౨౮.౨౧౫ . దీక్షాదికశ్చ సంస్కారః స్వాత్మనో యత్ర చాహ్ని తత్ ।

౨౮.౨౧౫ . భవేజ్జన్మదినం ముఖ్యం జ్ఞానసన్తానజన్మతః ॥ ౨౧౫

౨౮.౨౧౬ . స్వకం మృతిదినం యత్తు తదన్యేషాం భవిష్యతి ।

౨౮.౨౧౬ . నైమిత్తికం మృతో యస్మాచ్ఛివాభిన్నస్తదా భవేత్ ॥ ౨౧౬

౨౮.౨౧౭ . తత్ర ప్రసఙ్గాన్మరణస్వరూపం బ్రూమహే స్ఫుటమ్ ।

౨౮.౨౧౭ . వ్యాపకోఽపి శివః స్వేచ్ఛాక్లృప్తసఙ్కోచముద్రణాత్ ॥ ౨౧౭

౨౮.౨౧౮ . విచిత్రఫలకర్మౌఘవశాత్తత్తచ్ఛరీరభాక్ ।

౨౮.౨౧౮ . శరీరభాక్త్వం చైతావద్యత్తద్గర్భస్థదేహగః ॥ ౨౧౮

౨౮.౨౧౯ . సంవిత్తేః శూన్యరూఢాయాః ప్రథమః ప్రాణనోదయః ।

౨౮.౨౧౯ . గర్భస్థదేహనిర్మాణే తస్యైవేశ్వరతా పునః ॥ ౨౧౯

౨౮.౨౨౦ . అసఙ్కోచస్య తన్వాదికర్తా తేనేశ ఉచ్యతే ।

౨౮.౨౨౦ . స వాయ్వాత్మా దృఢే తస్మిన్దేహయన్త్రే చిదాత్మనా ॥ ౨౨౦

౨౮.౨౨౧ . ప్రేర్యమాణో విచరతి భస్త్రాయన్త్రగవాయువత్ ।

౨౮.౨౨౧ . అతః ప్రాగ్గాఢసంసుప్తోత్థితవత్స ప్రబుధ్యతే ॥ ౨౨౧

౨౮.౨౨౨ . క్రమాద్దేహేన సాకం చ ప్రాణనా స్యాద్బలీయసీ ।

౨౮.౨౨౨ . తత్రాపి కర్మనియతిబలాత్సా ప్రాణనాక్షతామ్ ॥ ౨౨౨

౨౮.౨౨౩ . గృహ్ణాతి శూన్యసుషిరసంవిత్స్పర్శాధికత్వతః ।

౨౮.౨౨౩ . ఏవం క్రమేణ సంపుష్టదేహప్రాణబలో భృశమ్ ॥ ౨౨౩

౨౮.౨౨౪ . భోగాన్కర్మకృతాన్భుఙ్క్తే యోన్యయోనిజదేహగః ।

౨౮.౨౨౪ . ఉక్తం చ గహ్వరాభిఖ్యే శాస్త్రే శీతాంశుమౌలినా ॥ ౨౨౪

౨౮.౨౨౫ . యథా గృహం వినిష్పాద్య గృహీ సమధితిష్ఠతి ।

౨౮.౨౨౫ . తథా దేహీ తనుం కృత్వా క్రియాదిగుణవర్జితః ॥ ౨౨౫

౨౮.౨౨౬ . కిఞ్చిత్స్ఫురణమాత్రః ప్రాగ్నిష్కలః సోఽపి శబ్ద్యతే ।

౨౮.౨౨౬ . స్ఫుటేన్ద్రియాదితత్త్వస్తు సకలాత్మేతి భణ్యతే ॥ ౨౨౬

౨౮.౨౨౭ . ఇత్యాది శ్రీగహ్వరోక్తం తత ఏవ పఠేద్బహు ।

౨౮.౨౨౭ . క్షయే తు కర్మణాం తేషాం దేహయన్త్రేఽన్యథాగతే ॥ ౨౨౭

౨౮.౨౨౮ . ప్రాణయన్త్రం విఘటతే దేహః స్యాత్కుడ్యవత్తతః ।

౨౮.౨౨౮ . నాడీచక్రేషు సఙ్కోచవికాసౌ విపరీతతః ॥ ౨౨౮

౨౮.౨౨౯ . భఙ్గః శోషః క్లిదిర్వాతశ్లేష్మాగ్న్యుపచయోచ్చయైః ।

౨౮.౨౨౯ . ఇత్యేవమాది యత్కిఞ్చిత్త్రాక్సంస్థానోపమర్దకమ్ ॥ ౨౨౯

౨౮.౨౩౦ . దేహయన్త్రే విఘటనం తదేవోక్తం మనీషిభిః ।

౨౮.౨౩౦ . తస్మిన్విఘటితే యన్త్రే సా సంవిత్ప్రాణనాత్మతామ్ ॥ ౨౩౦

౨౮.౨౩౧ . గృహ్ణాతి యోనిజేఽన్యత్ర వా దేహే కర్మచిత్రితే ।

౨౮.౨౩౧ . స దేహః ప్రతిబుధ్యేత ప్రసుప్తోత్థితవత్తదా ॥ ౨౩౧

౨౮.౨౩౨ . తస్యాపి భోగతద్ధానిమృతయః ప్రాగ్వదేవ హి ।

౨౮.౨౩౨ . విసృష్టిస్థితిసంహారా ఏతే కర్మబలాద్యతః ॥ ౨౩౨

౨౮.౨౩౩ . అతో నియతికాలాదివైచిత్ర్యానువిధాయినః ।

౨౮.౨౩౩ . అనుగ్రహస్తు యః సోఽయం స్వస్వరూపే వికస్వరే ॥ ౨౩౩

౨౮.౨౩౪ . జ్ఞప్త్యాత్మేతి కథం కర్మనియత్యాది ప్రతీక్షతే ।

౨౮.౨౩౪ . కర్మకాలనియత్యాది యతః సఙ్కోచజీవితమ్ ॥ ౨౩౪

౨౮.౨౩౫ . సఙ్కోచహానిరూపేఽస్మిన్కథం హేతురనుగ్రహే ।

౨౮.౨౩౫ . అనుగ్రహశ్చ క్రమికస్తీవ్రశ్చేతి విభిద్యతే ॥ ౨౩౫

౨౮.౨౩౬ . ప్రాక్చైష విస్తరాత్ప్రోక్త ఇతి కిం పునరుక్తిభిః ।

౨౮.౨౩౬ . తేన దీక్షాశివజ్ఞానదగ్ధసఙ్కోచబన్ధనః ॥ ౨౩౬

౨౮.౨౩౭ . దేహాన్తే శివ ఏవేతి నాస్య దేహాన్తరస్థితిః ।

౨౮.౨౩౭ . యేఽపి తత్త్వావతీర్ణానాం శంకరాజ్ఞానువర్తినామ్ ॥ ౨౩౭

౨౮.౨౩౮ . స్వాయమ్భూమునిదేవర్షిమనుజాదిభువాం గృహే ।

౨౮.౨౩౮ . మృతాస్తే తత్పురం ప్రాప్య పురేశైర్దీక్షితాః క్రమాత్ ॥ ౨౩౮

౨౮.౨౩౯ . మర్త్యేఽవతీర్య వా నో వా శివం యాన్త్యపునర్భవాః ।

౨౮.౨౩౯ . తత్ర స్వయమ్భువో ద్వేధా కేఽప్యనుగ్రహతత్పరాః ॥ ౨౩౯

౨౮.౨౪౦ . కేఽపి స్వకృత్యాయాతాంశస్థానమాత్రోపసేవినః ।

౨౮.౨౪౦ . యేఽనుగ్రహార్థమాజ్ఞప్తాస్తేషు యో మ్రియతే నరః ॥ ౨౪౦

౨౮.౨౪౧ . సోఽనుగ్రహం స్ఫుటం యాతి వినా మర్త్యావతారతః ।

౨౮.౨౪౧ . యస్తు స్వకార్యం కుర్వాణస్తత్స్థానం నాంశతస్త్యజేత్ ॥ ౨౪౧

౨౮.౨౪౨ . యథా గౌరీ తపస్యన్తీ కశ్మీరేషు గుహాగతా ।

౨౮.౨౪౨ . తత్రైవ వా యథా ధ్యానోడ్డారే నరహరిర్విభుః ॥ ౨౪౨

౨౮.౨౪౩ . వితస్తాం నయతో దైత్యాంస్త్రాసయన్దృప్త ఉత్థితః ।

౨౮.౨౪౩ . సాలిగ్రామే యథా విష్ణుః శివో వా స్వోపభోగినః ॥ ౨౪౩

౨౮.౨౪౪ . తపస్యన్తౌ బదర్యాం చ నరనారాయణౌ తథా ।

౨౮.౨౪౪ . ఇత్యేవమాదయో దేవాః స్వకృత్యాంశస్థితాస్తథా ॥ ౨౪౪

౨౮.౨౪౫ . ఆరాధితాః స్వోచితం తచ్ఛీఘ్రం విదధతే ఫలమ్ ।

౨౮.౨౪౫ . స్వకృత్యాంశస్థితానాం చ ధామ్ని యేఽన్తం వ్రజన్తి తే ॥ ౨౪౫

౨౮.౨౪౬ . తత్ర భోగాంస్తథా భుక్త్వా మర్త్యేష్వవతరన్త్యపి ।

౨౮.౨౪౬ . మర్త్యావతీర్ణాస్తే తత్తదంశకాస్తన్మయాః పునః ॥ ౨౪౬

౨౮.౨౪౭ . తద్దీక్షాజ్ఞానచర్యాదిక్రమాద్యాన్తి శివాత్మతామ్ ।

౨౮.౨౪౭ . స్థావరాద్యాస్తిర్యగన్తాః పశవోఽస్మిన్ద్వయే మృతాః ॥ ౨౪౭

౨౮.౨౪౮ . స్వకర్మసంస్క్రియావేధాత్తల్లోకే చిత్రతాజుషః ।

౨౮.౨౪౮ . పుంసాం చ పశుమాత్రాణాం సాలోక్యమవివేకతః ॥ ౨౪౮

౨౮.౨౪౯ . అవివేకస్తద్విశేషానున్మేషాన్మోఢ్యతస్తథా ।

౨౮.౨౪౯ . స్థావరాద్యాస్తథాభావముత్తరోత్తరతాం చ వా ॥ ౨౪౯

౨౮.౨౫౦ . ప్రపద్యన్తే న తే సాక్షాద్రుద్రతాం తాం క్రమాత్పునః ।

౨౮.౨౫౦ . హంసకారణ్డవాకీర్ణే నానాతరుకులాకులే ॥ ౨౫౦

౨౮.౨౫౧ . ఇత్యేతదాగమేషూక్తం తత ఏవ పురే పురే ।

౨౮.౨౫౧ . క్షేత్రమానం బ్రువే శ్రీమత్సర్వజ్ఞానాదిషూదితమ్ ॥ ౨౫౧

౨౮.౨౫౨ . లిఙ్గాద్ధస్తశతం క్షేత్రమాచార్యస్థాపితే సతి ।

౨౮.౨౫౨ . స్వయమ్భూతే సహస్రం తు తదర్ధమృషియోజితే ॥ ౨౫౨

౨౮.౨౫౩ . తత్త్వవిత్స్థాపితే లిఙ్గే స్వయమ్భూసదృశం ఫలమ్ ।

౨౮.౨౫౩ . అతత్త్వవిద్యదాచార్యో లిఙ్గం స్థాపయతే తదా ॥ ౨౫౩

౨౮.౨౫౪ . పునర్విధిర్భవేద్దోషో హ్యన్యథోభయదూషకః ।

౨౮.౨౫౪ . అహమన్యః పరాత్మాన్యః శివోఽన్య ఇతి చేన్మతిః ॥ ౨౫౪

౨౮.౨౫౫ . న మోచయేన్న ముక్తశ్చ సర్వమాత్మమయం యతః ।

౨౮.౨౫౫ . తస్మాత్తత్త్వవిదా యద్యత్స్థాపితం లిఙ్గముత్తమమ్ ॥ ౨౫౫

౨౮.౨౫౬ . తదేవాయతనత్వేన సంశ్రయేద్భుక్తిముక్తయే ।

౨౮.౨౫౬ . ఉక్తం శ్రీరత్నమాలాయాం జ్ఞాత్వా కాలముపస్థితమ్ ॥ ౨౫౬

౨౮.౨౫౭ . మోక్షార్థీ న భయం గచ్ఛేత్త్యజేద్దేహమశఙ్కితః ।

౨౮.౨౫౭ . తీర్థాయతనపుణ్యేషు కాలం వా వఞ్చయేత్ప్రియే ॥ ౨౫౭

౨౮.౨౫౮ . అయోగినామయం పన్థా యోగీ యోగేన వఞ్చయేత్ ।

౨౮.౨౫౮ . వఞ్చనే త్వసమర్థః సన్ క్షేత్రమాయతనం వ్రజేత్ ॥ ౨౫౮

౨౮.౨౫౯ . తీర్థే సమాశ్రయాత్తస్య వఞ్చనం తు విజాయతే ।

౨౮.౨౫౯ . అనేన చ ధరాద్యేషు తత్త్వేష్వభ్యాసయోగతః ॥ ౨౫౯

౨౮.౨౬౦ . తావత్సిద్ధిజుషోఽప్యుక్తా ముక్త్యై క్షేత్రోపయోగితా ।

౨౮.౨౬౦ . సమ్యగ్జ్ఞానిని వృత్తాన్తః పురస్తాత్తూపదేక్ష్యతే ॥ ౨౬౦

౨౮.౨౬౧ . పశూనామేష వృత్తాన్తో యే తు తత్తత్త్వదీక్షితాః ।

౨౮.౨౬౧ . తే తదీశసమీపత్వం యాన్తి స్వౌచిత్యయోగతః ॥ ౨౬౧

౨౮.౨౬౨ . యోగ్యతావశసంజాతా యస్య యత్రైవ వాసనా ।

౨౮.౨౬౨ . స తత్రైవ నియోక్తవ్యః పురేశాచ్చోర్ధ్వశుద్ధిభాక్ ॥ ౨౬౨

౨౮.౨౬౩ . ఇతి శ్రీపూర్వకథితం శ్రీమత్స్వాయమ్భువేఽపిచ ।

౨౦.౨౬౩ . యో యత్రాభిలషేద్భోగాన్స తత్రైవ నియోజితః ॥ ౨౬౩

౨౦.౨౬౪ . సిద్ధిభాఙ్మన్త్రసామర్థ్యాదిత్యాద్యన్యత్ర వర్ణితమ్ ।

౨౦.౨౬౪ . యే తు తత్తత్త్వవిజ్ఞానమన్త్రచర్యాదివర్తినః ॥ ౨౬౪

౨౦.౨౬౫ . మృతాస్తే తత్ర తద్రుద్రసయుక్త్వం యాన్తి కోవిదాః ।

౨౦.౨౬౫ . తేషాం సయుక్త్వం యాతానామపి సంస్కారతో నిజాత్ ॥ ౨౬౫

౨౦.౨౬౬ . తథా తథా విచిత్రః స్యాదవతారస్తదంశతః ।

౨౦.౨౬౬ . సిద్ధాన్తాదౌ పురాణేషు తథాచ శ్రూయతే బహు ॥ ౨౬౬

౨౦.౨౬౭ . తుల్యే రుద్రావతారత్వే చిత్రత్వం కర్మభోగయోః ।

౨౦.౨౬౭ . అనేకశక్తిఖచితం యతో భావస్య యద్వపుః ॥ ౨౬౭

౨౦.౨౬౮ . శక్తిభ్యోఽర్థాన్తరం నైష తత్సమూహాదృతే భవేత్ ।

౨౦.౨౬౮ . తేన శక్తిసమూహాఖ్యాత్తస్మాద్రుద్రాద్యదంశతః ॥ ౨౬౮

౨౦.౨౬౯ . కృత్యం తదుచితం సిద్ధ్యేత్సోంఽశోఽవతరతి స్ఫుటమ్ ।

౨౦.౨౬౯ . యే చాధరప్రాప్తదీక్షాస్తదాస్థానుజ్ఝితాః పరే ॥ ౨౬౯

౨౦.౨౭౦ . తత్త్వే మృతాః కాష్ఠవత్తేఽధరేఽప్యుత్కర్షభాగినః ।

౨౦.౨౭౦ . యే తూజ్ఝితతదుత్కర్షాస్తే తదుత్తరభాగినః ॥ ౨౭౦

౨౦.౨౭౧ . యేఽప్యూర్ధ్వతత్త్వదీక్షాస్తే వినా తావద్వివేకతః ।

౨౦.౨౭౧ . ప్రాప్తాధరాస్తా అపి తద్దీక్షాఫలసుభాగినః ॥ ౨౭౧

౨౦.౨౭౨ . అత్యక్తాస్థా హి తే తత్ర దీక్షాయామపి శాస్త్రితాత్ ।

౨౦.౨౭౨ . వినా వివేకాదాస్థాం తే శ్రితా లోకప్రసిద్ధితః ॥ ౨౭౨

౨౦.౨౭౩ . పశుమాత్రస్య సాలోక్యం సామీప్యం దీక్షితస్య తు ।

౨౦.౨౭౩ . తత్పరస్య తు సాయుజ్యమిత్యుక్తం పరమేశినా ॥ ౨౭౩

౨౦.౨౭౪ . యస్తూర్ధ్వశాస్త్రగస్తత్ర త్యక్తాస్థః సంశయేన సః ।

౨౦.౨౭౪ . వ్రజన్నాయతనం నైవ ఫలం కిఞ్చిత్సమశ్నుతే ॥ ౨౭౪

౨౦.౨౭౫ . ఉక్తం తద్విషయం చైతద్దేవదేవేన యద్వృథా ।

౨౮.౨౭౫ . దీక్షా జ్ఞానం తథా తీర్థం తస్యేత్యాది సవిస్తరమ్ ॥ ౨౭౫
౨౮.౨౭౬ . యస్తు తావదయోగ్యోఽపి తథాస్తే స శివాలయే ।
౨౮.౨౭౬ . పశ్చాదాస్థానిబన్ధేన తావదేవ ఫలం భజేత్ ॥ ౨౭౬
౨౮.౨౭౭ . నదీనగహ్రదప్రాయం యచ్చ పుణ్యం న తన్మృతౌ ।
౨౮.౨౭౭ . ఉత్కృష్టం తన్మృతానాం తు స్వర్గభోగోపభోగితా ॥ ౨౭౭
౨౮.౨౭౮ . యే పునః ప్రాప్తవిజ్ఞానవివేకా మరణాన్తికే ।
౨౮.౨౭౮ . అధరాయతనేష్వాస్థాం శ్రితాస్తేఽత్ర తిరోహితాః ॥ ౨౭౮
౨౮.౨౭౯ . తజ్జ్ఞానదూషణోక్తం యత్తేషాం స్యాత్కిల పాతకమ్ ।
౨౮.౨౭౯ . తత్తత్పురేశదీక్షాదిక్రమాన్నశ్యేదితి స్థితిః ॥ ౨౭౯
౨౮.౨౮౦ . దీక్షాయతనవిజ్ఞానదూషిణో యే తు చేతసా ।
౨౮.౨౮౦ . ఆచరన్తి చ తత్తేఽత్ర సర్వే నిరయగామినః ॥ ౨౮౦
౨౮.౨౮౧ . జ్ఞానాయతనదీక్షాదావాస్థాబన్ధపరిచ్యుతిః ।
౨౮.౨౮౧ . వ్యాపారవ్యాహృతైర్జ్ఞేయా తాన్యపి ద్వివిధాని చ ॥ ౨౮౧
౨౮.౨౮౨ . యాని జాతుచిదప్యేవ స్వాస్థ్యే నోదమిషన్పునః ।
౨౮.౨౮౨ . అస్వాస్థ్యే ధాతుదోషోత్థాన్యేవ తద్భోగమాత్రకమ్ ॥ ౨౮౨
౨౮.౨౮౩ . ధాతుదోషాచ్చ సంసారసంస్కారాస్తే ప్రబోధితాః ।
౨౮.౨౮౩ . ఛిద్రగా అపి భూయిష్ఠజ్ఞానదగ్ధా న రోహిణః ॥ ౨౮౩
౨౮.౨౮౪ . యే తు కైవల్యభాగీయాః స్వాస్థ్యేఽనున్మిషితాః సదా ।
౨౮.౨౮౪ . అస్వాస్థ్యే చోన్మిషన్త్యేతే సంస్కారాః శక్తిపాతతః ॥ ౨౮౪
౨౮.౨౮౫ . యతః సాంసారికాః పూర్వగాఢాభ్యాసోపసంస్కృతాః ।
౨౮.౨౮౫ . ఇత్యూచే భుజగాధీశస్తచ్ఛిద్రేష్వితి సూత్రతః ॥ ౨౮౫
౨౮.౨౮౬ . యే తు కైవల్యభాగీయాః ప్రత్యయాస్తే న జాతుచిత్ ।
౨౮.౨౮౬ . అభ్యస్తాః సంసృతేర్భావాత్తేనైతే శక్తిపాతతః ॥ ౨౮౬
౨౮.౨౮౭ . వ్యాపారవ్యాహృతైస్తేన ధాతుదోషప్రకోపితైః ।

౨౮.౨౮౭ . అప్రాప్తనిశ్చయామర్శైః సుప్తమత్తోపమానకైః ॥ ౨౮౭
౨౮.౨౮౮ . విపరీతైరపి జ్ఞానదీక్షాగుర్వాదిదూషకైః ।
౨౮.౨౮౮ . తిరోభావో న విజ్ఞేయో హృదయే రూఢ్యభావతః ॥ ౨౮౮
౨౮.౨౮౯ . అత ఏవ ప్రబుద్ధోఽపి కర్మోత్థాన్భోగరూపిణః ।
౨౮.౨౮౯ . యమకిఙ్కరసర్పాదిప్రత్యయాన్దేహగో భజేత్ ॥ ౨౮౯
౨౮.౨౯౦ . నైతావతా న ముక్తోఽసౌ మృతిర్భోగో హి జన్మవత్ ।
౨౮.౨౯౦ . స్థితివచ్చ తతో దుఃఖసుఖాభ్యాం మరణం ద్విధా ॥ ౨౯౦
౨౮.౨౯౧ . అతో యథా ప్రబుద్ధస్య సుఖదుఃఖవిచిత్రతాః ।
౨౮.౨౯౧ . స్థితౌ న ఘ్నన్తి ముక్తత్వం మరణేఽపి తథైవ తాః ॥ ౨౯౧
౨౮.౨౯౨ . యే పునర్యోగినస్తేఽపి యస్మింస్తత్త్వే సుభావితాః ।
౨౮.౨౯౨ . చిత్తం నివేశయన్త్యేవ తత్తత్త్వం యాన్త్యశఙ్కితాః ॥ ౨౯౨
౨౮.౨౯౩ . శ్రీస్వచ్ఛన్దే తతః ప్రోక్తం గన్ధధారణయా మృతాః ।
౨౮.౨౯౩ . ఇత్యాది మాలినీశాస్త్రే ధారణానాం తథా ఫలమ్ ॥ ౨౯౩
౨౮.౨౯౪ . ఏతేషాం మరణాభిఖ్యో భోగో నాస్తి తు యే తనుమ్ ।
౨౮.౨౯౪ . ధారణాభిస్త్యజన్త్యాశు పరదేహప్రవేశవత్ ॥ ౨౯౪
౨౮.౨౯౫ . ఏతావాన్మృతిభోగో హి మర్మచ్ఛిన్మూఢతాక్షగా ।
౨౮.౨౯౫ . ధ్వాన్తాబిలత్వం మనసి తచ్చైతేషు న విద్యతే ॥ ౨౯౫
౨౮.౨౯౬ . తథాహి మానసం యత్నం తావత్సమధితిష్ఠతి ।
౨౮.౨౯౬ . అహంరూఢ్యా పరే దేహే యావత్స్యాద్బుద్ధిసంచరః ॥ ౨౯౬
౨౮.౨౯౭ . ప్రాణచక్రం తదాయత్తమపి సంచరతే పథా ।
౨౮.౨౯౭ . తేనైవాతః ప్రబుద్ధ్యేత పరదేహేఽక్షచక్రకమ్ ॥ ౨౯౭
౨౮.౨౯౮ . మక్షికా మక్షికారాజం యథోత్థితమనూత్థితాః ।
౨౮.౨౯౮ . స్థితం చానువిశన్త్యేవం చిత్తం సర్వాక్షవృత్తయః ॥ ౨౯౮
౨౮.౨౯౯ . అతోఽస్య పరదేహాదిసంచారే నాస్తి మేలనమ్ ।

౨౮.౨౯౯ . అక్షాణాం మధ్యగం సూక్ష్మం స్యాదేతద్దేహవత్పునః ॥ ౨౯౯

౨౮.౩౦౦ . ఏవం పరశరీరాదిచారిణామివ యోగినామ్ ।

౨౮.౩౦౦ . తత్తత్తత్త్వశరీరాన్తశ్చారిణాం నాస్తి మూఢతా ॥ ౩౦౦

౨౮.౩౦౧ . తే చాపి ద్వివిధా జ్ఞేయా లౌకికా దీక్షితాస్తథా ।

౨౮.౩౦౧ . పూర్వే శివాః స్యుః క్రమశః పరే తద్భోగమాత్రతః ॥ ౩౦౧

౨౮.౩౦౨ . దీక్షాప్యూర్ధ్వాధరానేకభేదయోజనికావశాత్ ।

౨౮.౩౦౨ . భిద్యమానా యోగినాం స్యాద్విచిత్రఫలదాయినీ ॥ ౩౦౨

౨౮.౩౦౩ . యే తు విజ్ఞానినస్తేఽత్ర ద్వేధా క్రమ్యేతరత్వతః ।

౨౮.౩౦౩ . తత్ర యే క్రమ్యవిజ్ఞానాస్తే దేహాన్తేద్శివాః స్ఫుటమ్ ॥ ౩౦౩

౨౮.౩౦౪ . యతో విజ్ఞానమేతేషాముత్పన్నం నచ సుస్ఫుటమ్ ।

౨౮.౩౦౪ . వికల్పాన్తరయోగేన నచాప్యున్మీలితాత్మకమ్ ॥ ౩౦౪

౨౮.౩౦౫ . అతో దేహే ప్రమాదోత్థో వికల్పో దేహపాతతః ।

౨౮.౩౦౫ . నశ్యేదవశ్యం తచ్చాపి బుధ్యతే జ్ఞానముత్తమమ్ ॥ ౩౦౫

౨౮.౩౦౬ . సంస్కారకల్పనాతిష్ఠదధ్వస్తీకృతమన్తరా ।

౨౮.౩౦౬ . ప్రాప్తపాకం సంవరీతురపాయే భాసతే హి తత్ ॥ ౩౦౬

౨౮.౩౦౭ . యే తు స్వభ్యస్తవిజ్ఞానమయాః శివమయాః సదా ।

౨౮.౩౦౭ . జీవన్ముక్తా హి తే నైషాం మృతౌ కాపి విచారణా ॥ ౩౦౭

౨౮.౩౦౮ . యథాహి జీవన్ముక్తానాం స్థితౌ నాస్తి విచారణా ।

౨౮.౩౦౮ . సుఖిదుఃఖివిమూఢత్వే, మృతావపి తథా న సా ॥ ౩౦౮

౨౮.౩౦౯ . శ్రీరత్నమాలాశాస్త్రే తదువాచ పరమేశ్వరః ।

౨౮.౩౦౯ . స్వశాస్త్రే చాప్యహీశానో విశ్వాధారధురన్ధరః ॥ ౩౦౯

౨౮.౩౧౦ . రథ్యాన్తరే మూత్రపురీషమధ్యే చణ్డాలగేహే నిరయే శ్మశానే ।

౨౮.౩౧౦ . సచిన్తకో వా గతచిన్తకో వా జ్ఞానీ విమోక్షం లభతేఽపి చాన్తే ॥ ౩౧౦

౨౮.౩౧౧ . అపిచేతి ధ్వనిర్జీవన్ముక్తతామస్య భాషతే ।

౨౮.3౧౧ . సచిన్తాచిన్తకత్వోక్తిరేతావత్సంభవస్థితిమ్ ॥ 3౧౧

౨౮.3౧౨ . తీర్థే శ్వపచగృహే వా నష్టస్మృతిరపి పరిత్యజేద్దేహమ్ ।

౨౮.3౧౨ . జ్ఞానసమకాలముక్తః కైవల్యం యాతి హతశోకః ॥ 3౧౨

౨౮.3౧3 . అనన్తకారికా చైషా ప్రాహేదం బన్ధకం కిల ।

౨౮.3౧3 . సుకృతం దుష్కృతం చాస్య శఙ్క్యం తచ్చాస్య నో భవేత్ ॥ 3౧3

౨౮.3౧౪ . అపిశబ్దాదలుప్తస్మృత్యా వా సంభావ్యతే కిల ।

౨౮.3౧౪ . మృతిర్నష్టస్మృతేరేవ మృతేః ప్రాక్సాస్తు కిం తయా ॥ 3౧౪

౨౮.3౧౫ . లిఙ్చ సంభావనాయాం స్యాదియత్సంభావ్యతే కిల ।

౨౮.3౧౫ . సచ కాలధ్వనిః ప్రాహ మృతేర్ముక్తావహేతుతామ్ ॥ 3౧౫

౨౮.3౧౬ . కైవల్యమితి చాశఙ్కాపదం యాప్యభవత్తనుః ।

౨౮.3౧౬ . భేదప్రదత్వేనైషాపి ధ్వస్తా తేన విశోకతా ॥ 3౧౬

౨౮.3౧౭ . పరదేహాదిసంబన్ధో యథా నాస్య విభేదకః ।

౨౮.3౧౭ . తథా స్వదేహసంబన్ధో జీవన్ముక్తస్య యద్యపి ॥ 3౧౭

౨౮.3౧౮ . అతశ్చ న విశేషోఽస్య విశ్వాకృతినిరాకృతేః ।

౨౮.3౧౮ . శివాభిన్నస్య దేహే వా తదభావేఽపి వా కిల ॥ 3౧౮

౨౮.3౧౯ . తథాపి ప్రాచ్యతద్భేదసంస్కారాశఙ్కనస్థితేః ।

౨౮.3౧౯ . అధునోక్తం కేవలత్వం యద్వా మాత్రన్తరాశ్రయాత్ ॥ 3౧౯

౨౮.3౨౦ . తాన్యేనం న విదుర్భిన్నం తైః స ముక్తోఽభిధీయతే ।

౨౮.3౨౦ . శ్రీమత్త్రైశిరసేఽప్యుక్తం సూర్యేన్దుపుటవర్జితే ॥ 3౨౦

౨౮.3౨౧ . జుగుప్సాభావభఙ్గస్థే సర్వతః స్తమ్భవత్స్థితే ।

౨౮.3౨౧ . సర్వవ్యాపత్తిరహితే ప్రమాణప్రత్యయాతిగే ॥ 3౨౧

౨౮.3౨౨ . తస్మిన్బోధాన్తరే లీనః కర్మకర్త్రాప్యనఞ్జనః ।

౨౮.3౨౨ . ప్రధానం ఘట ఆకాశ ఆత్మా మష్టే ఘటేఽపి ఖమ్ ॥ 3౨౨

౨౮.3౨3 . న నశ్యేత్తద్వదేవాసావాత్మా శివమయో భవేత్ ।

౨౮.౩౨౩ . స్వతన్త్రోఽవస్థితో జ్ఞానీ ప్రసరేత్సర్వవస్తుషు ॥ ౩౨౩

౨౮.౩౨౪ . తస్య భావో నచాభావః సంస్థానం నచ కల్పనా ।

౨౮.౩౨౪ . ఏతదేవాన్తరాగూర్య గురుర్గీతాస్వభాషత ॥ ౩౨౪

౨౮.౩౨౫ . యం యం వాపి స్మరన్భావం త్యజత్యన్తే కలేవరమ్ ।

౨౮.౩౨౫ . తం తమేవైతి కౌన్తేయ సదా తద్భావభావితః ॥ ౩౨౫

౨౮.౩౨౬ . తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ ।

౨౮.౩౨౬ . యదా సత్త్వే వివృద్ధే తు ప్రలీనస్తూర్ధ్వగస్తదా ॥ ౩౨౬

౨౮.౩౨౭ . క్రమాద్రజస్తమోలీనః కర్మయోనివిమూఢగః ।

౨౮.౩౨౭ . తత్రేన్ద్రియాణాం సంమోహశ్వాసాయాసపరీతతా ॥ ౩౨౭

౨౮.౩౨౮ . ఇత్యాదిమృతిభోగోఽయం దేహే న త్యజనం తనోః ।

౨౮.౩౨౮ . యస్త్వసౌ క్షణ ఏవైకశ్చరమః ప్రాణనాత్మకః ॥ ౩౨౮

౨౮.౩౨౯ . యదనన్తరమేవైష దేహః స్యాత్కాష్ఠకుడ్యవత్ ।

౨౮.౩౨౯ . సా దేహత్యాగకాలాంశకలా దేహవియోగినీ ॥ ౩౨౯

౨౮.౩౩౦ . తత ఏవ హి తద్దేహసుఖదుఃఖాదికోజ్ఝితా ।

౨౮.౩౩౦ . తస్యాం యదేవ స్మరతి ప్రాక్సంస్కారప్రబోధతః ॥ ౩౩౦

౨౮.౩౩౧ . అదృష్టాభ్యాసభూయస్త్వశక్తిపాతాదిహేతుకాత్ ।

౨౮.౩౩౧ . తదేవ రూపమభ్యేతి సుఖిదుఃఖివిమూఢకమ్ ॥ ౩౩౧

౨౮.౩౩౨ . యద్వా నిఃసుఖదుఃఖాది యది వానన్దరూపకమ్ ।

౨౮.౩౩౨ . కస్మాదేతి తదేవైష యతః స్మరతి సంవిది ॥ ౩౩౨

౨౮.౩౩౩ . ప్రాక్ప్రస్పురేద్యదధికం దేహోఽసౌ చిదధిష్ఠితేః ।

౨౮.౩౩౩ . యదేవ ప్రాగధిష్ఠానం చితా తాదాత్మ్యవృత్తితః ॥ ౩౩౩

౨౮.౩౩౪ . సైవాత్ర లీనతా ప్రోక్తా సత్త్వే రజసి తామసే ।

౨౮.౩౩౪ . నీలపీతాదికే జ్ఞేయే యతః ప్రాక్కల్పితాం తనుమ్ ॥ ౩౩౪

౨౮.౩౩౫ . అధిష్ఠాయైవ సంవిత్తిరధిష్ఠానం కరోత్యలమ్ ।

౨౮.౩౩౫ . అతోఽధిష్ఠేయమాత్రస్య శరీరత్వేఽపి కుడ్యతః ॥ ౩౩౫

౨౮.౩౩౬ . దేహస్యాస్తి విశేషో యత్సర్వాధిష్ఠేయపూర్వతా ।

౨౮.౩౩౬ . తాదాత్మ్యవృత్తిరన్యేషాం తన్న సత్యపి వేద్యతే ॥ ౩౩౬

౨౮.౩౩౭ . వేద్యానాం కిన్తు దేహస్య నిత్యావ్యభిచరిత్వతః ।

౨౮.౩౩౭ . సా చ తస్యైవ దేహస్య పూర్వమృత్యన్తజన్మనా ॥ ౩౩౭

౨౮.౩౩౮ . స్మృత్యా ప్రాచ్యానుభవనకృతసంస్కారచిత్రయా ।

౨౮.౩౩౮ . యుక్త్యానయాస్మత్సన్తానగురుణా కల్లటేన యత్ ॥ ౩౩౮

౨౮.౩౩౯ . దేహావిశేషే ప్రాణాఖ్యదార్ఢ్యం హేతురుదీరితమ్ ।

౨౮.౩౩౯ . తద్యుక్తమన్యథా ప్రాణదార్ఢ్యే కో హేతురేకతః ॥ ౩౩౯

౨౮.౩౪౦ . దేహత్వస్యావిశేషేఽపీత్యేష ప్రశ్నో న శామ్యతి ।

౨౮.౩౪౦ . స్మరన్నితి శతా హేతౌ తద్రూపం ప్రతిపద్యతే ॥ ౩౪౦

౨౮.౩౪౧ . ప్రాక్స్మర్యతే యతో దేహః ప్రాక్చితాధిష్ఠితః స్ఫురన్ ।

౨౮.౩౪౧ . అతః స్మరణమన్త్యం యత్తదసర్వజ్ఞమాతృషు ॥ ౩౪౧

౨౮.౩౪౨ . న జాతు గోచరో యస్మాద్దేహాన్తరవినిశ్చయః ।

౨౮.౩౪౨ . యత్తు బన్ధుప్రియాపుత్రపానాదిస్మరణం స్ఫుటమ్ ॥ ౩౪౨

౨౮.౩౪౩ . న తద్దేహాన్తరాసఙ్గి న తదన్త్యం యతో భవేత్ ।

౨౮.౩౪౩ . కస్యాపి తు శరీరాన్తే వాసనా యా ప్రభోత్స్యతే ॥ ౩౪౩

౨౮.౩౪౪ . దేహసత్త్వే తదౌచిత్యాజ్జాయేతానుభవః స్ఫుటః ।

౨౮.౩౪౪ . యథా పురాణే కథితం మృగపోతకతృష్ణయా ॥ ౩౪౪

౨౮.౩౪౫ . మునిః కోఽపి మృగీభావమభ్యవాహాధివాసితః ।

౨౮.౩౪౫ . తత్ర సోఽనుభవో హేతుర్న జన్మాన్తరసూతయే ॥ ౩౪౫

౨౮.౩౪౬ . తస్యైతద్వాసనా హేతుః కాకతాలీయవత్స తు ।

౨౮.౩౪౬ . నను కస్మాత్తదేవైష స్మరతి ఇత్యాహ యత్సదా ॥ ౩౪౬

౨౮.౩౪౭ . తద్భావభావితస్తేన తదేవైష స్మరత్యలమ్ ।

౨౮.౩౪౭ . ఏవమస్మి భవిష్యామీత్యేష తద్భావ ఉచ్యతే ॥ ౩౪౭

౨౮.౩౪౮ . భవిష్యతో హి భవనం భావ్యతే న సతః క్వచిత్ ।

౨౮.౩౪౮ . క్రమాత్స్ఫుటత్వకరణం భావనం పరికీర్త్యతే ॥ ౩౪౮

౨౮.౩౪౯ . స్ఫుటస్య చానుభవనం న భావనమిదం స్ఫుటమ్ ।

౨౮.౩౪౯ . తదహర్జాతబాలస్య పశోః కీటస్య వా తరోః ॥ ౩౪౯

౨౮.౩౫౦ . మూఢత్వేఽపి తదానీం ప్రాగ్భావనా హ్యభవత్స్ఫుటా ।

౨౮.౩౫౦ . సా తన్మూఢశరీరాన్తే సంస్కారప్రతిబోధనాత్ ॥ ౩౫౦

౨౮.౩౫౧ . స్మృతిద్వారేణ తద్దేహవైచిత్ర్యఫలదాయినీ ।

౨౮.౩౫౧ . దేశాదివ్యవధానేఽపి వాసనానాముదీరితాత్ ॥ ౩౫౧

౨౮.౩౫౨ . ఆనన్తర్యైకరూపత్వాత్స్మృతిసంస్కారయోరతః ।

౨౮.౩౫౨ . తథానుభవనారూఢ్యా స్ఫుటస్యాపి తు భావితా ॥ ౩౫౨

౨౮.౩౫౩ . భావ్యమానా న కిం సూతే తత్సన్తానసదృగ్వపుః ।

౨౮.౩౫౩ . తత్తాదృక్తాదృశైర్బన్ధుపుత్రమిత్రాదిభిః సహ ॥ ౩౫౩

౨౮.౩౫౪ . భాసతేఽపి పరే లోకే స్వప్నవద్వాసనాక్రమాత్ ।

౨౮.౩౫౪ . నను మాత్రన్తరైర్బన్ధుపుత్రాద్యైస్తత్తథా న కిమ్ ॥ ౩౫౪

౨౮.౩౫౫ . వేద్యతే క ఇదం ప్రాహ స తావద్వేద వేద్యతామ్ ।

౨౮.౩౫౫ . వ్యాపారవ్యాహృతివ్రాతవేద్యే మాత్రన్తరవ్రజే ॥ ౩౫౫

౨౮.౩౫౬ . స్వప్నే నాస్తి స ఇత్యేషా వాక్ప్రమాణవివర్జితా ।

౨౮.౩౫౬ . య ఏవైతే తు దృశ్యన్తే జాగ్రత్యేతే మయేక్షితాః ॥ ౩౫౬

౨౮.౩౫౭ . స్వప్న ఇత్యస్తు మిథ్యైతత్తత్ప్రమాతృవచోబలాత్ ।

౨౮.౩౫౭ . యానపశ్యమహం స్వప్నే ప్రమాతౄంస్తే న కేచన ॥ ౩౫౭

౨౮.౩౫౮ . న శోచన్తి న చేక్షన్తే మామిత్యత్రాస్తి కా ప్రమా ।

౨౮.౩౫౮ . యతః సర్వానుమానానాం స్వసంవేదననిష్ఠితౌ ॥ ౩౫౮

౨౮.౩౫౯ . ప్రమాత్రన్తరసద్భావః సంవిన్నిష్ఠో న తద్గతః ।

౨౮.౩౫౯ . ఘటాదేరస్తితా సంవిన్నిష్ఠితా నతు తద్గతా ॥ ౩౫౯

౨౮.౩౬౦ . తద్వన్మాత్రన్తరేఽప్యేషా సంవిన్నిష్ఠా న తద్గతా ।

౨౮.౩౬౦ . తేన స్థితమిదం యద్యద్భావ్యతే తత్తదేవ హి ॥ ౩౬౦

౨౮.౩౬౧ . దేహాన్తే బుధ్యతే నో చేత్స్యాదన్యాదృక్ప్రబోధనమ్ ।

౨౮.౩౬౧ . తథాహ్యన్త్యక్షణే బ్రహ్మవిద్యాకర్ణనసంస్కృతః ॥ ౩౬౧

౨౮.౩౬౨ . ముచ్యతే జన్తురిత్యుక్తం ప్రాక్సంస్కారబలత్వతః ।

౨౮.౩౬౨ . నిపాతాభ్యామన్తశబ్దాత్స్మరణాచ్చతురన్యతః ॥ ౩౬౨

౨౮.౩౬౩ . పాదాచ్చ నిఖిలాదర్ధశ్లోకాచ్చ సమనన్తరాత్ ।

౨౮.౩౬౩ . లీనశబ్దాచ్చ సర్వం తదుక్తమర్థసతత్త్వకమ్ ॥ ౩౬౩

౨౮.౩౬౪ . అజ్ఞాత్వైతత్తు సర్వేఽపి కుశకాశావలమ్బినః ।

౨౮.౩౬౪ . యత్తదోర్వ్యత్యయం కేచిత్కేచిదన్యాదృశం క్రమమ్ ॥ ౩౬౪

౨౮.౩౬౫ . భిన్నక్రమౌ నిపాతౌ చ త్యజతీతి చ సప్తమీమ్ ।

౨౮.౩౬౫ . వ్యాచక్షతే తచ్చ సర్వం నోపయోగ్యుక్తయోజనే ॥ ౩౬౫

౨౮.౩౬౬ . నచ తద్దర్శితం మిథ్యా స్వాన్తసమ్మోహదాయకమ్ ।

౨౮.౩౬౬ . తదిత్థంప్రాయణస్యైతత్తత్త్వం శ్రీశమ్భునాథతః ॥ ౩౬౬

౨౮.౩౬౭ . అధిగమ్యోదితం తేన మృత్యోర్భీతిర్వినశ్యతి ।

౨౮.౩౬౭ . విదితమృతిసతత్త్వాః సంవిదమ్భోనిధానాదచలహృదయవీర్యాకర్షనిష్పీడనోత్థమ్ ।

౨౮.౩౬౭ . అమృతమితి నిగీర్ణే కాలకూటేఽత్ర దేవా యది పివథ తదానీం నిశ్చితం వః శివత్వమ్ ॥ ౩౬౭

౨౮.౩౬౮ . ఉత్సవోఽపి హి యః కశ్చిల్లౌకికః సోఽపి సంమదమ్ ।

౨౮.౩౬౮ . సంవిదబ్ధితరఙ్గాభం సూతే తదపి పర్వవత్ ॥ ౩౬౮

౨౮.౩౬౯ . ఏతేన చ విపద్ధ్వంసప్రమోదాదిషు పర్వతా ।

౨౮.౩౬౯ . వ్యాఖ్యాతా తేన తత్రాపి విశేషాద్దేవతార్చనమ్ ॥ ౩౬౯

౨౮.౩౭౦ . పురక్షోభాద్యద్భుతం యత్తత్స్వాతన్త్ర్యే స్వసంవిదః ।

౨౮.౩౭౦ . దార్ఢ్యదాయీతి తల్లాభదినే వైశేషికార్చనమ్ ॥ ౩౭౦

౨౮.౩౭౧ . యోగినీమేలకో ద్వేధా హఠతః ప్రియతస్తథా ।

౨౮.౩౭౧ . ప్రాచ్యే చ్ఛిద్రాణి సంరక్షేత్కామచారిత్వముత్తరే ॥ ౩౭౧

౨౮.౩౭౨ . స చ ద్వయోఽపి మన్త్రోద్ధృత్ప్రసఙ్గే దర్శయిష్యతే ।

౨౮.౩౭౨ . యోగినీమేలకాచ్చైషోఽవశ్యం జ్ఞానం ప్రపద్యతే ॥ ౩౭౨

౨౮.౩౭౩ . తేన తత్పర్వ తద్వచ్చ స్వసన్తానాదిమేలనమ్ ।

౨౮.౩౭౩ . సంవిత్సర్వాత్మికా దేహభేదాద్యా సఙ్కుచేత్తు సా ॥ ౩౭౩

౨౮.౩౭౪ . మేలకేఽన్యోన్యసఙ్ఘట్టప్రతిబిమ్బాద్వికస్వరా ।

౨౮.౩౭౪ . ఉచ్ఛలన్నిజరశ్మ్యోఘః సంవిత్సు ప్రతిబిమ్బితః ॥ ౩౭౪

౨౮.౩౭౫ . బహుదర్పణవద్దీప్తః సర్వాయేతాప్యయత్నతః ।

౨౮.౩౭౫ . అత ఏవ గీతగీతప్రభృతౌ బహుపర్షది ॥ ౩౭౫

౨౮.౩౭౬ . యః సర్వతన్మయీభావే హ్లాదో నత్వేకకస్య సః ।

౨౮.౩౭౬ . ఆనన్దనిర్భరా సంవిత్ప్రత్యేకం సా తథైకతామ్ ॥ ౩౭౬

౨౮.౩౭౭ . నృత్తాదౌ విషయే ప్రాప్తా పూర్ణానన్దత్వమశ్నుతే ।

౨౮.౩౭౭ . ఈర్ష్యాసూయాదిసఙ్కోచకారణాభావతోఽత్ర సా ॥ ౩౭౭

౨౮.౩౭౮ . వికస్వరా నిష్ప్రతిఘం సంవిదానన్దయోగినీ ।

౨౮.౩౭౮ . అతన్మయే తు కస్మింశ్చిత్తత్ర స్థే ప్రతిహన్యతే ॥ ౩౭౮

౨౮.౩౭౯ . స్థపుటస్పర్శవత్సంవిద్విజాతీయతయా స్థితే ।

౨౮.౩౭౯ . అతశ్చక్రార్చనాద్యేషు విజాతీయమతన్మయమ్ ॥ ౩౭౯

౨౮.౩౮౦ . నైవ ప్రవేశయేత్సంవిత్సఙ్కోచననిబన్ధనమ్ ।

౨౮.౩౮౦ . యావన్త్యేవ శరీరాణి స్వాభవత్సు్యః సునిర్భరామ్ ॥ ౩౮౦

౨౮.౩౮౧ . ఏకాం సంవిదమావిశ్య చక్రే తావన్తి పూజయేత్ ।

౨౮.౩౮౧ . ప్రవిష్టశ్చేత్ప్రమాదేన సఙ్కోచం న వ్రజేత్తతః ॥ ౩౮౧

౨౮.౩౮౨ . ప్రస్తుతం స్వసమాచారం తేన సాకం సమాచరేత్ ।

౨౮.౩౮౨ . స త్వనుగ్రహశక్త్యా చేద్విద్ధస్తత్తన్మయీభవేత్ ॥ ౩౮౨

౨౮.౩౮౩ . వామావిద్ధస్తు తన్నిన్దేత్పశ్చాత్తం ఘాతయేదపి ।

౨౮.౩౮౩ . శ్రీమత్పిచుమతే చోక్తమాదౌ యత్నేన రక్షయేత్ ॥ ౩౮౩

౨౮.౩౮౪ . ప్రవేశం సంపవిష్టస్య న విచారం తు కారయేత్ ।

౨౮.౩౮౪ . లోకాచారస్థితో యస్తు ప్రవిష్టే తాదృశే తు సః ॥ ౩౮౪

౨౮.౩౮౫ . అకృత్వా తం సమాచారం పునశ్చక్రం ప్రపూజయేత్ ।

౨౮.౩౮౫ . అథ వచ్మి గురోః శాస్త్రవ్యాఖ్యాక్రమముదాహృతమ్ ॥ ౩౮౫

౨౮.౩౮౬ . దేవ్యాయామలశాస్త్రాదౌ తుహినాభీశుమౌలినా ।

౨౮.౩౮౬ . కల్పవిత్తత్సమూహజ్ఞః శాస్త్రవిత్సంహితార్థవిత్ ॥ ౩౮౬

౨౮.౩౮౭ . సర్వశాస్త్రార్థవిచ్చేతి గురుర్పిన్నోఽపదిశ్యతే ।

౨౮.౩౮౭ . యో యత్ర శాస్త్రే స్వభ్యస్తజ్ఞానో వ్యాఖ్యాం చరేత్తు సః ॥ ౩౮౭

౨౮.౩౮౮ . నాన్యథా తదభావశ్చేత్సర్వథా సోఽప్యథాచరేత్ ।

౨౮.౩౮౮ . శ్రీభైరవకులే చోక్తం కల్పాదిజ్ఞత్వమీదృశమ్ ॥ ౩౮౮

౨౮.౩౮౯ . గురోర్లక్షణమేతావత్సంపూర్ణజ్ఞానతైవ యా ।

౨౮.౩౮౯ . తత్రాపి యాస్య చిద్వృత్తికర్మిభిత్సాప్యవాన్తరా ॥ ౩౮౯

౨౮.౩౯౦ . దేవ్యాయామల ఉక్తం తద్ద్వాపఞ్చాశహ్వ ఆహ్నికే ।

౨౮.౩౯౦ . దేవ ఏవ గురుత్వేన తిష్ఠాసుర్దశధా భవేత్ ॥ ౩౯౦

౨౮.౩౯౧ . ఉచ్ఛుష్మశవరచణ్డగుమతఙ్గఘోరాన్తకోగ్రహలహలకాః ।

౨౮.౩౯౧ . క్రోధీ హులుహులురేతే దశ గురవః శివమయాః పూర్వే ॥ ౩౯౧

౨౮.౩౯౨ . తే స్వాంశచిత్తవృత్తిక్రమేణ పౌరుషశరీరమాస్థాయ ।

౨౮.౩౯౨ . అన్యోన్యభిన్నసంవిత్క్రియా అపి జ్ఞానపరిపూర్ణాః ॥ ౩౯౨

౨౮.౩౯౩ . సర్వేఽలిమాంసనిధువనదీక్షార్చనశాస్త్రసేవనే నిరతాః ।

౨౮.౩౯౩ . అభిమానశమక్రోధక్షమాదిరవాన్తరో భేదః ॥ ౩౯౩

౨౮.౩౯౪ . ఇత్థం విజ్ఞాయ సదా శిష్యః సమ్పూర్ణశాస్త్రబోద్ధారమ్ ।

౨౮.౩౯౪ . వ్యాఖ్యాయై గురుమభ్యర్థయేత పూజాపురఃసరం మతిమాన్ ॥ ౩౯౪
౨౮.౩౯౫ . సోఽపి స్వశాసనీయే పరశిష్యేఽపివాపి తాదృశం శాస్త్రమ్ ।
౨౮.౩౯౫ . శ్రోతుం యోగ్యే కుర్యాద్వ్యాఖ్యానం వైష్ణవాద్యధరే ॥ ౩౯౫
౨౮.౩౯౬ . కరుణారసపరిపూర్ణో గురుః పునర్మర్మధామపరివర్జమ్ ।
౨౮.౩౯౬ . అధమేఽపి హి వ్యాకుర్యాత్సమ్భావ్య హి శక్తిపాతవైచిత్ర్యమ్ ॥ ౩౯౬
౨౮.౩౯౭ . లిప్తాయాం భువి పీఠే చతురస్రే పఙ్కజత్రయం కజగే ।
౨౮.౩౯౭ . కుర్యాద్విద్యాపీఠం స్యాద్రసవహ్న్యఙ్గులం త్వేతత్ ॥ ౩౯౭
౨౮.౩౯౮ . మధ్యే వాగీశానీం దక్షోత్తరయోర్గురూన్గణేశం చ ।
౨౮.౩౯౮ . అధరే కజే చ కల్పేశ్వరం ప్రపూజ్యార్ఘపుష్పతర్పణకైః ॥ ౩౯౮
౨౮.౩౯౯ . సామాన్యవిధినియుక్తార్ఘపాత్రయోగేన చక్రమథ సమ్యక్ ।
౨౮.౩౯౯ . సన్తర్ప్య వ్యాఖ్యానం కుర్యాత్సమ్బన్ధపూర్వకం మతిమాన్ ॥ ౩౯౯
౨౮.౪౦౦ . సూత్రపదవాక్యపటలగ్రన్థక్రమయోజనేన సమ్బన్ధాత్ ।
౨౮.౪౦౦ . అవ్యాహతపూర్వాపరముపవృహ్య నయేత వాక్యాని ॥ ౪౦౦
౨౮.౪౦౧ . మణ్డూకప్లవసింహావలోకనాద్యైర్యథాయథం న్యాయైః ।
౨౮.౪౦౧ . అవిహతపూర్వాపరకం శాస్త్రార్థం యోజయేదసఙ్కీర్ణమ్ ॥ ౪౦౧
౨౮.౪౦౨ . తన్త్రావర్తనబాధప్రసఙ్గతర్కాదిభిశ్చ సన్న్యాయైః ।
౨౮.౪౦౨ . వస్తు వదేద్వాక్యజ్ఞో వస్త్వన్తరతో వివిక్తతాం విదధత్ ॥ ౪౦౨
౨౮.౪౦౩ . యద్యద్వ్యాహృతిపదవీమాయాతి తదేవ దృఢతరైర్న్యాయైః ।
౨౮.౪౦౩ . బలవత్కుర్యాద్దూష్యం యద్యప్యగ్రే భవిష్యతాన్యత్ ॥ ౪౦౩
౨౮.౪౦౪ . దృఢరచితపూర్వపక్షప్రోద్ధరణపథేన వస్తు యద్వాచ్యమ్ ।
౨౮.౪౦౪ . శిష్యమతావారోహతి తదాశు సంశయవిపర్యయైర్వికలమ్ ॥ ౪౦౪
౨౮.౪౦౫ . భాషా న్యాయో వాదో లయః క్రమో యద్యదేతి శిష్యస్య ।
౨౮.౪౦౫ . సమ్బోధోపాయత్వం తథైవ గురురాశ్రయేద్వ్యాఖ్యామ్ ॥ ౪౦౫
౨౮.౪౦౬ . వాచ్యం వస్తు సమాప్య ప్రతర్పణం పూజనం భవేచ్చక్రే ।

౨౮.౪౦౬ . పునరపరం వస్తు వదేత్పటలాదూర్ధ్వం తు నో జల్పేత్ ॥ ౪౦౬

౨౮.౪౦౭ . వ్యాఖ్యాన్తే క్షమయిత్వా విసృజ్య సర్వం క్షిపేదగాధజలే ।

౨౮.౪౦౭ . శాస్త్రాదిమధ్యనిధనే విశేషతః పూజనం కుర్యాత్ ॥ ౪౦౭

౨౮.౪౦౮ . విశేషపూజనం కుర్యాత్సమయేభ్యశ్చ నిష్కృతౌ ।

౨౮.౪౦౮ . అవికల్పమతేర్న స్యుః ప్రాయశ్చిత్తాని యద్యపి ॥ ౪౦౮

౨౮.౪౦౯ . తథాప్యతత్త్వవిద్వర్గానుగ్రహాయ తథా చరేత్ ।

౨౮.౪౦౯ . శ్రీపిచౌ చ స్మృతేరేవ పాపఘ్నత్వే కథం విభో ॥ ౪౦౯

౨౮.౪౧౦ . ప్రాయశ్చిత్తవిధిః ప్రోక్త ఇతి దేవ్యా ప్రచోదితే ।

౨౮.౪౧౦ . సత్యం స్మరణమేవేహ సకృజ్జప్తం విమోచయేత్ ॥ ౪౧౦

౨౮.౪౧౧ . సర్వస్మాత్కర్మణో జాలాత్స్మృతితత్త్వకలావిదః ।

౨౮.౪౧౧ . తథాపి స్థితిరక్షార్థం కర్తవ్యశ్చోదితో విధిః ॥ ౪౧౧

౨౮.౪౧౨ . అతత్త్వవేదినో యే హి చర్యామాత్రైకనిష్ఠితాః ।

౨౮.౪౧౨ . తేషాం దోలాయితే చిత్తే జ్ఞానహానిః ప్రజాయతే ॥ ౪౧౨

౨౮.౪౧౩ . తస్మాద్వికల్పరహితః సంవృత్త్యుపరతో యది ।

౨౮.౪౧౩ . శాస్త్రచర్యాసదాయత్తైః సఙ్కరం తద్వివర్జయేత్ ॥ ౪౧౩

౨౮.౪౧౪ . సఙ్కరం వా సమన్విచ్ఛేత్ప్రాయశ్చిత్తం సమాచరేత్ ।

౨౮.౪౧౪ . యథా తేషాం న శాస్త్రార్థే దోలారూఢా మతిర్భవేత్ ॥ ౪౧౪

౨౮.౪౧౫ . యత్స్వయం శివహస్తాఖ్యే విధౌ సంచోదితం పురా ।

౨౮.౪౧౫ . శతం జప్త్వాస్య చాస్త్రస్య ముచ్యతే స్త్రీవధాదృతే ॥ ౪౧౫

౨౮.౪౧౬ . శక్తినాశాన్మహాదోషో నరకం శాశ్వతం ప్రియే ।

౨౮.౪౧౬ . ఇతి శ్రీరత్నమాలాయాం సమయోల్లఙ్ఘనే కృతే ॥ ౪౧౬

౨౮.౪౧౭ . కులజానాం సమాఖ్యాతా నిష్కృతిర్దుష్టకర్తరీ ।

౨౮.౪౧౭ . శ్రీపూర్వే సమయానాం తు శోధనాయోదితం యథా ॥ ౪౧౭

౨౮.౪౧౮ . మాలినీ మాతృకా వాపి జప్యా లక్షత్రయాన్తకమ్ ।

౨౮.౪౧౮ . ప్రతిష్ఠితస్య పూరాదేర్ధర్మనేఽనధికారిణా ॥ ౪౧౮

౨౮.౪౧౯ . ప్రాయశ్చిత్తం ప్రకర్తవ్యమితి శ్రీబ్రహ్మయామలే ।

౨౮.౪౧౯ . బ్రహ్మఘ్నో గురుతల్పస్థో వీరద్రవ్యహరస్తథా ॥ ౪౧౯

౨౮.౪౨౦ . దేవద్రవ్యహృదాకారప్రహర్తా లిఙ్గభేదకః ।

౨౮.౪౨౦ . నిత్యాదిలోపకృద్భ్రష్టస్వకమాత్రాపరిచ్ఛదః ॥ ౪౨౦

౨౮.౪౨౧ . శక్తివ్యఙ్గత్వకృద్యోగిజ్ఞానిహన్తా విలోపకః ।

౨౮.౪౨౧ . నైమిత్తికానాం లక్షాదిక్రమాద్ద్విద్విగుణం జపేత్ ॥ ౪౨౧

౨౮.౪౨౨ . వ్రతేన కేనచిద్యుక్తో మితభుగ్బ్రహ్మచర్యవాన్ ।

౨౮.౪౨౨ . దూతీపరిగ్రహేఽన్యత్ర గతశ్చేత్కామమోహితః ॥ ౪౨౨

౨౮.౪౨౩ . లక్షజాపం తతః కుర్యాదిత్యుక్తం బ్రహ్మయామలే ।

౨౮.౪౨౩ . దీక్షాభిషేకనైమిత్తవిధ్యన్తే గురుపూజనమ్ ॥ ౪౨౩

౨౮.౪౨౪ . అపరేద్యుః సదా కార్యం సిద్ధయోగీశ్వరీమతే ।

౨౮.౪౨౪ . పూర్వోక్తలక్షణోపేతః కవిస్త్రికసతత్త్వవిత్ ॥ ౪౨౪

౨౮.౪౨౫ . స గురుః సర్వదా గ్రాహ్యస్త్యక్త్వాన్యం తత్సితం త్వపి ।

౨౮.౪౨౫ . మణ్డలే స్వస్తికం కృత్వా తత్ర హైమాదికాసనమ్ ॥ ౪౨౫

౨౮.౪౨౬ . కృత్వార్చయేత తత్రస్థమధ్వానం సకలాన్తకమ్ ।

౨౮.౪౨౬ . తతో విజ్ఞపయేద్భక్త్యా తదధిష్ఠితయే గురుమ్ ॥ ౪౨౬

౨౮.౪౨౭ . స తత్ర పూజ్యః స్వైర్మన్త్రైః పుష్పధూపార్ఘవిస్తరైః ।

౨౮.౪౨౭ . సమాలమ్భనసద్వస్త్రైర్నైవేద్యైస్తర్పణైః క్రమాత్ ॥ ౪౨౭

౨౮.౪౨౮ . ఆశాన్తం పూజయిత్వైనం దక్షిణాభిర్యజేచ్ఛిశుః ।

౨౮.౪౨౮ . సర్వస్వమస్మై సందద్యాదాత్మానమపి భావితః ॥ ౪౨౮

౨౮.౪౨౯ . అతోషయిత్వా తు గురుం దక్షిణాభిః సమన్తతః ।

౨౮.౪౨౯ . తత్త్వజ్ఞోఽప్యృణబన్ధేన తేన యాత్యధికారితామ్ ॥ ౪౨౯

౨౮.౪౩౦ . గురుపూజామకుర్వాణః శతం జన్మాని జాయతే ।

౨౮.౪౩౦ . అధికారీ తతో ముక్తిం యాతీతి స్కన్దయామలే ॥ ౪౩౦
౨౮.౪౩౧ . తస్మాదవశ్యం దాతవ్యా గురవే దక్షిణా పునః ।
౨౮.౪౩౧ . పూర్వం హి యాగాఙ్గతయా ప్రోక్తం తత్తుష్టయే త్విదమ్ ॥ ౪౩౧
౨౮.౪౩౨ . తజ్జుష్టమథ తస్యాజ్ఞాం ప్రాప్యాశ్నీయాత్స్వయం శిశుః ।
౨౮.౪౩౨ . తతః ప్రపూజయేచ్చక్రం యథావిభవసమ్భవమ్ ॥ ౪౩౨
౨౮.౪౩౩ . అకృత్వా గురుయాగం తు కృతమప్యకృతం యతః ।
౨౮.౪౩౩ . తస్మాత్ప్రయత్నతః కార్యో గురుయాగో యథాబలమ్ ॥ ౪౩౩
౨౮.౪౩౪ . అతత్రస్థోఽపి హి గురుః పూజ్యః సంకల్ప్య పూర్వవత్ ।
౨౮.౪౩౪ . తద్ద్రవ్యం దేవతాకృత్యే కుర్యాద్భక్తజనేష్వథ ॥ ౪౩౪
౨౮.౪౩౫ . పర్వపవిత్రప్రభృతిప్రభేది నైమిత్తికం త్విదం కర్మ ।

చ్౨౯ అథ శ్రీతన్త్రాలోకే ఏకోనత్రింశమాహ్నికమ్

౨౯.౧ . అథ సముచితాధికారిణ ఉద్దిశ్య రహస్య ఉచ్యతేఽత్ర విధిః ।
౨౯.౧ . అథ సర్వాప్యుపాసేయం కులప్రక్రియయోచ్యతే ॥ ౧
౨౯.౨ . తథా ధారాధిరూఢేషు గురుశిష్యేషు యోచితా ।
౨౯.౨ . ఉక్తం చ పరమేశేన సారత్వం క్రమపూజనే ॥ ౨
౨౯.౩ . సిద్ధక్రమనియుక్తస్య మాసేనైకేన యద్భవేత్ ।
౨౯.౩ . న తద్వర్షసహస్రైః స్యాన్మన్త్రౌఘైర్వివిధైరితి ॥ ౩
౨౯.౪ . కులం చ పరమేశస్య శక్తిః సామర్థ్యమూర్ధ్వతా ।
౨౯.౪ . స్వాతన్త్ర్యమోజో వీర్యం చ పిణ్డః సంవిచ్ఛరీరకమ్ ॥ ౪
౨౯.౫ . తథాత్వేన సమస్తాని భావజాతాని పశ్యతః ।
౨౯.౫ . ధ్వస్తశఙ్కాసమూహస్య యాగస్తాదృశ ఏవ సః ॥ ౫
౨౯.౬ . తాదృగ్రూపనిరూఢ్యర్థం మనోవాక్కాయవర్త్మనా ।

౨౯.౬ . యద్యత్సమాచరేద్వీరః కులయాగః స స స్మృతః ॥ ౬
౨౯.౭ . బహిః శక్తౌ యామలే చ దేహే ప్రాణపథే మతౌ ।
౨౯.౭ . ఇతి షోఢా కులేజ్యా స్యాత్ప్రతిభేదం విభేదినీ ॥ ౭
౨౯.౮ . స్నానమణ్డలకుణ్డాది షోఢాన్యాసాది యన్న తత్ ।
౨౯.౮ . కిఞ్చిదత్రోపయుజ్యేత కృతం వా ఖణ్డనాయ నో ॥ ౮
౨౯.౯ . షణ్మణ్డలవినిర్ముక్తం సర్వావరణవర్జితమ్ ।
౨౯.౯ . జ్ఞానజ్ఞేయమయం కౌలం ప్రోక్తం త్రైశిరసే మతే ॥ ౯
౨౯.౧౦ . అత్ర యాగే చ యద్ద్రవ్యం నిషిద్ధం శాస్త్రసన్తతౌ ।
౨౯.౧౦ . తదేవ యోజయేద్ధీమాన్వామామృతపరిప్లుతమ్ ॥ ౧౦
౨౯.౧౧ . శ్రీబ్రహ్మయామలేఽప్యుక్తం సురా శివరసో బహిః ।
౨౯.౧౧ . తాం వినా భుక్తిముక్తీ నో పిష్టక్షౌద్రగుడైస్తు సా ॥ ౧౧
౨౯.౧౨ . స్త్రీనపుంసకపుంరూపా తు పూర్వాపరభోగదా ।
౨౯.౧౨ . ద్రాక్షోత్థం తు పరం తేజో భైరవం కల్పనోజ్ఝితమ్ ॥ ౧౨
౨౯.౧౩ . ఏతత్స్వయం రసః శుద్ధః ప్రకాశానన్దచిన్మయః ।
౨౯.౧౩ . దేవతానాం ప్రియం నిత్యం తస్మాదేతత్పివేత్సదా ॥ ౧౩
౨౯.౧౪ . శ్రీమత్క్రమరహస్యే చ న్యరూపి పరమేశినా ।
౨౯.౧౪ . అర్ఘపాత్రం యాగధామ దీప ఇత్యుచ్యతే త్రయమ్ ॥ ౧౪
౨౯.౧౫ . రహస్యం కౌలికే యాగే తత్రార్ఘః శక్తిసంగమాత్ ।
౨౯.౧౫ . భూవస్త్రకాయపీఠాఖ్యం ధామ చోత్కర్షభాక్క్రమాత్ ॥ ౧౫
౨౯.౧౬ . దీపా ఘృతోత్థా గావో హి భూచర్యో దేవతాః స్మృతాః ।
౨౯.౧౬ . ఇతి జ్ఞాత్వా త్రయేఽముష్మిన్యత్నవాన్కౌలికో భవేత్ ॥ ౧౬
౨౯.౧౭ . తేనార్ఘపాత్రప్రాధాన్యం జ్ఞాత్వా ద్రవ్యాణి శమ్భునా ।
౨౯.౧౭ . యాన్యుక్తాన్యవిశఙ్కోఽత్ర భవేచ్ఛఙ్కా హి దూషికా ॥ ౧౭
౨౯.౧౮ . యాగౌకో గన్ధధూపాఢ్యం ప్రవిశ్య ప్రాగుదఙ్ముఖః ।

౨౯.౧౮ . పరయా వాఽథ మాలిన్యా విలోమాచ్చానులోమతః ॥ ౧౮
౨౯.౧౯ . దాహాప్యాయమయీం శుద్ధిం దీప్తసౌమ్యవిభేదతః ।
౨౯.౧౯ . క్రమేణ కుర్యాదథవా మాతృసద్భావమన్త్రతః ॥ ౧౯
౨౯.౨౦ . దీక్షాం చేత్ప్రచికీర్షుస్తచ్ఛోధ్యాధ్వన్యాసకల్పనమ్ ।
౨౯.౨౦ . తతః సంశోధ్యవస్తూని శక్త్యైవామృతతాం నయేత్ ॥ ౨౦
౨౯.౨౧ . పరాసమ్పుటగా యద్వా మాతృసమ్పుటగాప్యథో ।
౨౯.౨౧ . కేవలా మాలినీ యద్వా తాః సమస్తేషు కర్మసు ॥ ౨౧
౨౯.౨౨ . నన్దహేతుఫలైర్ద్రవ్యైరర్ఘపాత్రం ప్రపూరయేత్ ।
౨౯.౨౨ . తత్రోక్తమన్త్రతాదాత్మ్యాద్భైరవాత్మత్వమానయేత్ ॥ ౨౨
౨౯.౨౩ . తేన నిర్భరమాత్మానం బహిశ్చక్రానుచక్రగమ్ ।
౨౯.౨౩ . విప్రుడ్భిరూర్ధ్వాధరయోరన్తః పీత్వా చ తర్పయేత్ ॥ ౨౩
౨౯.౨౪ . తథా పూర్ణస్వరశ్మ్యోఘః ప్రోచ్ఛలద్వృత్తితావశాత్ ।
౨౯.౨౪ . బహిస్తాదృశమాత్మానం దిదృక్షుర్బహిరర్చయేత్ ॥ ౨౪
౨౯.౨౫ . అర్కాఙ్గులేఽథ తద్ద్విత్రిగుణే రక్తపటే శుభే ।
౨౯.౨౫ . వ్యోమ్ని సిన్దూరసుభగే రాజవర్త_భృతేఽథవా ॥ ౨౫
౨౯.౨౬ . నారికేలాత్మకే కాద్యే మద్యపూర్ణేఽథ భాజనే ।
౨౯.౨౬ . యద్వా సముదితే రూపే మణ్డలస్థే చ తదృశి ॥ ౨౬
౨౯.౨౭ . యాగం కుర్వీత మతిమాంస్తత్రాయం క్రమ ఉచ్యతే ।
౨౯.౨౭ . దిశ్యదీచ్యాం రుద్రకోణాద్వాయవ్యన్తం గణేశ్వరమ్ ॥ ౨౭
౨౯.౨౮ . వటుకం త్రీన్ గురూన్సిద్ధాన్యోగినీః పీఠమర్చయేత్ ।
౨౯.౨౮ . ప్రాచ్యాం దిశి గణేశాధ ఆరభ్యాభ్యర్చయేత్తతః ॥ ౨౮
౨౯.౨౯ . సిద్ధచక్రం దిక్చతుష్కే గణేశాధస్తనాన్తకమ్ ।
౨౯.౨౯ . ఖగేన్ద్రః సహవిజ్జామ్బ ఇల్లా+ఈ+అమ్బయా సహ ॥ ౨౯
౨౯.౩౦ . వక్తషిర్విమలోఽనన్తమేఖలామ్బాయుతః పురా ।

౨౯.౩౦ . శక్త్యా మఙ్గలయా కూర్మ ఇల్లా+ఈ+అమ్బయా సహ ॥ ౩౦

౨౯.౩౧ . జైత్రో యామ్యే హ్యవిజితస్తథా సానన్దమేఖలః ।

౨౯.౩౧ . కామమఙ్గలయా మేషః కుల్లా+ఈ+అమ్బయా సహ ॥ ౩౧

౨౯.౩౨ . విన్ధ్యోఽజితోఽప్యజరయా సహ మేఖలయా పరే ।

౨౯.౩౨ . మచ్ఛన్దః కుఙ్కుణామ్బా చ షడ్యుగ్మం సాధికారకమ్ ॥ ౩౨

౨౯.౩౩ . సౌమ్యే మరుత్త ఈశాన్తం ద్వితీయా పఙ్క్తిరీదృశీ ।

౨౯.౩౩ . అమరవరదేవచిత్రాలివిన్ధ్యగుడికా ఇతి క్రమాత్షడమీ ॥ ౩౩

౨౯.౩౪ . సిల్లా+ఈ ఏరుణయా తథా కుమారీ చ బోధా+ఈ ।

౨౯.౩౪ . సమహాలచ్ఛ చాపరమేఖలయా శక్తయః షడిమాః ॥ ౩౪

౨౯.౩౫ . ఏతే హి సాధికారాః పూజ్యా యేషామియం బహువిభేదా ।

౨౯.౩౫ . సన్తతిరనవచ్ఛిన్నా చిత్రా శిష్యప్రశిష్యమయీ ॥ ౩౫

౨౯.౩౬ . ఆనన్దావలిబోధిప్రభుపాదాన్తాథ యోగిశబ్దాన్తా ।

౨౯.౩౬ . ఏతా ఓవల్ల్యః స్యుర్ముద్రాషట్కం క్రమాత్త్వేతత్ ॥ ౩౬

౨౯.౩౭ . దక్షాఙ్గుష్ఠాదికనిష్ఠికాన్తమథ సా కనీయసీ వామాత్ ।

౨౯.౩౭ . ద్విదశాన్తోర్ధ్వగకుణ్డలిబైన్దవహృన్నాభికన్దమితి ఛుమ్మాః ॥ ౩౭

౨౯.౩౮ . శవరాడబిల్లపట్టిల్లాః కరబిల్లామ్బిశరబిల్లాః ।

౨౯.౩౮ . అడబీడోమ్బీదక్షిణబిల్లాః కుమ్బారికాక్షరాఖ్యాచ ॥ ౩౮

౨౯.౩౯ . దేవీకోట్టకులాద్రిత్రిపురీకామాఖ్యమట్టహాసశ్చ ।

౨౯.౩౯ . దక్షిణపీఠం చైతత్షట్కం ఘరపల్లిపీఠగం క్రమశః ॥ ౩౯

౨౯.౪౦ . ఇతి సఙ్కేతాభిజ్ఞో భ్రమతే పీఠేషు యది స సిద్ధిప్సుః ।

౨౯.౪౦ . అచిరాల్లభతే తత్త్రత్ప్రాప్యం యద్యోగినీవదనాత్ ॥ ౪౦

౨౯.౪౧ . భట్టేన్ద్రవల్కలాహీన్ద్రగజేన్ద్రాః సమహీధరాః ।

౨౯.౪౧ . ఊర్ధ్వరేతస ఏతే షడధికారపదోజ్ఝితాః ॥ ౪౧

౨౯.౪౨ . అధికారో హి వీర్యస్య ప్రసరః కులవర్త్మని ।

౨౯.౪౨ . తదప్రసరయోగేన తే ప్రోక్తా ఊర్ధ్వరేతసః ॥ ౪౨

౨౯.౪౩ . అన్యాశ్చ గురుతత్పత్న్యః శ్రీమత్కాలీకులోదితాః ।

౨౯.౪౩ . అనాత్తదేహాః క్రీడన్తి త్రైస్తైర్దేహైరశఙ్కితాః ॥ ౪౩

౨౯.౪౪ . ప్రబోధితతథేచ్ఛాకైస్తజ్జే కౌలం ప్రకాశతే ।

౨౯.౪౪ . తథారూపతయా తత్ర గురుత్వం పరిభాషితమ్ ॥ ౪౪

౨౯.౪౫ . తే విశేషాన్న సంపూజ్యాః స్మర్తవ్యా ఏవ కేవలమ్ ।

౨౯.౪౫ . తతోఽభ్యన్తరతో వాయువహ్న్యోర్మాతృకయా సహ ॥ ౪౫

౨౯.౪౬ . మాలినీ క్రమశః పూజ్యా తతోఽన్తర్మన్త్రచక్రకమ్ ।

౨౯.౪౬ . మన్త్రసిద్ధప్రాణసంవిత్కరణాత్మని యా కులే ॥ ౪౬

౨౯.౪౭ . చక్రాత్మకే చితిః ప్రభ్వీ ప్రోక్తా సేహ కులేశ్వరీ ।

౨౯.౪౭ . సా మధ్యే శ్రీపరా దేవీ మాతృసద్భావరూపిణీ ॥ ౪౭

౨౯.౪౮ . పూజ్యాథ తత్సమారోపాదపరాథ పరాపరా ।

౨౯.౪౮ . ఏకవీరా చ సా పూజ్యా యదివా సకులేశ్వరా ॥ ౪౮

౨౯.౪౯ . ప్రసరేచ్ఛక్తిరుచ్ఛూనా సోల్లాసో భైరవః పునః ।

౨౯.౪౯ . సఙ్ఘట్టానన్దవిశ్రాన్త్యా యుగ్మమిత్థం ప్రపూజయేత్ ॥ ౪౯

౨౯.౫౦ . మహాప్రకాశరూపాయాః సంవిదో విస్ఫులిఙ్గవత్ ।

౨౯.౫౦ . యో రశ్మ్యోఘస్తమేవాత్ర పూజయేద్దేవతాగణమ్ ॥ ౫౦

౨౯.౫౧ . అన్తర్ద్వాదశకం పూజ్యం తతోఽష్టాష్టకమేవ చ ।

౨౯.౫౧ . చతుష్కం వా యథేచ్ఛం వా కా సఙ్ఖ్యా కిల రశ్మిషు ॥ ౫౧

౨౯.౫౨ . మాహేశీ వైరిఞ్చీ కౌమారీ వైష్ణవీ చతుర్దిక్కమ్ ।

౨౯.౫౨ . ఐన్ద్రీ యామ్యా ముణ్డా యోగేశీరీశతస్తు కోణేషు ॥ ౫౨

౨౯.౫౩ . పవనాన్తమఘోరాదికమష్టకమస్మిన్నథాష్టకే క్రమశః ।

౨౯.౫౩ . సఙ్ఘట్టానన్దదృశా సమ్పూజ్యం యామలీభూతమ్ ॥ ౫౩

౨౯.౫౪ . అష్టాష్టకేఽపి హి విధౌ నానానామప్రపఞ్చితే బహుధా ।

౨౯.౫౪ . విధిరేష ఏవ విహితస్తత్సంఖ్యా దీపమాలా స్యాత్ ॥ ౫౪
౨౯.౫౫ . శ్రీరత్నమాలాశాస్త్రే తు వర్ణసంఖ్యాః ప్రదీపకాః ।
౨౯.౫౫ . వర్ణాంశ్చ ముఖ్యపూజ్యాయా విద్యాయా గణయేత్సుధీః ॥ ౫౫
౨౯.౫౬ . పీఠక్షేత్రాదిభిః సాకం కుర్యాద్వా కులపూజనమ్ ।
౨౯.౫౬ . యథా శ్రీమాధవకులే పరమేశేన భాషితమ్ ॥ ౫౬
౨౯.౫౭ . సృష్టిసంస్థితిసంహారానామక్రమచతుష్టయమ్ ।
౨౯.౫౭ . పీఠశ్మశానసహితం పూజయేద్భోగమోక్షయోః ॥ ౫౭
౨౯.౫౮ . ఆత్మనో వాథవా శక్తేశ్చక్రస్యాథ స్మరేదిమమ్ ।
౨౯.౫౮ . న్యస్యత్వేన విధిం దేహే పీఠాఖ్యే పారమేశ్వరమ్ ॥ ౫౮
౨౯.౫౯ . అట్టహాసం శిఖాస్థానే చరిత్రం చ కరన్ధ్రకే ।
౨౯.౫౯ . శ్రుత్యోః కౌలగిరిం నాసారన్ధ్రయోశ్చ జయన్తికామ్ ॥ ౫౯
౨౯.౬౦ . భ్రువోరుజ్జయినీం వక్త్రే ప్రయాగం హృదయే పునః ।
౨౯.౬౦ . వారాణసీం స్కన్ధయుగే శ్రీపీఠం విరజం గలే ॥ ౬౦
౨౯.౬౧ . ఏడాభీముదరే హాలాం నాభౌ కన్దే తు గోశ్రుతిమ్ ।
౨౯.౬౧ . ఉపస్థే మరుకోశం చ నగరం పౌణ్డ్రవర్ధనమ్ ॥ ౬౧
౨౯.౬౨ . ఏలాపురం పురస్తీరం సక్థ్న్యోర్వ్యర్దక్షిణాదితః ।
౨౯.౬౨ . కుడ్యాకేశీం చ సోపానం మాయాపూక్షీరకే తథా ॥ ౬౨
౨౯.౬౩ . జానుజఙ్ఘే గుల్ఫయుగ్మే త్వామ్రాతనృపసద్మనీ ।
౨౯.౬౩ . పాదాధారే తు వైరిఞ్చీం కాలాగ్న్యవధిదారికామ్ ॥ ౬౩
౨౯.౬౪ . నాహమస్మి నచాన్యోఽస్తి కేవలాః శక్తయస్త్వహమ్ ।
౨౯.౬౪ . ఇత్యేవంవాసనాం కుర్యాత్సర్వదా స్మృతిమాత్రతః ॥ ౬౪
౨౯.౬౫ . న తిథిర్న చ నక్షత్రం నోపవాసో విధీయతే ।
౨౯.౬౫ . గ్రామ్యధర్మరతః సిద్ధ్యేత్సర్వదా స్మరణేన హి ॥ ౬౫
౨౯.౬౬ . మాతఙ్గకృష్ణసౌనికకార్ముకచార్మికవికోషిధాతువిభేదాః ।

౨౯.౬౬ . మాత్స్యైకచాక్రికదయితాస్తేషాం పత్న్యో నవాత్ర నవయాగే ॥ ౬౬

౨౯.౬౭ . సఙ్గమవరుణాకులగిర్యట్టహాసజయన్తీచరిత్రకామ్రకకోట్టమ్ ।

౨౯.౬౭ . హైమపురం నవమం స్యాన్మధ్యే తాసాం చ చక్రిణీ ముఖ్యా ॥ ౬౭

౨౯.౬౮ . బీజం సా పీడయతే రసశల్కవిభాగతోఽత్ర కుణ్డలినీ ।

౨౯.౬౮ . అధ్యుష్టపీఠనేత్రీ కన్దస్థా విశ్వతో భ్రమతి ॥ ౬౮

౨౯.౬౯ . ఇష్ట్వా చక్రోదయం త్విత్థం మధ్యే పూజ్యా కులేశ్వరీ ।

౨౯.౬౯ . సఙ్కర్షిణీ తదన్తాన్తే సంహారాప్యాయకారిణీ ॥ ౬౯

౨౯.౭౦ . ఏకవీరా చక్రయుక్తా చక్రయామలగాపి వా ।

౨౯.౭౦ . ఈశేన్ద్రాగ్నియమక్రవ్యాత్కవాయ్వూదక్షు హాసతః ॥ ౭౦

౨౯.౭౧ . త్రికం త్రికం యజేదేతద్వావిస్యాత్రికసంయుతమ్ ।

౨౯.౭౧ . హృత్కుణ్డలీ భ్రువోర్మధ్యమేతదేవ క్రమాత్త్రయమ్ ॥ ౭౧

౨౯.౭౨ . శ్మశానాని క్రమాత్క్షేత్రభవం సద్యోగినీగణమ్ ।

౨౯.౭౨ . వస్త్వఙ్గులోన్నతానూర్ధ్వవర్తులాన్ క్షామమధ్యకాన్ ॥ ౭౨

౨౯.౭౩ . రక్తవర్తీర్ఘృతిదృశో దీపాన్కుర్వీత సర్పిషా ।

౨౯.౭౩ . యత్కిఞ్చిదథవా మధ్యే స్వానుష్ఠానం ప్రపూజయేత్ ॥ ౭౩

౨౯.౭౪ . అద్వైతమేవ న ద్వైతమిత్యాజ్ఞా పరమేశితుః ।

౨౯.౭౪ . సిద్ధాన్తవైష్ణవాద్యుక్తా మన్త్రా మలయుతాస్తతః ॥ ౭౪

౨౯.౭౫ . తావత్తేజోఽసహిష్ణుత్వాన్నిర్జీవాః స్యురిహాద్వయే ।

౨౯.౭౫ . కలశం నేత్రబన్ధాది మణ్డలం స్రుక్స్రువానలమ్ ॥ ౭౫

౨౯.౭౬ . హిత్వాత్ర సిద్ధిః సన్మద్యే పాత్రే మధ్యే కృశాం యజేత్ ।

౨౯.౭౬ . అహోరాత్రమిమం యాగం కుర్వతశ్చాపరేఽహని ॥ ౭౬

౨౯.౭౭ . వీరభోజ్యే కృతేఽవశ్యం మన్త్రాః సిద్ధ్యన్త్యయత్నతః ।

౨౯.౭౭ . పీఠస్తోత్రం పఠేదత్ర యాగే భాగ్యావహాహ్వయే ॥ ౭౭

౨౯.౭౮ . మూర్తీరేవాథవా యుగ్మరూపా వీరస్వరూపిణీః ।

౨౯.౭౮ . అవధూతా నిరాచారాః పూజయేత్క్రమశో బుధః ॥ ౭౮

౨౯.౭౯ . ఏక ఏవాథ కౌలేశః స్వయం భూత్వాపి తావతీః ।

౨౯.౭౯ . శక్తీర్యామలయోగేన తర్పయేద్విశ్వరూపవత్ ॥ ౭౯

౨౯.౮౦ . క్రమో నామ న కశ్చిత్స్యాత్ప్రకాశమయసంవిది ।

౨౯.౮౦ . చిదభావో హి నాస్త్యేవ తేనాకాలం తు తర్పణమ్ ॥ ౮౦

౨౯.౮౧ . అత్ర క్రమే భేదతరోః సమూలమున్మూలనాదాసనపక్షచర్చా ।

౨౯.౮౧ . పృథజ్న యుక్తా పరమేశ్వరో హి స్వశక్తిధామ్నీవ విశంశ్రమీతి ॥ ౮౧

౨౯.౮౨ . తతో జపః ప్రకర్తవ్యస్త్రిలక్షాదివిభేదతః ।

౨౯.౮౨ . ఉక్తం శ్రీయోగసఞ్చారే స చ చిత్రస్వరూపకః ॥ ౮౨

౨౯.౮౩ . ఉదయే సఙ్గమే శాన్తౌ త్రిలక్షో జప ఉచ్యతే ।

౨౯.౮౩ . ఆస్యే గమాగమే సూత్రే హంసాఖ్యే శైవయుగ్మకే ॥ ౮౩

౨౯.౮౪ . పఞ్చలక్షా ఇమే ప్రోక్తా దశాంశం హోమమాచరేత్ ।

౨౯.౮౪ . నేత్రే గమాగమే వక్త్రే హంసే చైవాక్షసూత్రకే ॥ ౮౪

౨౯.౮౫ . శివశక్తిసమాయోగే షడ్లక్షో జప ఉచ్యతే ।

౨౯.౮౫ . నేత్రే గమాగమే కర్ణే హంసే వక్త్రే చ భామిని ॥ ౮౫

౨౯.౮౬ . హస్తే చ యుగ్మకే చైవ జపః సప్తవిధః స్మృతః ।

౨౯.౮౬ . నేత్రే గమాగమే కర్ణావాస్యం గుహ్యం చ గుహ్యకమ్ ॥ ౮౬

౨౯.౮౭ . శతారేషు చ మధ్యస్థం సహస్రారేషు భామిని ।

౨౯.౮౭ . జప ఏష రుద్రలక్షో హోమోఽప్యత్ర దశాంశతః ॥ ౮౭

౨౯.౮౮ . నేత్రే గమాగమే కర్ణౌ ముఖం బ్రహ్మబిలాన్తరమ్ ।

౨౯.౮౮ . స్తనౌ హస్తౌ చ పాదౌ చ గుహ్యచక్రే ద్విరభ్యసేత్ ॥ ౮౮

౨౯.౮౯ . యత్ర యత్ర గతం చక్షుర్యత్ర యత్ర గతం మనః ।

౨౯.౮౯ . హంసస్తత్ర ద్విరభ్యస్యో వికాసాకుఞ్చనాత్మకః ॥ ౮౯

౨౯.౯౦ . స ఆత్మా మాతృకా దేవీ శివో దేహవ్యవస్థితః ।

౨౯.౯౦ . అన్యః సోఽన్యోఽహమిత్యేవం వికల్పం నాచరేద్యతః ॥ ౯౦

౨౯.౯౧ . యో విల్పయతే తస్య సిద్ధిముక్తీ సుదూరతః ।

౨౯.౯౧ . అథ షోడశలక్షాదిప్రాణచారే పురోక్తవత్ ॥ ౯౧

౨౯.౯౨ . శుద్ధాశుద్ధవికల్పానాం త్యాగ ఏకాన్త ఉచ్యతే ।

౨౯.౯౨ . తత్రస్థః స్వయమేవైష జుహోతి చ జపత్యపి ॥ ౯౨

౨౯.౯౩ . జపః సఙ్కల్పవృత్తిశ్చ నాదామర్శస్వరూపిణీ ।

౨౯.౯౩ . తదామృష్టస్య చిద్వహ్నౌ లయో హోమః ప్రకీర్తితః ॥ ౯౩

౨౯.౯౪ . ఆమర్శశ్చ పురా ప్రోక్తో దేవీద్వాదశకాత్మకః ।

౨౯.౯౪ . ద్వే అన్త్యే సంవిదౌ తత్ర లయరూపాహుతిక్రియా ॥ ౯౪

౨౯.౯౫ . దశాన్యాస్తదుపాయాయేత్యేవం హోమే దశాంశతామ్ ।

౨౯.౯౫ . శ్రీశమ్భునాథ ఆదిక్షత్త్రికార్థామ్భోధిచన్ద్రమాః ॥ ౯౫

౨౯.౯౬ . సాకం బాహ్యస్థయా శక్త్యా యదా త్వేష సమర్చయేత్ ।

౨౯.౯౬ . తదాయం పరమేశోక్తో రహస్యో భణ్యతే విధిః ॥ ౯౬

౨౯.౯౭ . ఉక్తం శ్రీయోగసఞ్చారే బ్రహ్మచర్యే స్థితిం భజేత్ ।

౨౯.౯౭ . ఆనన్దో బ్రహ్మ పరమం తచ్చ దేహే త్రిధా స్థితమ్ ॥ ౯౭

౨౯.౯౮ . ఉపకారి ద్వయం తత్ర ఫలమన్యత్తదాత్మకమ్ ।

౨౯.౯౮ . ఓష్ఠ్యాన్త్యత్రితయాసేవీ బ్రహ్మచారీ స ఉచ్యతే ॥ ౯౮

౨౯.౯౯ . తద్వర్జితా యే పశవ ఆనన్దపరివర్జితాః ।

౨౯.౯౯ . ఆనన్దకృత్త్రిమాహారాస్తద్వర్జం చక్రయాజకాః ॥ ౯౯

౨౯.౧౦౦ . ద్వయేఽపి నిరయే యాన్తి రౌరవే భీషణే త్వితి ।

౨౯.౧౦౦ . శక్తేర్లక్షణమేతావత్తద్వతో హ్యవిభేదితా ॥ ౧౦౦

౨౯.౧౦౧ . తాదృశీం తేన తాం కుర్యాన్నతు వర్ణాద్యపేక్షణమ్ ।

౨౯.౧౦౧ . లౌకికాలౌకికద్వ్యాత్మసఙ్ఘాత్తాదాత్మ్యతోఽధికాత్ ॥ ౧౦౧

౨౯.౧౦౨ . కార్యహేతుసహోత్థా సా త్రిధోక్తా శాసనే గురోః ।

౨౯.౧౦౨ . సాక్షాత్పరమ్పరాయోగాత్తత్తుల్యేతి త్రిధా పునః ॥ ౧౦౨
౨౯.౧౦౩ . శ్రీసర్వాచారహృదయే తదేతదుపసంహృతమ్ ।
౨౯.౧౦౩ . షడేతాః శక్తయః ప్రోక్తా భుక్తిముక్తిఫలప్రదాః ॥ ౧౦౩
౨౯.౧౦౪ . ద్వాభ్యాం తు సృష్టిసంహారౌ తస్మాన్మేలకముత్తమమ్ ।
౨౯.౧౦౪ . తామాహృత్య మిథోఽభ్యర్చ్య తర్పయిత్వా పరస్పరమ్ ॥ ౧౦౪
౨౯.౧౦౫ . అన్తరఙ్గక్రమేణైవ ముఖ్యచక్రస్య పూజనమ్ ।
౨౯.౧౦౫ . యదేవానన్దసన్దోహి సంవిదో హ్యన్తరఙ్గకమ్ ॥ ౧౦౫
౨౯.౧౦౬ . తత్రప్రధానం భవేచ్చక్రమనుచక్రమతోఽపరమ్ ।
౨౯.౧౦౬ . వికాసాత్తృప్తితః పాశోత్కర్తనాత్కృతిశక్తితః ॥ ౧౦౬
౨౯.౧౦౭ . చక్రం కసేశ్చకేః కృత్యా కరోతేశ్చ కిలోదితమ్ ।
౨౯.౧౦౭ . యాగశ్చ తర్పణం బాహ్యే వికాసస్తచ్చ కీర్త్యతే ॥ ౧౦౭
౨౯.౧౦౮ . చక్రానుచక్రాన్తరగాచ్ఛక్తిమత్పరికల్పితాత్ ।
౨౯.౧౦౮ . ప్రాణగాదప్యథానన్దస్యన్దినోఽభ్యవహారతః ॥ ౧౦౮
౨౯.౧౦౯ . గన్ధధూపస్రగాదేశ్చ బాహ్యాదుచ్చలనం చితః ।
౨౯.౧౦౯ . ఇత్థం స్వోచితవస్త్వంశైరనుచక్రేషు తర్పణమ్ ॥ ౧౦౯
౨౯.౧౧౦ . కుర్వీయాతామిహాన్యోన్యం ముఖ్యచక్రైకతాకృతే ।
౨౯.౧౧౦ . ఉక్తం చ త్రిశిరస్తన్త్రే విమలాసనగోచరః ॥ ౧౧౦
౨౯.౧౧౧ . అక్షషట్కస్య మధ్యే తు రుద్రస్థానం సమావిశేత్ ।
౨౯.౧౧౧ . నిజనిజభోగాభోగప్రవికాసినిజస్వరూపపరిమర్శే ॥ ౧౧౧
౨౯.౧౧౨ . క్రమశోఽనుచక్రదేవ్యః సంవిచ్చక్రం హి మధ్యమం యాన్తి ।
౨౯.౧౧౨ . స్వస్థతనోరపరస్య తు తా దేహాధిష్ఠితం విహాయ యతః ॥ ౧౧౨
౨౯.౧౧౩ . ఆసత ఇతి తదహంయుర్నో పూర్ణో నాపి చోచ్చలతి ।
౨౯.౧౧౩ . అనుచక్రదేవతాత్మకమరీచిపరిపూరణాధిగతవీర్యమ్ ॥ ౧౧౩
౨౯.౧౧౪ . తచ్ఛక్తిశక్తిమద్యుగమన్యోన్యసమున్ముఖం భవతి ।

౨౯.౧౧౪ . తద్యుగలమూర్ధ్వధామప్రవేశసంస్పర్శజాతసఙ్క్షోభమ్ ॥ ౧౧౪
౨౯.౧౧౫ . క్షుభ్నాత్యనుచక్రాణ్యపి తాని తదా తన్మయాని న పృథక్తు ।
౨౯.౧౧౫ . ఇత్థం యామలమేతద్గలితభిదాసంకథం యదేవ స్యాత్ ॥ ౧౧౫
౨౯.౧౧౬ . క్రమతారతమ్యయోగాత్సైవ హి సంవిద్విసర్గసఙ్ఘట్టః ।
౨౯.౧౧౬ . తద్ధ్రువధామానుత్తరముభయాత్మకజగదుదారసానన్దమ్ ॥ ౧౧౬
౨౯.౧౧౭ . నో శాన్తం నాప్యుదితం శాన్తోదితసూతికారణం పరం కౌలమ్ ।
౨౯.౧౧౭ . అనవచ్ఛిన్నపదేప్సుస్తాం సంవిదమాత్మసాత్సదా కుర్యాత్ ॥ ౧౧౭
౨౯.౧౧౮ . అనవచ్ఛిన్నం పరమార్థతో హి రూపం చితో దేవ్యాః ।
౨౯.౧౧౮ . ఈదృక్తాదృక్ప్రాయప్రశమోదయభావవిలయపరికథయా ॥ ౧౧౮
౨౯.౧౧౯ . అనవచ్ఛిన్నం ధామ ప్రవిశేద్వైసర్గికం సుభగః ।
౨౯.౧౧౯ . శాన్తోదితాత్మకం ద్వయమథ యుగపదుదేతి శక్తిశక్తిమతోః ॥ ౧౧౯
౨౯.౧౨౦ . రూపముదితం పరస్పరధామగతం శాన్తమాత్మగతమేవ ।
౨౯.౧౨౦ . ఉభయమపి వస్తుతః కిల యామలమితి తథోదితం శాన్తమ్ ॥ ౧౨౦
౨౯.౧౨౧ . శక్తిస్తద్వదుచితాం సృష్టిం పుష్ణాతి నో తద్వాన్ ।
౨౯.౧౨౧ . శాన్తోదితాత్మకోభయరూపపరామర్శసామ్యయోగేఽపి ॥ ౧౨౧
౨౯.౧౨౨ . ప్రవికస్వరమధ్యపదా శక్తిః శాస్త్రే తతః కథితా ।
౨౯.౧౨౨ . తస్యామేవ కులార్థం సమ్యక్సంచారయేద్గురుస్తేన ॥ ౧౨౨
౨౯.౧౨౩ . తద్ద్వారేణ చ కథితక్రమేణ సంచారయేత నృషు ।
౨౯.౧౨౩ . స్వశరీరాధికసద్భావభావితామితి తతః ప్రాహ ॥ ౧౨౩
౨౯.౧౨౪ . శ్రీమత్కల్లటనాథః ప్రోక్తసమస్తార్థలబ్ధయే వాక్యమ్ ।
౨౯.౧౨౪ . తన్ముఖ్యచక్రముక్తం మహేశినా యోగినీవక్త్రమ్ ॥ ౧౨౪
౨౯.౧౨౫ . తత్రైష సమ్ప్రదాయస్తస్మాత్సంప్రాప్యతే జ్ఞానమ్ ।
౨౯.౧౨౫ . తదిదమలేఖ్యం భణితం వక్త్రాద్వక్త్రస్థముక్తయుక్త్యా చ ॥ ౧౨౫
౨౯.౧౨౬ . వక్త్రం ప్రధానచక్రం స్వా సంవిల్లిఖ్యతాం చ కథమ్ ।

౨౯.౧౨౬ . అథ సృష్టే ద్వితయేఽస్మిన్ శాస్త్రోదితధామ్ని యేఽనుసందధతే ॥ ౧౨౬

౨౯.౧౨౭ . ప్రాచ్యాం విసర్గసత్తామనవచ్ఛిది తే పదే రూఢాః ।

౨౯.౧౨౭ . యే సిద్ధిమాప్తుకామాస్తేఽభ్యుదితం రూపమాహరేయురథో ॥ ౧౨౭

౨౯.౧౨౮ . తేనైవ పూజయేయుః సంవిన్నైకట్యశుద్ధతమవపుషా ।

౨౯.౧౨౮ . తదపిచ మిథో హి వక్త్రాత్ప్రధానతో వక్త్రగం యతో భణితమ్ ॥ ౧౨౮

౨౯.౧౨౯ . అజరామరపదదానప్రవణం కులసంజ్ఞితం పరమమ్ ।

౨౯.౧౨౯ . యేఽప్యప్రాప్తవిబోధాస్తేఽభ్యుదితోత్థపల్లయాగసంరూఢాః ॥ ౧౨౯

౨౯.౧౩౦ . తత్పరికల్పితచక్రస్థదేవతాః ప్రాప్నువన్తి విజ్ఞానమ్ ।

౨౯.౧౩౦ . తే తత్ర శక్తిచక్రే తేనైవానన్దరసమయేన బహిః ॥ ౧౩౦

౨౯.౧౩౧ . దిక్షు చతసృషు ప్రోక్తక్రమేణ గణనాథతః ప్రభృతి సర్వమ్ ।

౨౯.౧౩౧ . సంపూజ్య మధ్యమపదే కులేశయుగ్మం త్వరాత్రయే దేవీః ॥ ౧౩౧

౨౯.౧౩౨ . బాహ్యే ప్రత్యరమథ కిల చతుష్కమితి రశ్మిచక్రమర్కారమ్ ।

౨౯.౧౩౨ . అష్టకమష్టాష్టకమథ వివిధం సంపూజయేత్క్రమేణ మునిః ॥ ౧౩౨

౨౯.౧౩౩ . నిజదేహగతే ధామని తథైవ పూజ్యం సమభ్యస్యేత్ ।

౨౯.౧౩౩ . యత్తచ్ఛాన్తం రూపం తేనాభ్యస్తేన హృదయసంవిత్త్యా ॥ ౧౩౩

౨౯.౧౩౪ . శాన్తం శివపదమేతి హి గలితతరఙ్గార్ణవప్రఖ్యమ్ ।

౨౯.౧౩౪ . తచ్ఛాన్తపదాధ్యాసాచ్చక్రస్థో దేవతాగణః సర్వః ॥ ౧౩౪

౨౯.౧౩౫ . తిష్ఠత్యుపరతవృత్తిః శూన్యాలమ్బీ నిరానన్దః ।

౨౯.౧౩౫ . యోఽప్యనుచక్రదృగాదిస్వరూపభాక్సోఽపి యత్తదాయత్తః ॥ ౧౩౫

౨౯.౧౩౬ . తేనానన్దే మగ్నస్తిష్ఠత్యానన్దసాకాఙ్క్షః ।

౨౯.౧౩౬ . పరతత్త్వరూపసఙ్ఘట్టమన్తరేణైష కరణరశ్మిగణః ॥ ౧౩౬

౨౯.౧౩౭ . ఆస్తే హి నిఃస్వరూపః స్వరూపలాభాయ చోన్ముఖితః ।

౨౯.౧౩౭ . రణరణకరసాన్నిజరసభరితబహిర్భావచర్వణవశేన ॥ ౧౩౭

౨౯.౧౩౮ . విశ్రాన్తిధామ కిఞ్చిల్లబ్ధ్వా స్వాత్మన్యథార్పయతే ।

౨౯.౧౩౮ . తన్నిజవిషయార్పణతః పూర్ణసముచ్చలితసంవిదాసారః ॥ ౧౩౮

౨౯.౧౩౯ . అనుచక్రదేవతాగణపరిపూరణజాతవీర్యవిక్షోభః ।

౨౯.౧౩౯ . చక్రేశ్వరోఽపి పూర్వోక్తయుక్తితః ప్రోచ్చలేద్రభసాత్ ॥ ౧౩౯

౨౯.౧౪౦ . త్రివిధో విసర్గ ఇత్థం సఙ్ఘట్టః ప్రోదితస్తథా శాన్తః ।

౨౯.౧౪౦ . విసృజతి యతో విచిత్రః సర్గో విగతశ్చ యత్ర సర్గ ఇతి ॥ ౧౪౦

౨౯.౧౪౧ . శ్రీతత్త్వరక్షణే శ్రీనిగమే త్రిశిరోమతే చ తత్రోక్తమ్ ।

౨౯.౧౪౧ . కుణ్డం శక్తిః శివో లిఙ్గం మేలకం పరమం పదమ్ ॥ ౧౪౧

౨౯.౧౪౨ . ద్వాభ్యాం సృష్టిః సంహృతిస్తద్విసర్గస్త్రివిధో గమే ।

౨౯.౧౪౨ . స్రోతోద్వయస్య నిష్ఠాన్తమూర్ధ్వాధశ్చక్రబోధనమ్ ॥ ౧౪౨

౨౯.౧౪౩ . విశ్రామం చ సమావేశం సుషీణాం మరుతాం తథా ।

౨౯.౧౪౩ . గతభేదం చ యన్త్రాణాం సన్ధీనాం మర్మణామపి ॥ ౧౪౩

౨౯.౧౪౪ . ద్వాసప్తతిపదే దేహే సహస్రారే చ నిత్యశః ।

౨౯.౧౪౪ . గత్యాగత్యన్తరా విత్తే సఙ్ఘట్టయతి యచ్ఛివః ॥ ౧౪౪

౨౯.౧౪౫ . తత్ప్రయత్నాత్సదా తిష్ఠేత్సఙ్ఘట్టే భైరవే పదే ।

౨౯.౧౪౫ . ఉభయోస్తన్నిరాకారభావసంప్రాప్తిలక్షణమ్ ॥ ౧౪౫

౨౯.౧౪౬ . మాత్రావిభాగరహితం సుస్ఫుటార్థప్రకాశకమ్ ।

౨౯.౧౪౬ . అభ్యస్యేద్భావసంవిత్తిం సర్వభావనివర్తనాత్ ॥ ౧౪౬

౨౯.౧౪౭ . సూర్యసోమౌ తు సంరుధ్య లయవిక్షేపమార్గతః ।

౨౯.౧౪౭ . ఏవం త్రివిధవిమర్శావేశసమాపత్తిధామ్ని య ఉదేతి ॥ ౧౪౭

౨౯.౧౪౮ . సంవిత్పరిమర్శాత్మా ధ్వనిస్తదేవేహ మన్త్రవీర్యం స్యాత్ ।

౨౯.౧౪౮ . తత్రైవోదితతాదృశఫలలాభసముత్సుకః స్వకం మన్త్రమ్ ॥ ౧౪౮

౨౯.౧౪౯ . అనుసన్ధాయ సదా చేదాస్తే మన్త్రోదయం స వై వేత్తి ।

౨౯.౧౪౯ . అత్రైవ జపం కుర్యాదనుచక్రైకత్వసంవిదాగమనే ॥ ౧౪౯

౨౯.౧౫౦ . యుగపల్లక్షవిభేదప్రపఞ్చితం నాదవృత్త్యైవ ।

౨౯.౧౫౦ . శ్రీయోగసఞ్చరేఽపిచ ముద్రేయం యోగినీప్రియా పరమా ॥ ౧౫౦

౨౯.౧౫౧ . కోణత్రయాన్తరాశ్రితనిత్యోన్ముఖమణ్డలచ్ఛదే కమలే ।

౨౯.౧౫౧ . సతతావియుతం నాలం షోడశదలకమలకలితసన్మూలమ్ ॥ ౧౫౧

౨౯.౧౫౨ . మధ్యస్థనాలగుమ్ఫితసరోజయుగఘట్టనక్రమాదగ్నౌ ।

౨౯.౧౫౨ . మధ్యస్థపూర్ణసున్దరశశధరదినకరకలౌఘసఙ్ఘట్టాత్ ॥ ౧౫౨

౨౯.౧౫౩ . త్రిదలారుణవీర్యకలాసఙ్ఘాన్మధ్యేఽఙ్కురః సృష్టిః ।

౨౯.౧౫౩ . ఇతి శశధరవాసరపతిచిత్రగుసంఘట్టముద్రయా ఝటితి ॥ ౧౫౩

౨౯.౧౫౪ . సృష్ట్యాదిక్రమమన్తః కుర్వంస్తుర్యే స్థితిం లభతే ।

౨౯.౧౫౪ . ఏతత్ఖేచరముద్రావేశేఽన్యోన్యస్య శక్తిశక్తిమతోః ॥ ౧౫౪

౨౯.౧౫౫ . పానోపభోగలీలాహాసాదిషు యో భవేద్విమర్శమయః ।

౨౯.౧౫౫ . అవ్యక్తధ్వనిరావస్ఫోటశ్రుతినాదనాదాన్తైః ॥ ౧౫౫

౨౯.౧౫౬ . అవ్యచ్ఛిన్నానాహతరూపైస్తన్మన్త్రవీర్యం స్యాత్ ।

౨౯.౧౫౬ . ఇతి చక్రాష్టకరూఢః సహజం జపమాచరన్ పరే ధామ్ని ॥ ౧౫౬

౨౯.౧౫౭ . యద్భైరవాష్టకపదం తల్లభతేఽష్టకకలాభిన్నమ్ ।

౨౯.౧౫౭ . గమనాగమనేఽవసితౌ కర్ణే నయనే ద్విలిఙ్గసంపర్కే ॥ ౧౫౭

౨౯.౧౫౮ . తత్సంమేలనయోగే దేహాన్తాఖ్యే చ యామలే చక్రే ।

౨౯.౧౫౮ . కుచమధ్యహృదయదేశాదోష్ఠాన్తం కణ్ఠగం యదవ్యక్తమ్ ॥ ౧౫౮

౨౯.౧౫౯ . తచ్చక్రద్వయమధ్యగమాకర్ణ్య క్షోభవిగమసమయే యత్ ।

౨౯.౧౫౯ . నిర్వాన్తి తత్ర చైవం యోఽష్టవిధో నాదభైరవః పరమః ॥ ౧౫౯

౨౯.౧౬౦ . జ్యోతిర్ధ్వనిసమిరకృతః సా మాన్త్రీ వ్యాప్తిరుచ్యతే పరమా ।

౨౯.౧౬౦ . సకలాకలేశశూన్యం కలాఢ్యఖమలే తథా క్షపణకం చ ॥ ౧౬౦

౨౯.౧౬౧ . అన్తఃస్థం కణ్ఠోష్ఠ్యం చన్ద్రాద్వ్యాప్తిస్తథోన్మనాన్తేయమ్ ।

౨౯.౧౬౧ . ఏవం కర్మణి కర్మణి యత్ర క్వాపి స్మరన్ వ్యాప్తిమ్ ॥ ౧౬౧

౨౯.౧౬౨ . సతతమలేపో జీవన్ముక్తః పరభైరవీభవతి ।

౨౯.౧౬౨ . తాదృజ్మేలకకలికాకలితతనుః కోఽపి యో భవేద్గర్భే ॥ ౧౬౨
౨౯.౧౬౩ . ఉక్తః స యోగినీభూః స్వయమేవ జ్ఞానభాజనం రుద్రః ।
౨౯.౧౬౩ . శ్రీవీరావలిశాస్త్రే బాలోఽపి చ గర్భగో హి శివరూపః ॥ ౧౬౩
౨౯.౧౬౪ . ఆదీయతే యతః సారం తస్య ముఖ్యస్య చైష యత్ ।
౨౯.౧౬౪ . ముఖ్యశ్చ యాగస్తేనాయమాదియాగ ఇతి స్మృతః ॥ ౧౬౪
౨౯.౧౬౫ . తత్ర తత్ర చ శాస్త్రేఽస్య స్వరూపం స్తుతవాన్ విభుః ।
౨౯.౧౬౫ . శ్రీవీరావలిహార్దేశఖమతార్ణవవర్తిషు ॥ ౧౬౫
౨౯.౧౬౬ . శ్రీసిద్ధోత్పుల్లమర్యాదాహీనచర్యాకులాదిషు ।
౨౯.౧౬౬ . యుగ్మస్యాస్య ప్రసాదేన వ్రతయోగవివర్జితః ॥ ౧౬౬
౨౯.౧౬౭ . సర్వదా స్మరణం కృత్వా ఆదియాగైకతత్పరః ।
౨౯.౧౬౭ . శక్తిదేహే నిజే న్యస్యేద్విద్యాం కూటమనుక్రమాత్ ॥ ౧౬౭
౨౯.౧౬౮ . ధ్యాత్వా చన్ద్రనిభం పద్మమాత్మానం భాస్కరద్యుతిమ్ ।
౨౯.౧౬౮ . విద్యామన్త్రాత్మకం పీఠద్వయమత్రైవ మేలయేత్ ॥ ౧౬౮
౨౯.౧౬౯ . న పఠ్యతే రహస్యత్వాత్స్పష్టైః శబ్దైర్మయా పునః ।
౨౯.౧౬౯ . కుతూహలీ తూక్తశాస్త్రసంపాఠాదేవ లక్షయేత్ ॥ ౧౬౯
౨౯.౧౭౦ . యద్వ్రజన్తే సదా సర్వే యద్వాన్ దేవశ్చ దేవతా ।
౨౯.౧౭౦ . తచ్చక్రం పరమం దేవీయాగాదౌ సంనిధాపకమ్ ॥ ౧౭౦
౨౯.౧౭౧ . దేహ ఏవ పరం లిఙ్గం సర్వతత్త్వాత్మకం శివమ్ ।
౨౯.౧౭౧ . దేవతాచక్రసంజుష్టం పూజాధామ తదుత్తమమ్ ॥ ౧౭౧
౨౯.౧౭౨ . తదేవ మణ్డలం ముఖ్యం త్రిత్రిశూలాబ్జచక్రఖమ్ ।
౨౯.౧౭౨ . తత్రైవ దేవతాచక్రం బహిరన్తః సదా యజేత్ ॥ ౧౭౨
౨౯.౧౭౩ . స్వస్వమన్త్రపరామర్శపూర్వం తజ్జన్మభీ రసైః ।
౨౯.౧౭౩ . ఆనన్దబహులైః సృష్టిసంహారవిధినా స్పృశేత్ ॥ ౧౭౩
౨౯.౧౭౪ . తత్స్పర్శరభసోద్బుద్ధసంవిచ్చక్రం తదీశ్వరః ।

౨౯.౧౭౪ . లభతే పరమం ధామ తర్పితాశేషదైవతః ॥ ౧౭౪

౨౯.౧౭౫ . అనుయాగోక్తవిధినా ద్రవ్యైర్హృదయహారిభిః ।

౨౯.౧౭౫ . తథైవ స్వస్వకామర్శయోగాదన్తః ప్రతర్పయేత్ ॥ ౧౭౫

౨౯.౧౭౬ . కృత్వాధారధరాం చమత్కృతిరసప్రోక్షాక్షణక్షాలితామాత్తైర్మానసతః స్వభావకుసుమైః స్వామోదసన్దోహిభిః ।

౨౯.౧౭౬ . ఆనన్దామృతనిర్భరస్వహృదయానర్ఘార్ఘపాత్రక్రమాత్త్వాం దేవ్యా సహ దేహదేవసదనే దేవార్చయేఽహర్నిశమ్ ॥ ౧౭౬

౨౯.౧౭౭ . శ్రీవీరావల్యమర్యాదప్రభృతౌ శాస్త్రసఞ్చయే ।

౨౯.౧౭౭ . స ఏష పరమో యాగః స్తుతః శీతాంశుమౌలినా ॥ ౧౭౭

౨౯.౧౭౮ . అథవా ప్రాణవృత్తిస్థం సమస్తం దేవతాగణమ్ ।

౨౯.౧౭౮ . పశ్యేత్పూర్వోక్తయుక్త్యైవ తత్రైవాభ్యర్చయేద్గురుః ॥ ౧౭౮

౨౯.౧౭౯ . ప్రాణాశ్రితానాం దేవీనాం బ్రహ్మనాసాదిభేదిభిః ।

౨౯.౧౭౯ . కరన్ధ్రైర్విశతాపానచాన్ద్రచక్రేణ తర్పణమ్ ॥ ౧౭౯

౨౯.౧౮౦ . ఏవం ప్రాణక్రమేణైవ తర్పయేద్దేవతాగణమ్ ।

౨౯.౧౮౦ . అచిరాత్తత్ప్రసాదేన జ్ఞానసిద్ధీరథాశ్నుతే ॥ ౧౮౦

౨౯.౧౮౧ . సంవిన్మాత్రస్థితం దేవీచక్రం వా సంవిదర్పణాత్ ।

౨౯.౧౮౧ . విశ్వాభోగప్రయోగేణ తర్పణీయం విపశ్చితా ॥ ౧౮౧

౨౯.౧౮౨ . యత్ర సర్వే లయం యాన్తి దహ్యన్తే తత్త్వసఞ్చయాః ।

౨౯.౧౮౨ . తాం చితిం పశ్య కాయస్థాం కాలానలసమప్రభామ్ ॥ ౧౮౨

౨౯.౧౮౩ . శూన్యరూపే శ్మశానేఽస్మిన్ యోగినీసిద్ధసేవితే ।

౨౯.౧౮౩ . క్రీడాస్థానే మహారౌద్రే సర్వాస్తమితవిగ్రహే ॥ ౧౮౩

౨౯.౧౮౪ . స్వరశ్మిమణ్డలాకీర్ణే ధ్వంసితధ్వాన్తసన్తతౌ ।

౨౯.౧౮౪ . సర్వైర్వికల్పైర్నిర్ముక్తే ఆనన్దపదకేవలే ॥ ౧౮౪

౨౯.౧౮౫ . అసంఖ్యచితిసంపూర్ణే శ్మశానే చితిభీషణే ।

౨౯.౧౮౫ . సమస్తదేవతాధారే ప్రవిష్టః కో న సిద్ధ్యతి ॥ ౧౮౫

౨౯.౧౮౬ . శ్రీమద్వీరావలీశాస్త్రే ఇత్థం ప్రోవాచ భైరవీ ।

౨౯.౧౮౬ . ఇత్థం యాగం విధాయాదౌ తాదృశౌచిత్యభాగినమ్ ॥ ౧౮౬

౨౯.౧౮౭ . లక్షైకీయం స్వశిష్యం తం దీక్షయేత్తాదృశి క్రమే ।

౨౯.౧౮౭ . రుద్రశక్త్యా తు తం ప్రోక్ష్య దేవాభ్యాశే నివేశయేత్ ॥ ౧౮౭

౨౯.౧౮౮ . భుజౌ తస్య సమాలోక్య రుద్రశక్త్యా ప్రదీపయేత్ ।

౨౯.౧౮౮ . తయైవాస్యార్పయేత్పుష్పం కరయోర్గన్ధదిగ్ధయోః ॥ ౧౮౮

౨౯.౧౮౯ . నిరాలమ్బౌ తు తౌ తస్య స్థాపయిత్వా విచిన్తయేత్ ।

౨౯.౧౮౯ . రుద్రశక్త్యాకృష్యమాణౌ దీప్తయాఙ్కుశరూపయా ॥ ౧౮౯

౨౯.౧౯౦ . తతః స స్వయమాదాయ వస్త్రం బద్ధదృశిర్భవేత్ ।

౨౯.౧౯౦ . స్వయం చ పాతయేత్పుష్పం తత్పాతాల్లక్షయేత్కులమ్ ॥ ౧౯౦

౨౯.౧౯౧ . తతోఽస్య ముఖముద్ఘాట్య పాదయోః ప్రణిపాతయేత్ ।

౨౯.౧౯౧ . హస్తయోర్మూర్ధ్ని చాప్యస్య దేవీచక్రం సమర్చయేత్ ॥ ౧౯౧

౨౯.౧౯౨ . ఆకర్ష్యాకర్షకత్వేన ప్రేర్యప్రేరకభావతః ।

౨౯.౧౯౨ . ఉక్తం శ్రీరత్నమాలాయాం నాభిం దణ్డేన సంపుటమ్ ॥ ౧౯౨

౨౯.౧౯౩ . వామభూషణజఙ్ఘాభ్యాం నితమ్బేనాప్యలఙ్కృతమ్ ।

౨౯.౧౯౩ . శిష్యహస్తే పుష్పభృతే చోదనాస్త్రం తు యోజయేత్ ॥ ౧౯౩

౨౯.౧౯౪ . యావత్స స్తోభమాయాతః స్వయం పతతి మూర్ధని ।

౨౯.౧౯౪ . శివహస్తః స్వయం సోఽయం సద్యఃప్రత్యయకారకః ॥ ౧౯౪

౨౯.౧౯౫ . అనేనైవ ప్రయోగేణ చరుకం గ్రాహయేద్గురుః ।

౨౯.౧౯౫ . శిష్యేణ దన్తకాష్ఠం చ తత్పాతః ప్రాగ్వదేవ తు ॥ ౧౯౫

౨౯.౧౯౬ . కరస్తోభో నేత్రపటగ్రహాత్ప్రభృతి యః కిల ।

౨౯.౧౯౬ . దన్తకాష్ఠసమాదానపర్యన్తస్తత్ర లక్షయేత్ ॥ ౧౯౬

౨౯.౧౯౭ . తీవ్రమన్దాదిభేదేన శక్తిపాతం తథావిధమ్ ।

౨౯.౧౯౭ . ఇత్యేష సమయీ ప్రోక్తః శ్రీపూర్వే కరకమ్పతః ॥ ౧౯౭

౨౯.౧౯౮ . సమయీ తు కరస్తోభాదితి శ్రీభోగహస్తకే ।

౨౯.౧౯౮ . చర్వేవ వా గురుర్దద్యాద్వామామృతపరిప్లుతమ్ ॥ ౧౯౮

౨౯.౧౯౯ . నిఃశఙ్కం గ్రహణాచ్ఛక్తిగోత్రో మాయోజ్ఝితో భవేత్ ।

౨౯.౧౯౯ . సకమ్పస్త్వాదదానః స్యాత్సమయీ వాచనాదిషు ॥ ౧౯౯

౨౯.౨౦౦ . కాలాన్తరేఽధ్వసంశుద్ధ్యా పాలనాత్సమయస్థితేః ।

౨౯.౨౦౦ . సిద్ధిపాత్రమితి శ్రీమదానన్దేశ్వర ఉచ్యతే ॥ ౨౦౦

౨౯.౨౦౧ . యదా తు పుత్రకం కుర్యాత్తదా దీక్షాం సమాచరేత్ ।

౨౯.౨౦౧ . ఉక్తం శ్రీరత్నమాలాయాం నాదిఫాన్తాం జ్వలత్ప్రభామ్ ॥ ౨౦౧

౨౯.౨౦౨ . న్యస్యేచ్ఛిఖాన్తం పతతి తేనాత్రేదృక్క్రమో భవేత్ ।

౨౯.౨౦౨ . ప్రోక్షితస్య శిశోర్న్యస్తప్రోక్తశోధ్యాధ్వపద్ధతేః ॥ ౨౦౨

౨౯.౨౦౩ . ఋజుదేహజుషః శక్తిం పాదాన్మూర్ధాన్తమాగతామ్ ।

౨౯.౨౦౩ . పాశాన్దహన్తీం సందీప్తాం చిన్తయేత్తన్మయో గురుః ॥ ౨౦౩

౨౯.౨౦౪ . ఉపవిశ్య తతస్తస్య మూలశోధ్యాత్ప్రభృత్యలమ్ ।

౨౯.౨౦౪ . అన్తశోధ్యావసానాన్తాం దహన్తీం చిన్తయేత్క్రమాత్ ॥ ౨౦౪

౨౯.౨౦౫ . ఏవం సర్వాణి శోధ్యాని తత్త్వాదీని పురోక్తవత్ ।

౨౯.౨౦౫ . దగ్ధ్వా లీనాం శివే ధ్యాయేన్నిష్కలే సకలేఽథవా ॥ ౨౦౫

౨౯.౨౦౬ . యోగినా యోజితా మార్గే సజాతీయస్య పోషణమ్ ।

౨౯.౨౦౬ . కురుతే నిర్దహత్యన్తద్భిన్నజాతికదమ్బకమ్ ॥ ౨౦౬

౨౯.౨౦౭ . అనయా శోధ్యమానస్య శిశోస్త్రీవ్రాదిభేదతః ।

౨౯.౨౦౭ . శక్తిపాతాచ్చితివ్యోమప్రాణనాన్తర్బహిస్తనూః ॥ ౨౦౭

౨౯.౨౦౮ . ఆవిశన్తీ రుద్రశక్తిః క్రమాత్సూతే ఫలం త్విదమ్ ।

౨౯.౨౦౮ . ఆనన్దముద్భవం కమ్పం నిద్రాం ఘూర్ణిం చ దేహగామ్ ॥ ౨౦౮

౨౯.౨౦౯ . ఏవం స్తోభితపాశస్య యోజితస్యాత్మనః శివే ।

౨౯.౨౦౯ . శేషభోగాయ కుర్వీత సృష్టిం సంశుద్ధతత్త్వగామ్ ॥ ౨౦౯

౨౯.౨౧౦ . అథవా కస్యచిన్నైవమావేశస్తద్ధహేదిమమ్ ।

౨౯.౨౧౦ . బహిరన్తశ్శోక్తశక్త్యా పతేదిత్థం స భూతలే ॥ ౨౧౦

౨౯.౨౧౧ . యస్య త్వేవమపి స్యాన్న తమత్రోపలవత్త్యజేత్ ।

౨౯.౨౧౧ . అథ సప్రత్యయాం దీక్షాం వక్ష్యే తుష్టేన ధీమతా ॥ ౨౧౧

౨౯.౨౧౨ . శంభునాథేనోపదిష్టాం దృష్టాం సద్భావశాసనే ।

౨౯.౨౧౨ . సుధాగ్నిమరుతో మన్థపరకాలాగ్నివాయవః ॥ ౨౧౨

౨౯.౨౧౩ . వహ్నిసౌధాసుకూటాగ్నివాయుః సర్వే సషష్ఠకాః ।

౨౯.౨౧౩ . ఏతత్పిణ్డత్రయం స్తోభకారి ప్రత్యేకముచ్యతే ॥ ౨౧౩

౨౯.౨౧౪ . శక్తిబీజం స్మృతం యచ్చ న్యస్యేత్సార్వాఙ్గికం తు తత్ ।

౨౯.౨౧౪ . హృచ్చక్రే న్యస్యతే మన్త్రో ద్వాదశస్వరభూషితః ॥ ౨౧౪

౨౯.౨౧౫ . జపాకుసుమసంకాశం చైతన్యం తస్య మధ్యతః ।

౨౯.౨౧౫ . వాయునా ప్రేరితం చక్రం వహ్నినా పరిదీపితమ్ ॥ ౨౧౫

౨౯.౨౧౬ . తద్ధ్యాయేచ్చ జపేన్మన్త్రం నామాన్తరితయోగతః ।

౨౯.౨౧౬ . నిమేషార్ధాత్తు శిష్యస్య భవేత్స్తోభో న సంశయః ॥ ౨౧౬

౨౯.౨౧౭ . ఆత్మానం ప్రేక్షతే దేవి తత్త్వే తత్త్వే నియోజితః ।

౨౯.౨౧౭ . యావత్ప్రాప్తః పరం తత్త్వం తదా త్వేష న పశ్యతి ॥ ౨౧౭

౨౯.౨౧౮ . అనేన క్రమయోగేన సర్వాధ్వానం స పశ్యతి ।

౨౯.౨౧౮ . అథవా సర్వశాస్త్రాణ్యప్యుద్గ్రాహయతి తత్క్షణాత్ ॥ ౨౧౮

౨౯.౨౧౯ . పృథక్తత్త్వవిధౌ దీక్షాం యోగ్యతావశవర్తినః ।

౨౯.౨౧౯ . తత్త్వాభ్యాసవిధానేన సిద్ధయోగీ సమాచరేత్ ॥ ౨౧౯

౨౯.౨౨౦ . ఇతి సందీక్షితస్యాస్య ముముక్షోః శేషవర్తనే ।

౨౯.౨౨౦ . కులక్రమేష్టిరాదేశ్యా పఞ్చావస్థాసమన్వితా ॥ ౨౨౦

౨౯.౨౨౧ . జాగ్రదాదిషు సంవిత్తిర్యథా స్యాదనపాయినీ ।

౨౯.౨౨౧ . కులయాగస్తథాదేశ్యో యోగినీముఖసంస్థితః ॥ ౨౨౧

౨౯.౨౨౨ . సర్వం జాగ్రతి కర్తవ్యం స్వప్నే ప్రత్యేకమన్త్రగమ్ ।

౨౯.౨౨౨ . నివార్య సుప్తే మూలాఖ్యః స్వశక్తిపరిబృంహితః ॥ ౨౨౨

౨౯.౨౨౩ . తుర్యే త్వేకైవ దూత్యాఖ్యా తదతీతే కులేశితా ।

౨౯.౨౨౩ . స్వశక్తిపరిపూర్ణానామిత్థం పూజా ప్రవర్తతే ॥ ౨౨౩

౨౯.౨౨౪ . పిణ్డస్థాది చ పూర్వోక్తం సర్వాతీతావసానకమ్ ।

౨౯.౨౨౪ . అవస్థాపఞ్చకం ప్రోక్తభేదం తస్మై నిరూపయేత్ ॥ ౨౨౪

౨౯.౨౨౫ . సాధకస్య బుభుక్షోస్తు సమ్యగ్యోగాభిషేచనమ్ ।

౨౯.౨౨౫ . తత్రేష్ట్వా విభవైర్దేవం హేమాదిమయమవ్రణమ్ ॥ ౨౨౫

౨౯.౨౨౬ . దీపాష్టకం రక్తవర్తిసర్పిషాపూర్య బోధయేత్ ।

౨౯.౨౨౬ . కులాష్టకేన తత్పూజ్యం శఙ్ఖే చాపి కులేశ్వరౌ ॥ ౨౨౬

౨౯.౨౨౭ . ఆనన్దామృతసంపూర్ణే శివహస్తోక్తవర్త్మనా ।

౨౯.౨౨౭ . తేనాభిషిఞ్చేత్తం పశ్చాత్స కుర్యాన్మన్త్రసాధనమ్ ॥ ౨౨౭

౨౯.౨౨౮ . ఆచార్యస్యాభిషేకోఽయమధికారాన్వితః స తు ।

౨౯.౨౨౮ . కుర్యాత్పిష్టాదిభిశ్చాస్య చతుష్షష్టిం ప్రదీపకాన్ ॥ ౨౨౮

౨౯.౨౨౯ . అష్టాష్టకేన పూజ్యాస్తే మధ్యే ప్రాగ్వత్కులేశ్వరౌ ।

౨౯.౨౨౯ . శివహస్తోక్తయుక్త్యైవ గురుమప్యభిషేచయేత్ ॥ ౨౨౯

౨౯.౨౩౦ . అభిషిక్తావిమావేవం సర్వయోగిగణేన తు ।

౨౯.౨౩౦ . విదితౌ భవతస్తత్ర గురుర్మోక్షప్రదో భవేత్ ॥ ౨౩౦

౨౯.౨౩౧ . తాత్పర్యమస్య పాదస్య స సిద్ధీః సంప్రయచ్ఛతి ।

౨౯.౨౩౧ . గురుర్యః సాధకః ప్రాక్స్యాదన్యో మోక్షం దదాత్యలమ్ ॥ ౨౩౧

౨౯.౨౩౨ . అనయోః కథయేజ్జ్ఞానం త్రివిధం సర్వమప్యలమ్ ।

౨౯.౨౩౨ . స్వకీయాజ్ఞాం చ వితరేత్స్వక్రియాకరణం ప్రతి ॥ ౨౩౨

౨౯.౨౩౩ . షట్కం కారణసంజ్ఞం యత్తథా యః పరమః శివః ।

౨౯.౨౩౩ . సాకం భైరవనాథేన తదష్టకముదాహృతమ్ ॥ ౨౩౩

౨౯.౨౩౪ . ప్రత్యేకం తస్య సార్వాత్మ్యం పశ్యంస్తాం వృత్తిమాత్మగామ్ ।

౨౯.౨౩౪ . చక్షురాదౌ సంక్రమయేద్యత్ర యత్రేన్ద్రియే గురుః ॥ ౨౩౪

౨౯.౨౩౫ . స ఏవ పూర్ణైః కలశైరభిషేకః పరః స్మృతః ।

౨౯.౨౩౫ . వినా బాహ్యైరపీత్యుక్తం శ్రీవీరావలిభైరవే ॥ ౨౩౫

౨౯.౨౩౬ . సద్య ఏవ తు భోగేప్సోర్యోగాత్సిద్ధతమో గురుః ।

౨౯.౨౩౬ . కుర్యాత్సద్యస్తథాభీష్టఫలదం వేధదీక్షణమ్ ॥ ౨౩౬

౨౯.౨౩౭ . వేధదీక్షా చ బహుధా తత్ర తత్ర నిరూపితా ।

౨౯.౨౩౭ . సా చాభ్యాసవతా కార్యా యేనోర్ధ్వోర్ధ్వప్రవేశతః ॥ ౨౩౭

౨౯.౨౩౮ . శిష్యస్య చక్రసంభేదప్రత్యయో జాయతే ధ్రువః ।

౨౯.౨౩౮ . యేనాణిమాదికా సిద్ధిః శ్రీమాలాయాం చ చోదితా ॥ ౨౩౮

౨౯.౨౩౯ . ఊర్ధ్వచక్రదశాలాభే పిశాచావేశ ఏవ సా ।

౨౯.౨౩౯ . మన్త్రనాదబిన్దుశక్తిభుజఙ్గమపరాత్మికా ॥ ౨౩౯

౨౯.౨౪౦ . షోఢా శ్రీగహ్వరే వేధదీక్షోక్తా పరమేశినా ।

౨౯.౨౪౦ . జ్వాలాకులం స్వశాస్త్రోక్తం చక్రమష్టారకాదికమ్ ॥ ౨౪౦

౨౯.౨౪౧ . ధ్యాత్వా తేనాస్య హృచ్చక్రవేధనాన్మన్త్రవేధనమ్ ।

౨౯.౨౪౧ . ఆకారం నవధా దేహే న్యస్య సంక్రమయేత్తతః ॥ ౨౪౧

౨౯.౨౪౨ . న్యాసయోగేన శిష్యాయ దీప్యమానం మహార్చిషమ్ ।

౨౯.౨౪౨ . పాశస్తోభాత్తతస్తస్య పరతత్త్వే తు యోజనమ్ ॥ ౨౪౨

౨౯.౨౪౩ . ఇతి దీక్షోత్తరే దృష్టో విధిర్మే శంభునోదితః ।

౨౯.౨౪౩ . నాదోచ్చారేణ నాదాఖ్యః సృష్టిక్రమనియోగతః ॥ ౨౪౩

౨౯.౨౪౪ . నాదేన వేధయేచ్చిత్తం నాదవేధ ఉదీరితః ।

౨౯.౨౪౪ . బిన్దుస్థానగతం చిత్తం భ్రూమధ్యపథసంస్థితమ్ ॥ ౨౪౪

౨౯.౨౪౫ . హృల్లక్ష్యే వా మహేశాని బిన్దుం జ్వాలాకులప్రభమ్ ।

౨౯.౨౪౫ . తేన సంబోధయేత్సాధ్యం బిన్ద్వాఖ్యోఽయం ప్రకీర్తితః ॥ ౨౪౫

౨౯.౨౪౬ . శాక్తం శక్తిమదుచ్చారాద్ధన్ద్వోచ్చారేణ సున్దరి ।
౨౯.౨౪౬ . శృఙ్గాటకాసనస్థం తు కుటిలం కుణ్డలాకృతిమ్ ॥ ౨౪౬
౨౯.౨౪౭ . అనుచ్చారేణ చోచ్చార్య వేధయేన్నిఖిలం జగత్ ।
౨౯.౨౪౭ . ఏవం భ్రమరవేధేన శాక్తవేధ ఉదాహృతః ॥ ౨౪౭
౨౯.౨౪౮ . సా చైవ పరమా శక్తిరానన్దప్రవికాసినీ ।
౨౯.౨౪౮ . జన్మస్థానాత్పరం యాతి ఫణపఞ్చకభూషితా ॥ ౨౪౮
౨౯.౨౪౯ . కలాస్తత్త్వాని నన్దాద్యా వ్యోమాని చ కులాని చ ।
౨౯.౨౪౯ . బ్రహ్మాదికారణాన్యక్షాణ్యేవ సా పఞ్చకాత్మికా ॥ ౨౪౯
౨౯.౨౫౦ . ఏవం పఞ్చప్రకారా సా బ్రహ్మస్థానవినిర్గతా ।
౨౯.౨౫౦ . బ్రహ్మస్థానే విశన్తీ తు తడిల్లీనా విరాజతే ॥ ౨౫౦
౨౯.౨౫౧ . ప్రవిష్టా వేధయేత్కాయమాత్మానం ప్రతిభేదయేత్ ।
౨౯.౨౫౧ . ఏవం భుజఙ్గవేధస్తు కథితో భైరవాగమే ॥ ౨౫౧
౨౯.౨౫౨ . తావద్భావయతే చిత్తం యావచ్చిత్తం క్షయం గతమ్ ।
౨౯.౨౫౨ . క్షీణే చిత్తే సురేశాని పరానన్ద ఉదాహృతః ॥ ౨౫౨
౨౯.౨౫౩ . నేన్ద్రియాణి న వై ప్రాణా నాన్తఃకరణగోచరః ।
౨౯.౨౫౩ . న మనో నాపి మన్తవ్యం న మన్తా న మనిక్రియా ॥ ౨౫౩
౨౯.౨౫౪ . సర్వభావపరిక్షీణః పరవేధ ఉదాహృతః ।
౨౯.౨౫౪ . మనుశక్తిభువనరూపజ్ఞాపిణ్డస్థాననాడిపరభేదాత్ ॥ ౨౫౪
౨౯.౨౫౫ . నవధా కలయన్త్యన్యే వేదం గురవో రహస్యవిదః ।
౨౯.౨౫౫ . మాయాగర్భాగ్నివర్ణౌఘయుక్తే త్ర్యశ్రిణి మణ్డలే ॥ ౨౫౫
౨౯.౨౫౬ . ధ్యాత్వా జ్వాలాకరాలేన తేన గ్రన్థీన్ విభేదయేత్ ।
౨౯.౨౫౬ . పుష్పైర్ధన్యాద్యోజయేచ్చ పరే మన్త్రాభిధో విధిః ॥ ౨౫౬
౨౯.౨౫౭ . నాడ్యావిశ్యాన్యతరయా చైతన్యం కన్దధామని ।
౨౯.౨౫౭ . పిణ్డీకృత్య పరిభ్రమ్య పఞ్చాష్టశిఖయా హఠాత్ ॥ ౨౫౭

౭౯.౨౫౮ . శక్తిశూలాగ్రగమితం క్వాపి చక్రే నియోజయేత్ ।
౭౯.౨౫౮ . శక్త్యేతి శాక్తో వేధోఽయం సద్యఃప్రత్యయకారకః ॥ ౨౫౮
౭౯.౨౫౯ . ఆధారాన్నిర్గతయా శిఖయా జ్యోత్స్నావదాతయా రభసాత్ ।
౭౯.౨౫౯ . అఙ్గుష్ఠమూలపీఠక్రమేణ శిష్యస్య లీనయా వ్యోమ్ని ॥ ౨౫౯
౭౯.౨౬౦ . దేహం స్వచ్ఛీకృత్య క్ష్మాదీనాన్తాన్ స్మరన్పురోక్తపుర్యోఘాన్ ।
౭౯.౨౬౦ . నిజమణ్డలనిర్ధ్యానాత్ప్రతిబిమ్బయతే భువనవేధః ॥ ౨౬౦
౭౯.౨౬౧ . భ్రూమధ్యోదితబైన్దవధామాన్తః కాంచిదాకృతిం రుచిరామ్ ।
౭౯.౨౬౧ . తాదాత్మ్యేన ధ్యాయేచ్ఛిష్యం పశ్చాచ్చ తన్మయీకుర్యాత్ ॥ ౨౬౧
౭౯.౨౬౨ . ఇతి రూపవేధ ఉక్తః సా చేహాకృతిరుపైతి దృశ్యత్వమ్ ।
౭౯.౨౬౨ . అన్తే తత్సాయుజ్యం శిష్యశ్చాయాతి తన్మయీభూతః ॥ ౨౬౨
౭౯.౨౬౩ . విజ్ఞానమష్టధా యద్ఘ్రాణాదికబుద్ధిసంజ్ఞకరణాన్తః ।
౭౯.౨౬౩ . తత్స్వస్వనాడిసూత్రక్రమేణ సంచారయేచ్ఛిష్యే ॥ ౨౬౩
౭౯.౨౬౪ . అభిమానదార్ఢ్యబన్ధక్రమేణ విజ్ఞానసంజ్ఞకో వేధః ।
౭౯.౨౬౪ . హృదయవ్యోమని సద్యో దివ్యజ్ఞానార్కసముదయం ధత్తే ॥ ౨౬౪
౭౯.౨౬౫ . పిణ్డః పరః కలాత్మా సూక్ష్మః పుర్యష్టకో బహిః స్థూలః ।
౭౯.౨౬౫ . ఛాయాత్మా స పరాఙ్ముఖ ఆదర్శాదౌ చ సంముఖో జ్ఞేయః ॥ ౨౬౫
౭౯.౨౬౬ . ఇతి యః పిణ్డవిభేదస్తం రభసాదుత్తరోత్తరే శమయేత్ ।
౭౯.౨౬౬ . తత్తద్గలనే క్రమశః పరమపదం పిణ్డవేధేన ॥ ౨౬౬
౭౯.౨౬౭ . యద్యద్దేహే చక్రం తత్ర శిశోరేత్య విశ్రమం క్రమశః ।
౭౯.౨౬౭ . ఉజ్జ్వలయేత్తచ్చక్రం స్థానాఖ్యస్తత్ఫలప్రదో వేధః ॥ ౨౬౭
౭౯.౨౬౮ . నాడ్యః ప్రధానభూతాస్తిస్రోఽన్యాస్తద్గతాస్త్వసంఖ్యేయాః ।
౭౯.౨౬౮ . ఏకీకారస్తాభిర్నాడీవేధోఽత్ర తత్ఫలకృత్ ॥ ౨౬౮
౭౯.౨౬౯ . అభిలషితనాడివాహో ముఖ్యాభిశ్చక్షురాదినిష్ఠాభిః ।
౭౯.౨౬౯ . అద్భేధప్రాప్తిః స్యాన్నాడీవేధే విచిత్రబహురూపా ॥ ౨౬౯

౨౯.౨౭౦ . లాఙ్గూలాకృతిబలవత్స్వనాడిసంవోష్టితామపరనాడీమ్ ।

౨౯.౨౭౦ . ఆస్ఫోట్య సిద్ధమపి భువి పాతయతి హఠాన్మహాయోగీ ॥ ౨౭౦

౨౯.౨౭౧ . పరవేధం సమస్తేషు చక్రేష్వద్వైతమామృశన్ ।

౨౯.౨౭౧ . పరం శివం ప్రకుర్వీత శివతాపత్తిదో గురుః ॥ ౨౭౧

౨౯.౨౭౨ . శ్రీమద్వీరావలికులే తథా చేత్థం నిరూపితమ్ ।

౨౯.౨౭౨ . అభేద్యం సర్వథా జ్ఞేయం మధ్యం జ్ఞాత్వా న లిప్యతే ॥ ౨౭౨

౨౯.౨౭౩ . తద్విభాగక్రమే సిద్ధః స గురుర్మోచయేత్పశూన్ ।

౨౯.౨౭౩ . గురోరగ్రే విశేచ్ఛిష్యో వక్త్రం వక్త్రే తు వేధయేత్ ॥ ౨౭౩

౨౯.౨౭౪ . రూపం రూపే తు విషయైర్యావత్సమరసీభవేత్ ।

౨౯.౨౭౪ . చిత్తే సమరసీభూతే ద్వయోరౌన్మనసీ స్థితిః ॥ ౨౭౪

౨౯.౨౭౫ . ఉభయోశ్చోన్మనోగత్యా తత్కాలే దీక్షితో భవేత్ ।

౨౯.౨౭౫ . శశిభాస్కరసంయోగే జీవస్తన్మయతాం వ్రజేత్ ॥ ౨౭౫

౨౯.౨౭౬ . అత్ర బ్రహ్మాదయో దేవా ముక్తయే మోక్షకాఙ్క్షిణః ।

౨౯.౨౭౬ . నిరుధ్య రశ్మిచక్రం స్వం భోగమోక్షావుభావపి ॥ ౨౭౬

౨౯.౨౭౭ . గ్రసతే యది తద్దీక్షా శార్వీయం పరికీర్తితా ।

౨౯.౨౭౭ . స ఏష మోక్షః కథితో నిఃస్పన్దః సర్వజన్తుషు ॥ ౨౭౭

౨౯.౨౭౮ . అగ్నీషోమకలాఘాతసఙ్ఘాతాత్స్పన్దనం హరేత్ ।

౨౯.౨౭౮ . బాహ్యం ప్రాణం బాహ్యగతం తిమిరాకారయోగతః ॥ ౨౭౮

౨౯.౨౭౯ . నిర్యాతం రోమకూపైస్తు భ్రమన్తం సర్వకారణైః ।

౨౯.౨౭౯ . మధ్యం నిర్లక్ష్యమాస్థాయ భ్రమయేద్విసృజేత్తతః ॥ ౨౭౯

౨౯.౨౮౦ . సంఘట్టోత్పాటయోగేన వేధయేద్గ్రన్థిపఞ్చకమ్ ।

౨౯.౨౮౦ . సంఘట్టవృత్తియుగలం మధ్యధామ విచిన్తయేత్ ॥ ౨౮౦

౨౯.౨౮౧ . నాత్మవ్యోమబహిర్మన్త్రదేహసంధానమాచరేత్ ।

౨౯.౨౮౧ . దీక్షేయం సర్వజన్తూనాం శివతాపత్తిదాయికా ॥ ౨౮౧

౨౯.౨౮౨ . దీక్షాన్తే దీపకాన్ పక్త్వా సమస్తైః సాధకైః సహ ।
౨౯.౨౮౨ . చరుః ప్రాశ్యః కులాచార్యైర్మహాపాతకనాశనః ॥ ౨౮౨
౨౯.౨౮౩ . ఇతి శ్రీరత్నమాలాయామూనాధికవిధిస్తు యః ।
౨౯.౨౮౩ . స ఏవ పాతకం తస్య ప్రశమోఽయం ప్రకీర్తితః ॥ ౨౮౩
౨౯.౨౮౪ . పరేఽహని గురోః కార్యో యాగస్తేన వినా యతః ।
౨౯.౨౮౪ . న విధిః పూర్ణతాం యాతి కుర్యాద్యత్నేన తం తతః ॥ ౨౮౪
౨౯.౨౮౫ . యేన యేన గురుస్తుష్యేత్తత్తదస్మై నివేదయేత్ ।
౨౯.౨౮౫ . చక్రచర్యాన్తరాలేఽస్యా విధిః సంచార ఉచ్యతే ॥ ౨౮౫
౨౯.౨౮౬ . అలిపాత్రం సుసంపూర్ణం వీరేన్ద్రకరసంస్థితమ్ ।
౨౯.౨౮౬ . అవలోక్య పరం బ్రహ్మ తత్పివేదాజ్ఞయా గురోః ॥ ౨౮౬
౨౯.౨౮౭ . తర్పయిత్వా తు భూతాని గురవే వినివేదయేత్ ।
౨౯.౨౮౭ . కృత్వా భువి గురుం నత్వాదాయ సంతర్ప్య ఖేచరీః ॥ ౨౮౭
౨౯.౨౮౮ . స్వం మన్త్రం తచ్చ వన్దిత్వా దూతీం గణప్తిం గురూన్ ।
౨౯.౨౮౮ . క్షేత్రపం వీరసజ్ఘాతం గుర్వాదిక్రమశస్తతః ॥ ౨౮౮
౨౯.౨౮౯ . వీరస్పృష్టం స్వయం ద్రవ్యం పివేన్నైవాన్యథా క్వచిత్ ।
౨౯.౨౮౯ . పరబ్రహ్మణ్యవేత్తారోఽగమాగమవివర్జితాః ॥ ౨౮౯
౨౯.౨౯౦ . లోభమోహమదక్రోధరాగమాయాజుషశ్చ యే ।
౨౯.౨౯౦ . తైః సాకం న చ కర్తవ్యమేతచ్ఛ్రేయోర్థినాత్మని ॥ ౨౯౦
౨౯.౨౯౧ . యాగాదౌ యాగమధ్యే చ యాగాన్తే గురుపూజనే ।
౨౯.౨౯౧ . నైమిత్తికేషు ప్రోక్తేషు శిష్యః కుర్యాదిమం విధిమ్ ॥ ౨౯౧
౨౯.౨౯౨ . ఇతి రహస్యవిధిః పరిచర్చితో గురుముఖానుభవైః సుపరిస్ఫుటః ।

చ్౩౦ అథ శ్రీతన్త్రాలోకే త్రింశమాహ్నికమ్

౩౦.౧ . అథ యథోచితమన్త్రకదమ్బకం త్రికకులక్రమయోగి నిరూప్యతే ।

౩౦.౧ . తావద్విమర్శానారూఢధియాం తాత్సిద్ధయే క్రమాత్ ॥ ౧

౩౦.౨ . ప్రతిబుద్ధా హి తే మన్త్రా విమర్శైకస్వభావకాః ।

౩౦.౨ . స్వతన్త్రస్యైవ చిద్ధామ్నః స్వాతన్త్ర్యాత్కర్తృతామయాః ॥ ౨

౩౦.౩ . యమావిశన్తి చాచార్యం తం తాదాత్మ్యనిరూఢితః ।

౩౦.౩ . స్వతన్త్రీకుర్వతే యాన్తి కరణాన్యపి కర్తృతామ్ ॥ ౩

౩౦.౪ . ఆధారశక్తౌ హ్రీం పృథ్వీప్రభృతౌ తు చతుష్టయే ।

౩౦.౪ . క్లాం క్ష్వీం వం క్షమితి ప్రాహుః క్రమాద్వర్ణచతుష్టయమ్ ॥ ౪

౩౦.౫ . హం నాలే యం తథా రం లం వం ధర్మాదిచతుష్టయే ।

౩౦.౫ . ఋం ౠం ఌం ౡం చతుష్కే చ విపరీతక్రమాద్భవేత్ ॥ ౫

౩౦.౬ . ఓమౌం హస్త్రయమిత్యేతద్విద్యామాయాకలాత్రయే ।

౩౦.౬ . అనుస్వారవిసర్గౌ చ విద్యేశేశ్వరతత్త్వయోః ॥ ౬

౩౦.౭ . కాదిభాన్తాః కేసరేషు ప్రాణోఽష్టస్వరసంయుతః ।

౩౦.౭ . సబిన్దుకో దలేష్వష్టస్వథ స్వం నామ దీపితమ్ ॥ ౭

౩౦.౮ . శక్తీనాం నవకస్య స్యాచ్ఛషసా మణ్డలత్రయే ।

౩౦.౮ . సబిన్దుకాః క్ష్మం ప్రేతే జ్రం శూలశృఙ్గేషు కల్పయేత్ ॥ ౮

౩౦.౯ . పృథగాసనపూజాయాం క్రమాన్మన్త్రా ఇమే స్మృతాః ।

౩౦.౯ . సంక్షేపపూజనే తు ప్రాగాద్యమన్త్యం చ బీజకమ్ ॥ ౯

౩౦.౧౦ . ఆదాయాధారశక్త్యాదిశూలశృఙ్గాన్తమర్చయేత్ ।

౩౦.౧౦ . అగ్నిమారుతపృథ్వ్యమ్బుసషష్ఠస్వరబిన్దుకమ్ ॥ ౧౦

౩౦.౧౧ . రతిశేఖరమన్త్రోఽస్య వక్త్రాఙ్గం హ్రస్వదీర్ఘకైః ।

౩౦.౧౧ . అగ్నిప్రాణాగ్నిసంహారకాలేన్ద్రామ్బుసమీరణాః ॥ ౧౧

౩౦.౧౨ . సషష్ఠస్వరబిన్ద్వర్ధచన్ద్రాద్యాః స్యుర్నవాత్మనః ।

౩౦.౧౨ . బిన్దునాదాదికా వ్యాప్తిః శ్రీమత్త్రైశిరసే మతే ॥ ౧౨

౩౦.౧౩ . క్షేపాక్రాన్తిచిదుద్బోధదీపనస్థాపనాన్యథ ।

౩౦.౧౩ . తత్సంవిత్తిస్తదాపత్తిరితి సంజ్ఞాభిశబ్దితా ॥ ౧౩

౩౦.౧౪ . ఏతావతీ మహావ్యాప్తిర్మూర్తిత్వేనాత్ర కీర్తితా ।

౩౦.౧౪ . పరిణామస్తల్లయశ్చ నమస్కారః స ఉచ్యతే ॥ ౧౪

౩౦.౧౫ . ఏష త్ర్యర్ణోజ్ఝితోఽథస్తాద్దీర్ఘైః షడ్భిః స్వరైర్యుతః ।

౩౦.౧౫ . షడఙ్గాని హృదాదీని వక్త్రాణ్యస్య చ కల్పయేత్ ॥ ౧౫

౩౦.౧౬ . క్షయరవలబీజైస్తు దీప్తైర్బిన్దువిభూషితైః ।

౩౦.౧౬ . ఝకారసంహృతిప్రాణాః సషష్ఠస్వరబిన్దుకాః ॥ ౧౬

౩౦.౧౭ . ఏష భైరవసద్భావశ్చన్ద్రార్ధాదివిభూషితః ।

౩౦.౧౭ . మాతృకామాలినీమన్త్రౌ ప్రాగేవ సముదాహృతౌ ॥ ౧౭

౩౦.౧౮ . ఓంకారోఽథ చతుర్థ్యన్తా సంజ్ఞా నతిరితి క్రమాత్ ।

౩౦.౧౮ . గణేశాదిషు మన్త్రః స్యాద్బీజం యేషు న చోదితమ్ ॥ ౧౮

౩౦.౧౯ . నామాద్యక్షరమాకారబిన్దుచన్ద్రాదిదీపితమ్ ।

౩౦.౧౯ . సర్వేషామేవ బీజానాం తచ్చతుర్దశషష్ఠయుక్ ॥ ౧౯

౩౦.౨౦ . ఆమన్త్రితాన్య ఘోర్యాదిత్రితయస్య క్రమోదితైః ।

౩౦.౨౦ . బీజైర్విసర్గిణీ మాయా హుం హకారో విసర్గవాన్ ॥ ౨౦

౩౦.౨౧ . పునర్దేవీత్రయస్యాపి క్రమాదామన్త్రణత్రయమ్ ।

౩౦.౨౧ . ద్వితీయస్మిన్పదేఽకార ఏకారస్యేహ చ స్మృతః ॥ ౨౧

౩౦.౨౨ . తతః శక్తిద్వయామన్త్రో లుప్తం తత్రాన్త్యమక్షరమ్ ।

౩౦.౨౨ . హేఽగ్నివర్ణావుభౌ పఞ్చస్వరయుక్తౌ పరౌ పృథక్ ॥ ౨౨

౩౦.౨౩ . అకారయుక్తావస్త్రం హుం హ విసర్గీ పునః శరః ।

౩౦.౨౩ . తారేణ సహ వస్వగ్నివర్ణార్ధార్ణద్వయాధికా ॥ ౨౩

౩౦.౨౪ . ఏషా పరాపరాదేవ్యా విద్యా శ్రీత్రికశాసనే ।

౩౦.౨౪ . పఞ్చషట్పఞ్చవేదాక్షివహ్నినేత్రాక్షరం పదమ్ ॥ ౨౪

౩౦.౨౫ . అఘోర్యాదౌ సప్తకే స్యాత్ప్రవన్యాః పరిశిష్టకమ్ ।
౩౦.౨౫ . ప్రత్యేకవర్ణగోఽప్యుక్తః సిద్ధయోగీశ్వరీమతే ॥ ౨౫
౩౦.౨౬ . దేవతాచక్రవిన్యాసః స బహుత్వాన్న లిప్యతే ।
౩౦.౨౬ . మాయా విసర్గిణీ హుం ఫట్చేతి మన్త్రోఽపరాత్మకః ॥ ౨౬
౩౦.౨౭ . పరాయాస్తూక్తసద్వ్యాప్తిర్జీవః సహచతుర్దశః ।
౩౦.౨౭ . సానేకభేదా త్రిశిరఃశాస్త్రే ప్రోక్తా మహేశినా ॥ ౨౭
౩౦.౨౮ . స్వరూపతో విభిన్నాపి రచనానేకసఙ్కులా ।
౩౦.౨౮ . జీవః ప్రాణస్థ ఏవాత్ర ప్రాణో వా జీవసంస్థితః ॥ ౨౮
౩౦.౨౯ . ఆధారాధేయభావేన అవినాభావయోగతః ।
౩౦.౨౯ . హంసం చామృతమధ్యస్థం కాలరుద్రవిభేదితమ్ ॥ ౨౯
౩౦.౩౦ . భువనేశశిరోయుక్తమనఙ్గద్వయయోజితమ్ ।
౩౦.౩౦ . దీప్తాద్దీప్తతరం జ్ఞేయం షట్చక్రక్రమయోజితమ్ ॥ ౩౦
౩౦.౩౧ . ప్రాణం దణ్డాసనస్థం తు గుహ్యాశక్తీచ్ఛయా యుతమ్ ।
౩౦.౩౧ . పరేయం వాచికోద్దిష్టా మహాజ్ఞానస్వరూపతః ॥ ౩౧
౩౦.౩౨ . స్ఫుటం భైరవహృజ్జ్ఞానమిదం త్వేకాక్షరం పరమ్ ।
౩౦.౩౨ . అమృతం కేవలం ఖస్థం యద్వా సావిత్రికాయుతమ్ ॥ ౩౨
౩౦.౩౩ . శూన్యద్వయసమోపేతం పరాయా హృదయం పరమ్ ।
౩౦.౩౩ . యుగ్మయాగే ప్రసిద్ధం తు కర్తవ్యం తత్త్వవేదిభిః ॥ ౩౩
౩౦.౩౪ . అన్యేఽప్యేకాక్షరా యే తు ఏకవీరవిధానతః ।
౩౦.౩౪ . గుప్తా గుప్తతరాస్తే తు అంగాభిజనవర్జితాః ॥ ౩౪
౩౦.౩౫ . యష్టవ్యాః సాధకేన్ద్రైస్తు కులస్థాః సిద్ధిదాయకాః ।
౩౦.౩౫ . కులక్రమవిధానేన సూక్ష్మవిజ్ఞానయోగతః ॥ ౩౫
౩౦.౩౬ . అనుష్ఠేయాః సదా దేవి స్త్రియా వా పురుషేణ వా ।
౩౦.౩౬ . సకారో దీర్ఘషట్కేన యుక్తోఽఙ్గాన్యాననాని తు ॥ ౩౬

౩౦.౩౭ . స్యాత్స ఏవ పరం హ్రస్వపఞ్చస్వరఖసంయుతః ।

౩౦.౩౭ . ఓంకారైః పఞ్చభిర్మన్త్రో విద్యాఘహృదయం భవేత్ ॥ ౩౭

౩౦.౩౮ . ప్రణవశ్చామృతే తేజోమాలిని స్వాహయా సహ ।

౩౦.౩౮ . ఏకాదశాక్షరం బ్రహ్మశిరస్తన్మాలినీమతే ॥ ౩౮

౩౦.౩౯ . వేదవేదని హూం ఫట్చ ప్రణవాదియుతా శిఖా ।

౩౦.౩౯ . వజ్రిణే వజ్రధరాయ స్వాహేత్యోంకారపూర్వకమ్ ॥ ౩౯

౩౦.౪౦ . ఏకాదశాక్షరం వర్మ పురుష్టుతమితి స్మృతమ్ ।

౩౦.౪౦ . తారో ద్విజిహ్వః ఖశరస్వరయుగ్జీవ ఏవ చ ॥ ౪౦

౩౦.౪౧ . నేత్రమేతత్త్రకాశాత్మ సర్వసాధారణం స్మృతమ్ ।

౩౦.౪౧ . తారః శ్లీం పశు హుం ఫత్చ తదస్త్రం రసవర్ణకమ్ ॥ ౪౧

౩౦.౪౨ . లరటక్షవయైర్దీర్ఘైః సమయుక్తైః సబిన్దుకైః ।

౩౦.౪౨ . ఇన్ద్రాదయస్తదస్త్రాణి హ్రస్వైర్విష్ణుప్రజాపతీ ॥ ౪౨

౩౦.౪౩ . స్మృతౌ తుర్యద్వితీయాభ్యాం హ్రస్వాభ్యాం పద్మచక్రకే ।

౩౦.౪౩ . నమః స్వాహా తథా వౌషఠుం వషట్పట్చ జాతయః ॥ ౪౩

౩౦.౪౪ . అఙ్గేషు క్రమశః షట్సు కర్మస్వథ తదాత్మికాః ।

౩౦.౪౪ . జపే హోమే తథాప్యాయే సముచ్చాటేఽథ శాన్తికే ॥ ౪౪

౩౦.౪౫ . అభిచారే చ మన్త్రాణాం నమస్కారాదిజాతయః ।

౩౦.౪౫ . అక్షిషణ్మునివర్గేభ్యో ద్వితీయాః సహ బిన్దునా ॥ ౪౫

౩౦.౪౬ . యోన్యర్ణేన చ మాతౄణాం సద్భావః కాలకర్షిణీ ।

౩౦.౪౬ . ఆద్యోజ్ఝితో వాప్యన్తేన వర్జితో వాథ సంమతః ॥ ౪౬

౩౦.౪౭ . జీవః ప్రాణపుటాన్తఃస్థః కాలానలసమద్యుతిః ।

౩౦.౪౭ . అతిదీప్తస్తు వామాంఘ్రిర్భూషితో మూర్ధ్ని బిన్దునా ॥ ౪౭

౩౦.౪౮ . దక్షజానుగతశ్చాయం సర్వమాతృగణార్చితః ।

౩౦.౪౮ . అనేన ప్రాణితాః సర్వే దదతే వాఞ్ఛితం ఫలమ్ ॥ ౪౮

౩౦.౪౯ . సద్భావః పరమో హ్యేష మాతౄణాం భైరవస్య చ ।
౩౦.౪౯ . తస్మాదేనం జపేన్మన్త్రీ య ఇచ్ఛేత్సిద్ధిముత్తమామ్ ॥ ౪౯
౩౦.౫౦ . రుద్రశక్తిసమావేశో నిత్యమత్ర ప్రతిష్ఠితః ।
౩౦.౫౦ . యస్మాదేషా పరా శక్తిర్భేదేనాన్యేన కీర్తితా ॥ ౫౦
౩౦.౫౧ . యావత్యః సిద్ధయస్తన్త్రే తాః సర్వాః కురుతే త్వియమ్ ।
౩౦.౫౧ . అఙ్గవక్త్రాణి చాప్యస్యాః ప్రాగ్వత్స్వరనియోగతః ॥ ౫౧
౩౦.౫౨ . దణ్డో జీవస్త్రిశూలం చ దక్షాఙ్గుల్యపరస్తనౌ ।
౩౦.౫౨ . నాభికణ్ఠౌ మరుద్రుద్రౌ విసర్గః సత్రిశూలకః ॥ ౫౨
౩౦.౫౩ . సర్వయోగినిచక్రాణామధిపోఽయముదాహృతః ।
౩౦.౫౩ . అస్యాప్యుచ్చారణాదేవ సంవిత్తిః స్యాత్పురోదితా ॥ ౫౩
౩౦.౫౪ . మహాచణ్డేతి తు యోగేశ్వర్య ఇత్యష్టవర్ణకమ్ ।
౩౦.౫౪ . నవార్ణేయం గుప్తతరా సద్భావః కాలకర్షిణీ ॥ ౫౪
౩౦.౫౫ . శ్రీడామరే మహాయాగే పరాత్పరతరోదితా ।
౩౦.౫౫ . సుధాచ్ఛేదకషణ్ఠాద్యైర్బీజం ఛేదకమస్వరమ్ ॥ ౫౫
౩౦.౫౬ . అధ్యర్ధార్ణా కాలరాత్రిః క్షురికా మాలినీమతే ।
౩౦.౫౬ . శతావర్తనయా హ్యస్యా జాయతే మూర్ధ్ని వేదనా ॥ ౫౬
౩౦.౫౭ . ఏవం ప్రత్యయమాలోచ్య మృత్యుజిద్ధ్యానమాశ్రయేత్ ।
౩౦.౫౭ . నైనాం సముచ్చరేద్దేవి య ఇచ్ఛేద్దీర్ఘజీవితమ్ ॥ ౫౭
౩౦.౫౮ . ద్విర్దణ్డాగ్నీ శూలనభఃప్రాణాశ్చేత్త్రినలౌ తథా ।
౩౦.౫౮ . కూటాగ్నీ సవిసర్గాశ్చ పఞ్చాప్యేతేఽథ పఞ్చసు ॥ ౫౮
౩౦.౫౯ . వ్యోమస్వితి శివేనోక్తం తన్త్రసద్భావశాసనే ।
౩౦.౫౯ . ఛేదినీ క్షురికేయం స్యాద్యయా యోజయతే పరే ॥ ౫౯
౩౦.౬౦ . బిన్ద్విన్ద్వనలకూటాగ్నిమరుత్షష్ఠస్వరైర్యుతమ్ ।
౩౦.౬౦ . ఆపాదతలమూర్ధాన్తం స్మరేదస్త్రమిదం జ్వలత్ ॥ ౬౦

౩౦.౬౧ . కుఞ్చనం చాఙ్గులీనాం తు కర్తవ్యం చోదనం తతః ।

౩౦.౬౧ . జాన్వాదిపరచక్రాన్తం చక్రాచ్చక్రం తు కుఞ్చయేత్ ॥ ౬౧

౩౦.౬౨ . కథితం సరహస్యం తు సద్యోనిర్వాణకం పరమ్ ।

౩౦.౬౨ . అథోచ్యతే బ్రహ్మవిద్యా సద్యఃప్రత్యయదాయినీ ॥ ౬౨

౩౦.౬౩ . శివః శ్రీభూతిరాజో యామస్మభ్యం ప్రత్యపాదయత్ ।

౩౦.౬౩ . సర్వేషామేవ భూతానాం మరణే సముపస్థితే ॥ ౬౩

౩౦.౬౪ . యయా పఠితయోత్క్రమ్య జీవో యాతి నిరఞ్జనమ్ ।

౩౦.౬౪ . యా జ్ఞానినోఽపి సంపూర్ణకృత్యస్యాపి శ్రుతా సతీ ॥ ౬౪

౩౦.౬౫ . ప్రాణాదిచ్ఛేదజాం మృత్యువ్యథాం సద్యో వ్యపోహతి ।

౩౦.౬౫ . యామాకర్ణ్య మహామోహవివశోఽపి క్రమాద్గతః ॥ ౬౫

౩౦.౬౬ . ప్రబోధం వక్త్రసాంముఖ్యమభ్యేతి రభసాత్స్వయమ్ ।

౩౦.౬౬ . పరమపదాత్త్వమిహాగాః సనాతనస్త్వం జహీహి దేహాన్తమ్ ॥ ౬౬

౩౦.౬౭ . పాదాఙ్గుష్ఠాది విభో నిబన్ధనం బన్ధనం హ్యుగ్రమ్ ।

౩౦.౬౭ . ఆర్యావాక్యమిదం పూర్వం భువనాఖ్యైః పదైర్భవేత్ ॥ ౬౭

౩౦.౬౮ . గుల్ఫాన్తే జానుగతం జత్రుస్థం బన్ధనం తథా మేఢ్రే ।

౩౦.౬౮ . జహిహి పురమగ్ర్యమధ్యం హృత్పద్మాత్త్వం సముత్తిష్ఠ ॥ ౬౮

౩౦.౬౯ . ఏతావద్భిః పదైరేతదార్యావాక్యం ద్వితీయకమ్ ।

౩౦.౬౯ . హంస హయగ్రీవ విభో సదాశివస్త్వం పరోఽసి జీవాఖ్యః ॥ ౬౯

౩౦.౭౦ . రవిసోమవహ్నిసజ్జదృబిన్దుదేహో హహహ సముత్క్రామ ।

౩౦.౭౦ . తృతీయమార్యావాక్యం ప్రాక్సంఖ్యైరేకాధికైః పదైః ॥ ౭౦

౩౦.౭౧ . హంసమహామన్త్రమయః సనాతనస్త్వం శుభాశుభాపేక్షీ ।

౩౦.౭౧ . మణ్డలమధ్యనివిష్టః శక్తిమహాసేతుకారణమహార్ధః ॥ ౭౧

౩౦.౭౨ . కమలోభయవినివిష్టః ప్రబోధమాయాహి దేవతాదేహ ।

౩౦.౭౨ . ఆర్యావాక్యమిదం సార్ధం రుద్రసంఖ్యపదేరితమ్ ॥ ౭౨

౩౦.౭౩ . నిఃశ్వాసే త్వపశబ్దస్య స్థానేఽస్త్యుప ఇతి ధ్వనిః ।

౩౦.౭౩ . అజ్ఞానాత్త్వం బద్ధః ప్రబోధితోత్తిష్ఠ దేవాదే ॥ ౭౩

౩౦.౭౪ . ఏతత్పఞ్చమమార్యార్ధవాక్యం స్యాత్సప్తభిః పదైః ।

౩౦.౭౪ . వ్రజ తాలుసాహ్వయాన్తం హ్యౌడమ్బరఘట్టితం మహాద్వారమ్ ॥ ౭౪

౩౦.౭౫ . ప్రాప్య ప్రయాహి హంహో హంహో వా వామదేవపదమ్ ।

౩౦.౭౫ . ఆర్యావాక్యమిదం షష్ఠం స్యాచ్చతుర్దశభిః పదైః ॥ ౭౫

౩౦.౭౬ . గ్రన్థీశ్వర పరమాత్మన్ శాన్త మహాతాలురన్ధ్రమాసాద్య ।

౩౦.౭౬ . ఉత్క్రమ హే దేహేశ్వర నిరఞ్జనం శివపదం ప్రయాహ్యాశు ॥ ౭౬

౩౦.౭౭ . ఆర్యావాక్యం సప్తమం స్యాత్తచ్చతుర్దశభిః పదైః ।

౩౦.౭౭ . ప్రభఞ్జనస్త్వమిత్యేవం పాఠో నిఃశ్వాసశాసనే ॥ ౭౭

౩౦.౭౮ . ఆక్రమ్య మధ్యమార్గం ప్రాణాపానౌ సమాహృత్య ।

౩౦.౭౮ . ధర్మాధర్మౌ త్యక్త్వా నారాయణ యాహి శాన్తాన్తమ్ ॥ ౭౮

౩౦.౭౯ . ఆర్యావాక్యమిదం ప్రోక్తమష్టమం నవభిః పదైః ।

౩౦.౭౯ . హే బ్రహ్మన్ హే విష్ణో హే రుద్ర శివోఽసి వాసుదేవస్త్వమ్ ॥ ౭౯

౩౦.౮౦ . అగ్నీషోమసనాతనమృత్పిణ్డం జహిహి హే మహాకాశ ।

౩౦.౮౦ . ఏతద్భువనసంఖ్యాతైరార్యావాక్యం ప్రకీర్తితమ్ ॥ ౮౦

౩౦.౮౧ . సనాత్మ త్రిపిణ్డమితి మహాకోశమితి స్థితమ్ ।

౩౦.౮౧ . పదత్రయం తు నిఃశ్వాసముకుటోత్తరకాదిషు ॥ ౮౧

౩౦.౮౨ . అఙ్గుష్ఠమాత్రమమలమావరణం జహిహి హే మహాసూక్ష్మ ।

౩౦.౮౨ . ఆర్యావాక్యమిదం షడ్భిః పదైర్దశమముచ్యతే ॥ ౮౨

౩౦.౮౩ . అలం ద్విరితి సూక్ష్మం చేత్యేవం శ్రీముకుటోత్తరే ।

౩౦.౮౩ . పురుషస్త్వం ప్రకృతిమయైర్బద్ధోఽహఙ్కారతన్తునా బన్ధైః ॥ ౮౩

౩౦.౮౪ . అభవాభవ నిత్యోదిత పరమాత్మంస్త్యజ సరాగమధ్వానమ్ ।

౩౦.౮౪ . ఏతత్త్రయోదశపదం స్యాదార్యావాక్యముత్తమమ్ ॥ ౮౪

३०.८५ . హ్రీంహూంమన్త్రశరీరమవిలమ్బమాశు త్వమేహి దేహాన్తమ్ ।
३०.८५ . ఆర్యార్ధవాక్యమేతత్స్యాద్ద్వాదశం షట్పదం పరమ్ ॥ ८५
३०.८६ . తదిదం గుణభూతమయం త్యజ స్వ షాట్కౌశికం పిణ్డమ్ ।
३०.८६ . స్యాత్త్రయోదశమార్యార్ధం పదైః సప్తభిరీదృశమ్ ॥ ८६
३०.८७ . మా దేహం భూతమయం ప్రగృహ్యతాం శాశ్వతం మహాదేహమ్ ।
३०.८७ . ఆర్యార్ధవాక్యం తావద్భిః పదైరేతచ్చతుర్దశమ్ ॥ ८७
३०.८८ . మణ్డలమమలమనన్తం త్రిధా స్థితం గచ్ఛ భిత్త్వైతత్ ।
३०.८८ . ఆర్యార్ధవాక్యమష్టాభిః పదైః పఞ్చదశం త్విదమ్ ॥ ८८
३०.८९ . సకలేయం బ్రహ్మవిద్యా స్యాత్పఞ్చదశభిః స్ఫుటైః ।
३०.८९ . వాక్యైః పఞ్చాక్షరైస్త్వస్యా నిష్కలా పరికీర్త్యతే ॥ ८९
३०.९० . ప్రతివాక్యం యయాద్యన్తయోజితా పరిపఠ్యతే ।
३०.९० . తారో మాయా వేదకలో మాతృతారో నవాత్మకః ॥ ९०
३०.९१ . ఇతి పఞ్చాక్షరాణి స్యుః ప్రోక్తవ్యాప్త్యనుసారతః ।
३०.९१ . బిన్దుప్రాణామృతజలం మరుత్షష్ఠస్వరాన్వితమ్ ॥ ९१
३०.९२ . ఏతేన శక్త్యుచ్చారస్థబీజేనాలభ్యతే పశుః ।
३०.९२ . కృతదీక్షావిధిః పూర్వం బ్రహ్మఘ్నోఽపి విశుద్ధ్యతి ॥ ९२
३०.९३ . లఘుత్వేన తులాశుద్ధిః సద్యఃప్రత్యయకారిణీ ।
३०.९३ . తారః శమరయైః పిణ్డో నతిశ్చ చతురర్ణకమ్ ॥ ९३
३०.९४ . శాకినీస్తోభనం మర్మ హృదయం జీవితం త్విదమ్ ।
३०.९४ . షష్ఠప్రాణత్రికూటోర్ధ్వబాహుశూలాఖ్యబిన్దుభిః ॥ ९४
३०.९५ . అనచ్కనాసాధోవక్త్రచన్ద్రఖణ్డైశ్చ మణ్డితమ్ ।
३०.९५ . హృదయం భైరవాఖ్యం తు సర్వసంహారకారకమ్ ॥ ९५
३०.९६ . అగ్నిమణ్డలమధ్యస్థభైరవానలతాపితాః ।
३०.९६ . వశమాయాన్తి శాకిన్యః స్థానమేతేన చేద్ధహేత్ ॥ ९६

౩౦.౯౭ . విసర్జయేత్తాః ప్రథమమన్యథా చ్ఛిద్రయన్తి తాః ।
౩౦.౯౭ . హ్రీం క్లీం వ్లేం క్లేమేభిర్వర్ణైర్ద్వాదశస్వరభూషితైః ॥ ౯౭
౩౦.౯౮ . ప్రియమేలాపనం నామ హృదయం సమ్పుటం జపేత్ ।
౩౦.౯౮ . ప్రత్యేకమథవా ద్వాభ్యాం సర్వైర్వా విధిరుత్తమః ॥ ౯౮
౩౦.౯౯ . తులామేలకయోగః శ్రీతన్త్రసద్భావశాసనే ।
౩౦.౯౯ . య ఉక్తః శమ్భునాథేన స మయా దర్శితః క్రమాత్ ॥ ౯౯
౩౦.౧౦౦ . అథ విత్తవిహీనానాం ప్రపన్నానాం చ తత్త్వతః ।
౩౦.౧౦౦ . దేశకాలాదిదోషేణ న తథాధ్యవసాయినామ్ ॥ ౧౦౦
౩౦.౧౦౧ . ప్రకర్తవ్యా యథా దీక్షా శ్రీసన్తత్యాగమోదితా ।
౩౦.౧౦౧ . కథ్యతే హాటకేశానపాతాలాధిపచోదితా ॥ ౧౦౧
౩౦.౧౦౨ . శ్రీనాథ ఆర్య భగవన్నేతత్త్రితయం హి కన్ద ఆధారే ।
౩౦.౧౦౨ . వరుణో మచ్ఛన్దో భగవత్త ఇతి త్రయమిదం హృదయే ॥ ౧౦౨
౩౦.౧౦౩ . ధర్మాదివర్గసంజ్ఞాశ్చత్వారః కణ్ఠదేశగాః పూజ్యాః ।
౩౦.౧౦౩ . హ్రీంశ్రీంపూర్వాః సర్వే సమ్బోధజుషశ్చ పాదశబ్దాన్తాః ॥ ౧౦౩
౩౦.౧౦౪ . మూర్ధతలే విద్యాత్రయముక్తం భావ్యథ మనోఽభియోగేన ।
౩౦.౧౦౪ . కుసుమైరానన్దైర్వా భావనయా వాపి కేవలయా ॥ ౧౦౪
౩౦.౧౦౫ . గురుణా తత్త్వవిదా కిల శిష్యో యది మోక్షమాత్రకృతహృదయః ।
౩౦.౧౦౫ . మోక్షైకదానచతురా దీక్షా సేయం పరోపనిషదుక్తా ॥ ౧౦౫
౩౦.౧౦౬ . ఏతద్దీక్షాదీక్షిత ఏతద్విద్యాత్రయం స్మరన్ హృదయే ।
౩౦.౧౦౬ . బాహ్యార్చాది వినైవ హి వ్రజతి పరం ధామ దేహాన్తే ॥ ౧౦౬
౩౦.౧౦౭ . ప్రణవో మాయా బిన్దుర్వర్ణత్రయమాదితః కుర్యాత్ ।
౩౦.౧౦౭ . పదపఞ్చకస్య సంబోధనయుక్తస్యాగ్నిదయితాన్తే ॥ ౧౦౭
౩౦.౧౦౮ . సిద్ధసాధని తత్పూర్వం శబ్దబ్రహ్మస్వరూపిణి ।
౩౦.౧౦౮ . సమస్తబన్ధశబ్దేన సహితం చ నికృన్తని ॥ ౧౦౮

३०.೧೦೯ . బోధని శివసద్భావజనన్యామన్త్రితం చ తత్ ।

३०.೧೦೯ . పఞ్చాష్టరన్ధ్రత్ర్యష్టార్ణక్రమేణ పదపఞ్చకమ్ ॥ ೧೦೯

३०.೧೧० . ఖపఞ్చార్ణా పరబ్రహ్మవిద్యేయం మోక్షదా శివా ।

३०.೧೧० . అనుత్తరేచ్ఛే ఘాన్తశ్చ సత్రయోదశసుస్వరః ॥ ೧೧०

३०.೧೧೧ . అస్య వర్ణత్రయస్యాన్తే త్వన్తఃస్థానాం చతుష్టయమ్ ।

३०.೧೧೧ . వర్గాద్యశ్చౌ త్ర్యస్రబిన్దుయుక్తాన్తోఽర్ణత్రయాదతః ॥ ೧೧೧

३०.೧೧೨ . మహాహాటకశబ్దాద్యమీశ్వరీత్యర్ణసప్తకమ్ ।

३०.೧೧೨ . ఆమన్త్రితం క్షమస్వేతి త్ర్యర్ణం పాపాన్తకారిణి ॥ ೧೧೨

३०.೧೧३ . షడర్ణం పాపశబ్దాదివిమోహనిపదం తతః ।

३०.೧೧३ . పాపం హన ధున ద్విర్ద్విర్దశార్ణం పదమీదృశమ్ ॥ ೧೧३

३०.೧೧४ . పఞ్చమ్యన్తం షడర్ణం స్యాద్రుద్రశక్తివశాదితి ।

३०.೧೧४ . తత ఏకాక్షరం యత్తద్విసర్గబ్రహ్మ కీర్తితమ్ ॥ ೧೧४

३०.೧೧೫ . తదనచ్కతకారేణ సహైకీభావతః పఠేత్ ।

३०.೧೧೫ . రన్ధ్రాబ్ధివర్ణా విద్యేయం దీక్షావిద్యేతి కీర్తితా ॥ ೧೧೫

३०.೧೧೬ . మాయార్ణఞ్చ పరే బ్రహ్మే చతుర్విద్యే పదత్రయమ్ ।

३०.೧೧೬ . అష్టార్ణమథ పఞ్చార్ణం యోగధారిణిసంజ్ఞితమ్ ॥ ೧೧೬

३०.೧೧೭ . ఆత్మాన్తరాత్మపరమాత్మరూపం చ పదత్రయమ్ ।

३०.೧೧೭ . ఏకారాన్తం బోధనస్థం దశార్ణం పరికీర్తితమ్ ॥ ೧೧೭

३०.೧೧೮ . రుద్రశక్తీతి వేదార్ణం స్యాద్రుద్రదయితేఽథ మే ।

३०.೧೧೮ . పాపం దహదహేత్యేషా ద్వాదశార్ణా చతుష్పదీ ॥ ೧೧೮

३०.೧೧೯ . సౌమ్యే సదాశివే యుగ్మం షట్కం బిన్ద్విషుసావహా ।

३०.೧೧೯ . సార్ధవర్ణచతుష్కం తదిత్యేషా సమయాపహా ॥ ೧೧೯

३०.೧೨० . విద్యా సార్ధార్ణఖశరసంఖ్యా సా పారమేశ్వరీ ।

३०.೧೨० . ఏతద్విద్యాత్రయం శ్రీమద్భూతిరాజో న్యరూపయత్ ॥ ೧೨०

౩౦.౧౨౧ . యః సాక్షాదభజచ్ఛ్రీమాఞ్శ్రీకణ్ఠో మానుషీం తనుమ్ ।
౩౦.౧౨౧ . అత్ర వీర్యం పురైవోక్తం సర్వత్రానుసరేద్గురుః ॥ ౧౨౧
౩౦.౧౨౨ . అర్ధబీజప్రవేశాన్తరుచ్చారాద్యనుసారతః ।
౩౦.౧౨౨ . నహి తత్కించనాప్యస్తి యత్పురా న నిరూపితమ్ ॥ ౧౨౨
౩౦.౧౨౩ . నిష్ఫలా పునరుక్తిస్తు నాస్మభ్యం జాతు రోచతే ।
౩౦.౧౨౩ . ఇత్యేవం మన్త్రవిద్యాదిస్వరూపముపవర్ణితమ్ ॥ ౧౨౩

చ్౩౧ అథ శ్రీతన్త్రాలోకే ఏకత్రింశమాహ్నికమ్

౩౧.౧ . అథ మణ్డలసద్భావః సంక్షే పేణాభిధీయతే ।
౩౧.౧ . సాధయిత్వా దిశం పూర్వాం సూత్రమాస్ఫాలయేత్సమమ్ ॥ ౧
౩౧.౨ . తదర్ధయిత్వా మధ్యప్రాక్ప్రతీచీష్వఙ్కయేత్పునః ।
౩౧.౨ . తతోఽప్యర్ధతదర్ధార్ధమానతః పూర్వపశ్చిమౌ ॥ ౨
౩౧.౩ . అఙ్కయేత్తావతా దద్యాత్సూత్రేణ భ్రమయుగ్మకమ్ ।
౩౧.౩ . మత్స్యసన్ధిద్వయం త్వేవం దక్షిణోత్తరయోర్భవేత్ ॥ ౩
౩౧.౪ . తన్మధ్యే పాతయేత్సూత్రం దక్షిణోత్తరసిద్ధయే ।
౩౧.౪ . యది వా ప్రాక్పరాక్తుల్యసూత్రేణోత్తరదక్షిణే ॥ ౪
౩౧.౫ . అఙ్కయేదపరాదఙ్కాత్పూర్వాదపి తథైవ తే ।
౩౧.౫ . మత్స్యమధ్యే క్షి పేత్సూత్రమాయతం దక్షిణోత్తరే ॥ ౫
౩౧.౬ . మతక్షేత్రార్ధమానేన మధ్యాద్దిక్ష్వఙ్కయేత్తతః ।
౩౧.౬ . సూత్రాభ్యాం దిగ్ద్వయోత్థాభ్యాం మత్స్యః స్యాత్ప్రతికోణగః ॥ ౬
౩౧.౭ . మత్స్యేషు వేదాః సూత్రాణీత్యేవం స్యాచ్చతురస్రకమ్ ।
౩౧.౭ . ఏకస్మాత్ప్రభృతి ప్రోక్తం శతాన్తం మణ్డలం యతః ॥ ౭

౩౧.౮ . సిద్ధాతన్త్రే మణ్డలానాం శతం తత్రీప్రత ఉచ్యతే ।
౩౧.౮ . యత్తన్మధ్యగతం ముఖ్యం మణ్డలానాం త్రయం స్మృతమ్ ॥ ౮
౩౧.౯ . మధ్యశూలం త్రిత్రిశూలం నవశూలమితి స్ఫుటమ్ ।
౩౧.౯ . తత్ర శూలవిధానం యదుక్తం భేదైరనన్తకైః ॥ ౯
౩౧.౧౦ . తద్యోని మణ్డలం బ్రూమః సద్భావక్రమదర్శితమ్ ।
౩౧.౧౦ . వేదాశ్రితే చతుర్హస్తే త్రిభాగం సర్వతస్త్యజేత్ ॥ ౧౦
౩౧.౧౧ . భాగైః షోడశభిః సర్వం తత్తత్క్షేత్రం విభాజయేత్ ।
౩౧.౧౧ . బ్రహ్మసూత్రద్వయస్యాథ మధ్యం బ్రహ్మపదం స్ఫుటమ్ ॥ ౧౧
౩౧.౧౨ . కృత్వావధిం తతో లక్ష్యం చతుర్థం సూత్రమాదితః ।
౩౧.౧౨ . తతస్తిర్యగ్వ్రజేత్సూత్రం చతుర్థం తదనన్తరే ॥ ౧౨
౩౧.౧౩ . కోష్ఠే చేన్దుద్వయం కుర్యాద్బహిర్భాగార్ధభాగతః ।
౩౧.౧౩ . తయోర్లగ్నం బ్రహ్మసూత్రాత్తృతీయే మర్మణి స్థితమ్ ॥ ౧౩
౩౧.౧౪ . కోష్ఠకార్ధేఽపరం చేతి యుగ్మమన్తర్ముఖం భవేత్ ।
౩౧.౧౪ . బ్రహ్మసూత్రాద్ద్వితీయస్మిన్ హస్తే మర్మణి నిశ్చలమ్ ॥ ౧౪
౩౧.౧౫ . కృత్వా పూర్ణేన్దుయుగలం వర్తయేత విచక్షణః ।
౩౧.౧౫ . బ్రహ్మసూత్రగతాత్షష్ఠాత్తిర్యగ్భాగాత్తృతీయకే ॥ ౧౫
౩౧.౧౬ . కృత్వార్ధకోష్ఠకే సూత్రం పూర్ణచన్ద్రాగ్రలమ్బితమ్ ।
౩౧.౧౬ . భ్రమయేదున్ముఖం ఖణ్డచన్ద్రయుగ్మబాహ్యభాగగమ్ ॥ ౧౬
౩౧.౧౭ . తిర్యగ్భాగద్వయం త్యక్త్వా ఖణ్డేన్దోః పశ్చిమాత్తతః ।
౩౧.౧౭ . కోణం యావత్తథా స్యాచ్చ కుర్యాత్ఖణ్డం భ్రమద్వయమ్ ॥ ౧౭
౩౧.౧౮ . సుతీక్ష్ణకుటిలాగ్రం తదేకం శృఙ్గం ప్రజాయతే ।
౩౧.౧౮ . ద్వితీయస్మిన్నపి ప్రోక్తః శృఙ్గ ఏష విధిః స్ఫుటః ॥ ౧౮
౩౧.౧౯ . మధ్యశృఙ్గేఽథ కర్తవ్యే తృతీయే ఊర్ధ్వకోష్ఠకే ।
౩౧.౧౯ . చతుర్థార్ధే చ చన్ద్రార్ధద్వయమన్తర్ముఖం భవేత్ ॥ ౧౯

౩౧.౨౦ . తచ్చ పూర్ణేన్దుమేకం ప్రాగ్వర్తితం ప్రాప్నుయాద్యథా ।

౩౧.౨౦ . అన్యోన్యగ్రన్థియోగేన బద్ధారత్వం ప్రజాయతే ॥ ౨౦

౩౧.౨౧ . ఏవం ద్వితీయపార్శ్వేఽస్య ఖణ్డేన్దుద్వయవర్తనాత్ ।

౩౧.౨౧ . మధ్యాభ్యాం గణ్డికా శ్లిష్టా పరాభ్యామగ్రతో నయేత్ ॥ ౨౧

౩౧.౨౨ . సూత్రం పార్శ్వద్వయే యేన తీక్ష్ణం స్యాన్మధ్యశృఙ్గగమ్ ।

౩౧.౨౨ . పార్శ్వద్వయాధరే పశ్చాద్బ్రహ్మసూత్రం ద్వితీయకమ్ ॥ ౨౨

౩౧.౨౩ . అవధానేన సంగ్రాహ్యమాచార్యేణోహవేదినా ।

౩౧.౨౩ . భవేత్పశ్చాన్ముఖో మన్త్రీ తస్మింశ్చ బ్రహ్మసూత్రకే ॥ ౨౩

౩౧.౨౪ . మధ్యశృఙ్గం వర్జయిత్వా సర్వః పూర్వోదితో విధిః ।

౩౧.౨౪ . తతో యదున్ముఖం ఖణ్డచన్ద్రయుగ్మం పురోదితమ్ ॥ ౨౪

౩౧.౨౫ . తతో ద్వయేన కర్తవ్యా గణ్డికాన్తఃసుసంగతా ।

౩౧.౨౫ . ద్వయేనాగ్రగసూత్రాభ్యాం మధ్యశృఙ్గద్వయం భవేత్ ॥ ౨౫

౩౧.౨౬ . అధో భాగవివృద్ధ్యాస్య పద్మం వృత్తచతుష్టయమ్ ।

౩౧.౨౬ . తతశ్చక్రం షోడశారం ద్వాదశారం ద్విధాథ తత్ ॥ ౨౬

౩౧.౨౭ . మధ్యే కులేశ్వరీస్థానం వ్యోమ వా తిలకం చ వా ।

౩౧.౨౭ . పద్మం వాథ షడరం వా వియద్ద్వాదశకం చ వా ॥ ౨౭

౩౧.౨౮ . త్రిత్రిశూలేఽత్ర సప్తారే శ్లిష్టమాత్రేణ మధ్యతః ।

౩౧.౨౮ . పద్మానామథ చక్రాణాం వ్యోమ్నాం వా సప్తకం భవేత్ ॥ ౨౮

౩౧.౨౯ . మిశ్రితం వాథ సంకీర్ణం సమాసవ్యాసభేదతః ।

౩౧.౨౯ . తతః క్షేత్రార్ధమానేన క్షేత్రం తత్రాధికం క్షిపేత్ ॥ ౨౯

౩౧.౩౦ . తత్ర దణ్డః స్మృతో భాగః షడరామలసారకః ।

౩౧.౩౦ . సుతీక్ష్ణాగ్రః సురక్తాభః క్షణాదావేశకారకః ॥ ౩౦

౩౧.౩౧ . యా సా కుణ్డలినీ దేవీ తరఙ్గాఖ్యా మహోర్మిణీ ।

౩౧.౩౧ . సా షడశ్రేణ కన్దాఖ్యే స్థితా షడ్దేవతాత్మికా ॥ ౩౧

३०.३२ . అష్టభాగైశ్చ విస్తీర్ణో దీర్ఘశ్చాపి తదర్ధతః ।

३०.३२ . తతో ద్వారాణి కార్యాణి చిత్రవర్తనయా క్రమాత్ ॥ ३२

३०.३३ . వేదాశ్రాయతరూపాణి యదివా వృత్తమాత్రతః ।

३०.३३ . స్పష్టశృఙ్గమథో కుర్యాద్యదివా వైపరీత్యతః ॥ ३३

३०.३४ . ఉన్ముఖం చన్ద్రయుగ్మం వా భఙ్క్త్వా కుర్యాచ్చతుష్టయమ్ ।

३०.३४ . కుటిలో మధ్యతః స్పష్టోఽధోముఖః పార్శ్వగః స్థితః ॥ ३४

३०.३५ . ఉత్తానోఽర్ధోఽసమః పూర్ణః శ్లిష్టో గ్రన్థిగతస్తథా ।

३०.३५ . చన్ద్రస్యేత్థం ద్వాదశధా వర్తనా భ్రమభేదినీ ॥ ३५

३०.३६ . అన్తర్బహిర్ముఖత్వేన సా పునర్ద్వివిధా మతా ।

३०.३६ . తద్భేదాన్మణ్డలానాం స్యాదసఙ్ఖ్యో భేదవిస్తరః ॥ ३६

३०.३७ . పీఠవీథీబహిఅర్భూమికణ్ఠకర్ణకపోలతః ।

३०.३७ . శోభోపశోభాసంభేదాద్గుణరేఖావికల్పతః ॥ ३७

३०.३८ . స్వస్తికద్వితయాద్యష్టతయాపర్యన్తభేదతః ।

३०.३८ . భావాభావవికల్పేన మణ్డలానామనన్తతా ॥ ३८

३०.३९ . తతో రజాంసి దేయాని యథాశోభానుసారతః ।

३०.३९ . సిన్దూరం రాజవర్తం చ ఖటికా చ సితోత్తమా ॥ ३९

३०.४० . ఉత్తమాని రజాంసీహ దేవతాత్రయయోగతః ।

३०.४० . పరా చన్ద్రసమప్రఖ్యా రక్తా దేవీ పరాపరా ॥ ४०

३०.४१ . అపరా సా పరా కాలీ భీషణా చణ్డయోగినీ ।

३०.४१ . దృష్ట్వైతన్మణ్డలం దేవ్యః సర్వా నృత్యన్తి సర్వదా ॥ ४१

३०.४२ . అనర్చితేఽప్యదీక్షేణ దృష్టే దీక్ష్యేత మాతృభిః ।

३०.४२ . కింవాతిబహునోక్తేన త్రిత్రిశూలారసప్తకాః ॥ ४२

३०.४३ . శూలయాగాః షట్సహస్రాణ్యేవం సార్ధశతద్వయమ్ ।

३०.४३ . యా సా దేవీ పరా శక్తిః ప్రాణవాహా వ్యవస్థితా ॥ ४३

३०.४४ . విశ్వాన్తః కుణ్డలాకారా సా సాక్షాదత్ర వర్తితా ।
३०.४४ . తత్త్వాని తత్త్వదేవ్యశ్చ విశ్వమస్మిన్ప్రతిష్ఠితమ్ ॥ ४४
३०.४५ . అత్రోర్ధ్వే తన్తుమాత్రేణ తిస్రః శూలారగాః స్థితాః ।
३०.४५ . ఆసనత్వేన చేచ్చాద్యా భోగమోక్షప్రసాధికాః ॥ ४५
३०.४६ . తాస్తు మోక్షైకకామస్య శూలారావిద్ధమధ్యకాః ।
३०.४६ . తస్మాదేనం మహాయాగం మహావిభవవిస్తరైః ॥ ४६
३०.४७ . పూజయేద్భూతికామో వా మోక్షకామోఽపివా బుధః ।
३०.४७ . అస్య దర్శనమాత్రేణ భూతవేతాలగుహ్యకాః ॥ ४७
३०.४८ . పలాయన్తే దశ దిశః శివః సాక్షాత్ప్రసీదతి ।
३०.४८ . మన్దశక్తిబలావిద్ధోఽప్యేతన్మణ్డలపూజనాత్ ॥ ४८
३०.४९ . సతతం మాసషట్కేన త్రికజ్ఞానం సమశ్నుతే ।
३०.४९ . యత్రాప్య హేయోపాదేయం స్వయమేవ విచార్య సః ॥ ४९
३०.५० . దేహాన్తే స్యాద్భైరవాత్మా సిద్ధికామోఽథ సిద్ధ్యతి ।
३०.५० . మణ్డలస్యాస్య యో వ్యాప్తిం దేవతాన్యాసమేవ చ ॥ ५०
३०.५१ . వర్తనాం చ విజానాతి స గురుస్త్రికశాసనే ।
३०.५१ . తస్య పాదరజో మూర్ధ్ని ధార్యం శివసమీహినా ॥ ५१
३०.५२ . అత్ర సృష్టిస్థితిధ్వంసాన్ క్రమాత్త్రీనపి పూజయేత్ ।
३०.५२ . తుర్యం తు మధ్యతో యద్వా సర్వేషు పరిపూరకమ్ ॥ ५२
३०.५३ . చతుస్త్రిశూలం వా గుప్తదణ్డం యాగం సమాచరేత్ ।
३०.५३ . తత్ర తత్పూజయేత్సమ్యక్సమ్పుటం క్రమచతుష్టయమ్ ॥ ५३
३०.५४ . ఇత్యేతత్కథితం గుప్తే షడర్ధహృదయే పరే ।
३०.५४ . షట్కే ప్రోక్తం సూచితం శ్రీసిద్ధయోగీశ్వరీమతే ॥ ५४
३०.५५ . అగ్రతః సూత్రయిత్వా తు మణ్డలం సర్వకామదమ్ ।
३०.५५ . మహాశూలసమోపేతం పద్మచక్రాదిభూషితమ్ ॥ ५५

౩౧.౫౬ . ద్వారే ద్వారే లిఖేచ్ఛూలం వర్జయిత్వా తు పశ్చిమమ్ ।

౩౧.౫౬ . కోణేష్వపిచ వా కార్యం మహాశూలం ద్రుమాన్వితమ్ ॥ ౫౬

౩౧.౫౭ . అమృతామ్భోభవారీణాం శూలాగ్రే తు త్రికం త్రికమ్ ।

౩౧.౫౭ . శూల ఇత్థం ప్రకర్తవ్యమష్టధా తత్త్రిధాపివా ॥ ౫౭

౩౧.౫౮ . ఏవం సంసూచితం దివ్యం ఖేచరీణాం పురం త్వితి ।

౩౧.౫౮ . స్థానాన్తరేఽపి కథితం శ్రీసిద్ధాతన్త్రశాసనే ॥ ౫౮

౩౧.౫౯ . కజం మధ్యే తదర్ధేన శూలశృఙ్గాణి తాని తు ।

౩౧.౫౯ . శూలాఙ్కం మణ్డలం కల్ప్యం కమలాఙ్కం చ పూరణే ॥ ౫౯

౩౧.౬౦ . అథ శూలాబ్జవిన్యాసః శ్రీపూర్వే త్రిశిరోమతే ।

౩౧.౬౦ . సిద్ధాతన్త్రే త్రికకులే దేవ్యాయామలమాలయోః ॥ ౬౦

౩౧.౬౧ . యథోక్తః సారశాస్త్రే చ తన్త్రసద్భావగుహ్యయోః ।

౩౧.౬౧ . తథా ప్రదర్శ్యతే స్పష్టం యద్యప్యుక్తక్రమాద్గతః ॥ ౬౧

౩౧.౬౨ . వేదాశ్రితే త్రిహస్తే ప్రాక్పూర్వమర్ధ విభాజయేత్ ।

౩౧.౬౨ . హస్తార్ధం సర్వతస్త్యక్త్వా పూర్వోదగ్యామ్యదిగ్గతమ్ ॥ ౬౨

౩౧.౬౩ . త్ర్యఙ్గులైః కోష్ఠకైరూర్ధ్వైస్తిర్యక్చాష్టద్విధాత్మకైః ।

౩౧.౬౩ . ద్వౌ ద్వౌ భాగౌ పరిత్యజ్య పునర్దక్షిణసౌమ్యగౌ ॥ ౬౩

౩౧.౬౪ . బ్రహ్మణః పార్శ్వయోర్జీవాచ్చతుర్థాత్పూర్వతస్తథా ।

౩౧.౬౪ . భాగార్ధభాగమానం తు ఖణ్డచన్ద్రద్వయం ద్వయమ్ ॥ ౬౪

౩౧.౬౫ . తయోరన్తస్తృతీయే తు దక్షిణోత్తరపార్శ్వయోః ।

౩౧.౬౫ . జీవే ఖణ్డేన్దుయుగలం కుర్యాదన్తర్భ్రమాద్బుధః ॥ ౬౫

౩౧.౬౬ . తయోరపరమర్మస్థం ఖణ్డేన్దుద్వయకోటిగమ్ ।

౩౧.౬౬ . బహిర్ముఖం భ్రమం కుర్యాత్ఖణ్డచన్ద్రద్వయం ద్వయమ్ ॥ ౬౬

౩౧.౬౭ . తద్వద్బ్రహ్మణి కుర్వీత భాగభాగార్ధసంమితమ్ ।

౩౧.౬౭ . తతో ద్వితీయభాగాన్తే బ్రహ్మణః పార్శ్వయోర్ద్వయోః ॥ ౬౭

౩౧.౬౮ . ద్వే రేఖే పూర్వగే నేయే భాగత్ర్యంశశమే బుధైః ।

౩౧.౬౮ . ఏకార్ధేన్దూర్ధ్వకోటిస్థం బ్రహ్మసూత్రాగ్రసఙ్గతమ్ ॥ ౬౮

౩౧.౬౯ . సూత్రద్వయం ప్రకుర్వీత మధ్యశృఙ్గప్రసిద్ధయే ।

౩౧.౬౯ . తదగ్రపార్శ్వయోర్జీవాత్సూత్రమేకాన్తరే ధృతమ్ ॥ ౬౯

౩౧.౭౦ . ఆదిద్వితీయఖణ్డేన్దుకోణాత్కోణాన్తమానయేత్ ।

౩౧.౭౦ . తయోరేవాపరాజ్జీవాత్ప్రథమార్ధేన్దుకోణతః ॥ ౭౦

౩౧.౭౧ . తద్వదేవ నయేత్సూత్రం శృఙ్గద్వితయసిద్ధయే ।

౩౧.౭౧ . క్షేత్రార్ధే చాపరే దణ్డో ద్వికరశ్చన్నపఞ్చకః ॥ ౭౧

౩౧.౭౨ . షడ్విస్తృతం చతుర్దీర్ఘం తదధోఽమలసారకమ్ ।

౩౧.౭౨ . వేదాఙ్గులం చ తదధో మూలం తీక్ష్ణాగ్రమిష్యతే ॥ ౭౨

౩౧.౭౩ . ఆదిక్షేత్రస్య కుర్వీత దిక్షు ద్వారచతుష్టయమ్ ।

౩౧.౭౩ . హస్తాయామం తదర్ధం వా విస్తారాదపి తత్సమమ్ ॥ ౭౩

౩౧.౭౪ . ద్విగుణం బాహ్యతః కుర్యాత్తతః పద్మం యథా శృణు ।

౩౧.౭౪ . ఏకైకభాగమానాని కుర్యాద్వృత్తాని వేదవత్ ॥ ౭౪

౩౧.౭౫ . దిక్ష్వష్టౌ పునరప్యష్టౌ జీవసూత్రాణి షోడశ ।

౩౧.౭౫ . ద్వయోర్ద్వయోః పునర్మధ్యే తత్సంఖ్యాతాని పాతయేత్ ॥ ౭౫

౩౧.౭౬ . ఏషాం తృతీయవృత్తస్థం పార్శ్వజీవసమం భ్రమమ్ ।

౩౧.౭౬ . ఏతదన్తం ప్రకుర్వీత తతో జీవాగ్రమానయేత్ ॥ ౭౬

౩౧.౭౭ . యత్రైవ కుత్రచిత్సఙ్గస్తత్సంబన్ధే స్థిరీకృతే ।

౩౧.౭౭ . తత్ర కృత్వా నయేన్మన్త్రీ పత్రాగ్రాణాం ప్రసిద్ధయే ॥ ౭౭

౩౧.౭౮ . ఏకైకస్మిన్దలే కుర్యాత్కేసరాణాం త్రయం త్రయమ్ ।

౩౧.౭౮ . ద్విగుణాష్టాఙ్గులం కార్యం తద్వచ్ఛృఙ్గకజత్రయమ్ ॥ ౭౮

౩౧.౭౯ . కర్ణికా పీతవర్ణేన మూలమధ్యాగ్రభేదతః ।

౩౧.౭౯ . సితం రక్తం తథా పీతం కార్యం కేసరజాలకమ్ ॥ ౭౯

౩౧.౮౦ . దలాని శుక్లవర్ణాని ప్రతివారణయా సహ ।

౩౧.౮౦ . పీఠం తద్వచ్చతుష్కోణం కర్ణికార్ధసమం బహిః ॥ ౮౦

౩౧.౮౧ . సితరక్తపీతకృష్ణైస్తత్పాదాన్ వహ్నితః క్రమాత్ ।

౩౧.౮౧ . చతుర్భిరపి శృఙ్గాణి త్రిభిర్మణ్డలమిష్యతే ॥ ౮౧

౩౧.౮౨ . దణ్డః స్యాన్నీలరక్తేన పీతమామలసారకమ్ ।

౩౧.౮౨ . రక్తం శూలం ప్రకుర్వీత యత్తత్పూర్వం ప్రకల్పితమ్ ॥ ౮౨

౩౧.౮౩ . పశ్చాద్ద్వారస్య పూర్వేణ త్యక్త్వాఙ్గులచతుష్టయమ్ ।

౩౧.౮౩ . ద్వారం వేదాశ్రి వృత్తం వా సంకీర్ణం వా విచిత్రితమ్ ॥ ౮౩

౩౧.౮౪ . ఏకద్విత్రిపురం తుల్యం సాముద్గమథవోభయమ్ ।

౩౧.౮౪ . కపోలకణ్ఠశోభోపశోభాదిబహుచిత్రితమ్ ॥ ౮౪

౩౧.౮౫ . విచిత్రాకారసంస్థానం వల్లీసూక్ష్మగృహాన్వితమ్ ।

౩౧.౮౫ . శ్రీదేవ్యాయామలే తూక్తం క్షేత్రే వేదాశ్రితే సతి ॥ ౮౫

౩౧.౮౬ . అర్ధం ద్వాదశధా కృత్వా తిర్యగూర్ధ్వం చ తిర్యజమ్ ।

౩౧.౮౬ . భాగమేకం స్వపార్శ్వోర్ధ్వం గురుః సమవతారయేత్ ॥ ౮౬

౩౧.౮౭ . మధ్యస్థం తం త్రిభాగం చ తదన్తే భ్రమయేదుభౌ ।

౩౧.౮౭ . భాగమేకం పరిత్యజ్య తన్మధ్యే భ్రమయేత్పునః ॥ ౮౭

౩౧.౮౮ . తృతీయాంశోర్ధ్వతో భ్రామ్యమూర్ధ్వాంశం యావదన్తతః ।

౩౧.౮౮ . చతుర్థాంశాత్తదూర్ధ్వం తు ఊర్ధ్వాధో యోజయేత్పునః ॥ ౮౮

౩౧.౮౯ . తన్మానాదూర్ధ్వమాభ్రామ్య చతుర్థేన నియోజయేత్ ।

౩౧.౮౯ . ఊర్ధ్వాద్యోజయతే సూత్రం బ్రహ్మసూత్రావధి క్రమాత్ ॥ ౮౯

౩౧.౯౦ . క్రమాద్వైపుల్యతః కృత్వా అంశం వై హ్రాసయేత్పునః ।

౩౧.౯౦ . అర్ధభాగప్రమాణస్తు దణ్డో ద్విగుణ ఇష్యతే ॥ ౯౦

౩౧.౯౧ . భాగం భాగం గృహీత్వా తు ఉభయోరథ గోచరాత్ ।

౩౧.౯౧ . భ్రామ్యం పిప్పలవత్పత్రం వర్తనైషా త్వధో భవేత్ ॥ ౯౧

౩౧.౯౨ . షోడశాంశే లిఖేత్పద్మం ద్వాదశాఙ్గులలోపనాత్ ।

౩౧.౯౨ . తదూర్ధ్వం మధ్యభాగే తు వారిజన్మ సమాలిఖేత్ ॥ ౯౨

౩౧.౯౩ . మధ్యశృఙ్గావసానే తు తృతీయం విలిఖేత్తతః ।

౩౧.౯౩ . సవ్యాసవ్యే తథైవేహ కటిస్థాబ్జే సమాలిఖేత్ ॥ ౯౩

౩౧.౯౪ . కర్ణికా పీతలా రక్తపీతశుక్లం చ కేసరమ్ ।

౩౧.౯౪ . దలాని పద్మబాహ్యస్థా శుక్లా చ ప్రతివారణీ ॥ ౯౪

౩౧.౯౫ . శూలం కృష్ణేన రజసా బ్రహ్మరేఖా సితా పునః ।

౩౧.౯౫ . శూలాగ్రం జ్వాలయా యుక్తం శూలదణ్డస్తు పీతలః ॥ ౯౫

౩౧.౯౬ . శూలమధ్యే చ యత్పద్మం తత్రేశం పూజయేత్సదా ।

౩౧.౯౬ . అస్యోర్ధ్వే తు పరాం దక్షేఽన్యాం వామే చాపరాం బుధః ॥ ౯౬

౩౧.౯౭ . యా సా కాలాన్తకా దేవీ పరాతీతా వ్యవస్థితా ।

౩౧.౯౭ . గ్రసతే శూలచక్రం సా త్విచ్ఛామాత్రేణ సర్వదా ॥ ౯౭

౩౧.౯౮ . శాన్తిరూపా కలా హ్యేషా విద్యారూపా పరా భవేత్ ।

౩౧.౯౮ . అపరా తు ప్రతిష్ఠా స్యాన్నివృత్తిస్తు పరాపరా ॥ ౯౮

౩౧.౯౯ . భైరవం దణ్డ ఊర్ధ్వస్థం రూపం సాదాశివాత్మకమ్ ।

౩౧.౯౯ . చతస్రః శక్తయస్త్వస్య స్థూలాః సూక్ష్మాస్త్వనేకధా ॥ ౯౯

౩౧.౧౦౦ . ఏష యాగః సమాఖ్యాతో డామరాఖ్యస్త్రిశక్తికః ।

౩౧.౧౦౦ . అథ త్రైశిరసే శూలాబ్జవిధిర్దృష్టోఽభిలిఖ్యతే ॥ ౧౦౦

౩౧.౧౦౧ . వామామృతాదిభిర్ముఖ్యైః పవిత్రైః సుమనోరమైః ।

౩౧.౧౦౧ . భూమిం రజాంసి కరణీం ఖటికాం మూలతోఽర్చయేత్ ॥ ౧౦౧

౩౧.౧౦౨ . చతురశ్రే చతుర్హస్తే మధ్యే శూలం కరత్రయమ్ ।

౩౧.౧౦౨ . చణ్డో ద్విహస్త ఊర్ధ్వాధఃపీఠయుగ్విపులస్త్వసౌ ॥ ౧౦౨

౩౧.౧౦౩ . వస్వఙ్గులః ప్రకర్తవ్యః సూత్రత్రయసమన్వితః ।

౩౧.౧౦౩ . ద్వాదశాఙ్గులమానేన దణ్డమూలే తు పీఠికా ॥ ౧౦౩

౩౧.౧౦౪ . దైర్ఘ్యాత్తూచ్ఛ్రాయాచ్చోర్ధ్వే చ చతురఙ్గులమానతః ।
౩౧.౧౦౪ . ఊర్ధ్వేఽప్యుచ్ఛ్రాయతో వేదాఙ్గులా దైర్ఘ్యాద్ధశాఙ్గులా ॥ ౧౦౪
౩౧.౧౦౫ . శూలమూలగతం పీఠీమధ్యం ఖాబ్ధిసమాఙ్గులమ్ ।
౩౧.౧౦౫ . కృత్వా దణ్డం త్రిశూలం తు త్రిభిర్భాగైః సమన్తతః ॥ ౧౦౫
౩౧.౧౦౬ . అష్టాఙ్గులప్రమాణైః స్యాద్ధస్తమాత్రం సమన్తతః ।
౩౧.౧౦౬ . శూలాగ్రం శూలమధ్యం తచ్చూలమూలం తు తద్భవేత్ ॥ ౧౦౬
౩౧.౧౦౭ . వేదీ మధ్యే ప్రకర్తవ్యా ఉభయోశ్చ షడఙ్గులమ్ ।
౩౧.౧౦౭ . ద్వాదశాఙ్గులదీర్ఘా తు ఉభయోః పార్శ్వయోస్తథా ॥ ౧౦౭
౩౧.౧౦౮ . చతురఙ్గులముచ్ఛ్రాయాన్మూలే వేదీం ప్రకల్పయేత్ ।
౩౧.౧౦౮ . ఉభయోః పార్శ్వయోశ్చైవమర్ధచన్ద్రాకృతిం తథా ॥ ౧౦౮
౩౧.౧౦౯ . భ్రామయేత్ఖటికాసూత్రం కటిం కుర్యాద్ద్విరఙ్గులామ్ ।
౩౧.౧౦౯ . వైపుల్యాద్దైర్ఘ్యతో దేవి చతురఙ్గులమానతః ॥ ౧౦౯
౩౧.౧౧౦ . యాదృశం దక్షిణే భాగే వామే తద్వత్ప్రకల్పయేత్ ।
౩౧.౧౧౦ . మధ్యే శూలాగ్రవైపుల్యాదఙ్గులశ్చ అధోర్ధ్వతః ॥ ౧౧౦
౩౧.౧౧౧ . చతురఙ్గులమానేన వైపుల్యాత్తు షడఙ్గులా ।
౩౧.౧౧౧ . ఉచ్ఛ్రాయాత్తు తతః కార్యా గణ్డికా తు స్వరూపతః ॥ ౧౧౧
౩౧.౧౧౨ . పీఠోర్ధ్వే తు ప్రకర్తవ్యం శూలమూలం తు సువ్రతే ।
౩౧.౧౧౨ . శూలాగ్రమఙ్గులం కార్యం సుతీక్ష్ణం తు షడఙ్గులమ్ ॥ ౧౧౨
౩౧.౧౧౩ . అరామధ్యం ప్రకర్తవ్యమరాధస్తు షడఙ్గులమ్ ।
౩౧.౧౧౩ . చతురఙ్గులనిమ్నం తు మధ్యం తు పరికల్పయేత్ ॥ ౧౧౩
౩౧.౧౧౪ . పూర్వాపరం తదేవేహ మధ్యే శూలం తు తద్బహిః ।
౩౧.౧౧౪ . కారయేత త్రిభిః సూత్రైరేకైకం వర్తయేత చ ॥ ౧౧౪
౩౧.౧౧౫ . కజత్రయం తు శూలాగ్రం వేదాంశైర్ద్వాదశాఙ్గులమ్ ।
౩౧.౧౧౫ . క్రమాద్దక్షాన్యమధ్యేషు త్ర్యష్టద్వాదశపత్రకమ్ ॥ ౧౧౫

౩౧.౧౧౬ . చక్రత్రయం వాతపురం పద్మమష్టాఙ్గులారకమ్ ।
౩౧.౧౧౬ . విద్యాభిఖ్యం శూలమూలే రజః పశ్చాత్ప్రపాతయేత్ ॥ ౧౧౬
౩౧.౧౧౭ . త్రిశూలం దణ్డపర్యన్తం రాజవర్తేన పూరయేత్ ।
౩౧.౧౧౭ . సూత్రత్రయస్య పృష్ఠే తు శుక్లం చారాత్రయం భవేత్ ॥ ౧౧౭
౩౧.౧౧౮ . శుక్లేన రజసా శూలమూలే విద్యామ్బుజం భవేత్ ।
౩౧.౧౧౮ . రక్తం రక్తాసితం శుక్లం క్రమాదూర్ధ్వామ్బుజత్రయమ్ ॥ ౧౧౮
౩౧.౧౧౯ . శుక్లేన వ్యోమరేఖా స్యాత్సా స్థౌల్యాదఙ్గులం బహిః ।
౩౧.౧౧౯ . తాం త్యక్త్వా వేదికా కార్యా హస్తమాత్రం ప్రమాణాతః ॥ ౧౧౯
౩౧.౧౨౦ . వైపుల్యాత్రిగుణం దైర్ఘ్యాత్ప్రాకారం చతురశ్రకమ్ ।
౩౧.౧౨౦ . సమన్తతోఽథ దిక్షు స్యుర్ద్వారాణి కరమాత్రతః ॥ ౧౨౦
౩౧.౧౨౧ . త్రిధా విభజ్య క్రమశో ద్వాదశాఙ్గులమానతః ।
౩౧.౧౨౧ . కణ్ఠం కపోలం శోభాం తు ఉపశోభాం తదన్తతః ॥ ౧౨౧
౩౧.౧౨౨ . ప్రాకారం చతురశ్రం తు సభూరేఖాసమన్వితమ్ ।
౩౧.౧౨౨ . సితరక్తపీతకృష్ణై రజోభిః కారయేత్తతః ॥ ౧౨౨
౩౧.౧౨౩ . రక్తై రజోభిర్మధ్యం తు యథాశోభం తు పూరయేత్ ।
౩౧.౧౨౩ . అస్యా వ్యాప్తౌ పురా చోక్తం తత్రైవానుసరేచ్చ తత్ ॥ ౧౨౩
౩౧.౧౨౪ . అరాత్రయవిభాగస్తు ప్రవేశో నిర్గమో భ్రమః ।
౩౧.౧౨౪ . అనాహతపదవ్యాప్తిః కుణ్డల్యా ఉదయః పరః ॥ ౧౨౪
౩౧.౧౨౫ . హృది స్థానే గతా దేవ్యాస్త్రిశూలస్య సుమధ్యమే ।
౩౧.౧౨౫ . నాభిస్థః శూలదణ్డస్తు శూలమూలం హృది స్థితమ్ ॥ ౧౨౫
౩౧.౧౨౬ . శక్తిస్థానగతం ప్రాన్తం ప్రాన్తే చక్రత్రయం స్మరేత్ ।
౩౧.౧౨౬ . ఉత్క్షిప్యోత్క్షిప్య కలయా దేహమధ్యస్వరూపతః ॥ ౧౨౬
౩౧.౧౨౭ . శూలదణ్డాన్తమధ్యస్థశూలమధ్యాన్తగోచరమ్ ।
౩౧.౧౨౭ . ప్రవిశేన్మూలమధ్యాన్తం ప్రాన్తాన్తే శక్తివేశ్మని ॥ ౧౨౭

౩౧.౧౨౮ . అస్పన్దకరణం కృత్వా ఏకదా స్పన్దవర్తనమ్ ।

౩౧.౧౨౮ . మూలమానన్దమాపీడ్య శక్తిత్రయపదం విశేత్ ॥ ౧౨౮

౩౧.౧౨౯ . తత్ర పూజ్యం ప్రయత్నేన జాయన్తే సర్వసిద్ధయః ।

౩౧.౧౨౯ . సమస్తాధ్వసమాయోగాత్షోఢాధ్వవ్యాప్తిభావతః ॥ ౧౨౯

౩౧.౧౩౦ . సమస్తమన్త్రచక్రాద్యైరేవమాదిప్రయత్నతః ।

౩౧.౧౩౦ . షట్త్రింశత్తత్త్వరచితం త్రిశూలం పరిభావయేత్ ॥ ౧౩౦

౩౧.౧౩౧ . విషువత్స్థేన విన్యాసో మన్త్రాణాం మణ్డలోత్తమే ।

౩౧.౧౩౧ . కార్యోఽస్మిన్ పూజితే యత్ర సర్వేశ్వరపదం భజేత్ ॥ ౧౩౧

౩౧.౧౩౨ . స్వస్తికేనాథ కర్తవ్యం యుక్తం తస్యోచ్యతే విధిః ।

౩౧.౧౩౨ . నాడికాః స్థాపయేత్పూర్వం ముహూర్తం పరిమాణతః ॥ ౧౩౨

౩౧.౧౩౩ . శక్రవారుణదిక్సంస్థాశ్చ యామ్యసౌమ్యగతాస్తథా ।

౩౧.౧౩౩ . ఏకోనత్రింశద్వంశాః స్యుర్ఋజుతిర్యగ్గతాస్తథా ॥ ౧౩౩

౩౧.౧౩౪ . అష్టౌ మర్మశతాన్యేకచత్వారింశచ్చ జాయతే ।

౩౧.౧౩౪ . వంశైర్విషయసంఖ్యైశ్చ పద్మం యుగ్మేన్దుమణ్డలమ్ ॥ ౧౩౪

౩౧.౧౩౫ . రససంఖ్యైర్భవేత్పీఠం స్వస్తికం సర్వకామదమ్ ।

౩౧.౧౩౫ . వసుసంఖ్యైర్ద్వారవీథావేవం భాగపరిక్రమః ॥ ౧౩౫

౩౧.౧౩౬ . రన్ధ్రవిప్రశరాగ్నీంశ్చ లుప్యేద్బాహ్యాన్తరం క్రమాత్ ।

౩౧.౧౩౬ . మర్మాణి చ చతుర్దిక్షు మధ్యాద్ద్వారేషు సున్దరి ॥ ౧౩౬

౩౧.౧౩౭ . వహ్నిభూతమునివ్యోమబాహ్యగర్భే పురీషు చ ।

౩౧.౧౩౭ . లోపయేచ్చైవ మర్మాణి అన్తర్నాడివివర్జితాన్ ॥ ౧౩౭

౩౧.౧౩౮ . ద్వారప్రాకారకోణేషు నేత్రానలశరాన్ఋతూన్ ।

౩౧.౧౩౮ . నాడయో బ్రహ్మవంశస్య లోప్యా నేత్రాద్రసస్థితాః ॥ ౧౩౮

౩౧.౧౩౯ . వహ్నేర్నేత్రానలౌ లోప్యౌ వేదాన్నేత్రయుగం రసాత్ ।

౩౧.౧౩౯ . నేత్రం సౌమ్యగతం లోప్యం పూర్వాద్వేదానలౌ రసాత్ ॥ ౧౩౯

౩౧.౧౪౦ . లోకస్థా నాడికా హిత్వా నేత్రాద్వేదాగ్నయః క్రమాత్ ।
౩౧.౧౪౦ . శరైర్వహ్నిగతం చైవ యుగం నేత్రాగ్నయో రసాత్ ॥ ౧౪౦
౩౧.౧౪౧ . నేత్రాత్పూర్వగతాచ్చైవ సుమేరుర్ద్వారసంజ్ఞితః ।
౩౧.౧౪౧ . స్వస్తికా చ పురీ రమ్యా చతుర్దిక్షు స్థితావుభౌ ॥ ౧౪౧
౩౧.౧౪౨ . మర్మణాం చ శతే ద్వే చ ఋషిభిర్గుణితా దిశః ।
౩౧.౧౪౨ . నేత్రాదికాంశ్చ సంమార్జ్య మార్గమధ్యాత్సుశోభనే ॥ ౧౪౨
౩౧.౧౪౩ . ఋషిత్రయకృతే మధ్యే విషయైః కర్ణికా భవేత్ ।
౩౧.౧౪౩ . నేత్రీకృతాన్వసూన్ పత్రం నేత్రం సకృద్విభాజితమ్ ॥ ౧౪౩
౩౧.౧౪౪ . వహ్నిం వసుగతం కృత్వా శశాఙ్కస్థాంశ్చ లోపయేత్ ।
౩౧.౧౪౪ . వహ్నీషుఋషిమధ్యాచ్చ లోప్యం పీఠేన్దుకావధి ॥ ౧౪౪
౩౧.౧౪౫ . బ్రహ్మణో నేత్రవిషయాన్నేత్రాద్వేదానలౌ హరేత్ ।
౩౧.౧౪౫ . సాగరే నేత్రకం లోప్యం నాడయః పూర్వదిగ్గతాః ॥ ౧౪౫
౩౧.౧౪౬ . భూతనేత్రగతాన్మూర్ధ్నా నేత్రాద్ధ్వవహ్నిదృక్త్రికాత్ ।
౩౧.౧౪౬ . సౌమ్యగాత్పీఠకోణేషు లోపయేత చతుర్ష్వపి ॥ ౧౪౬
౩౧.౧౪౭ . దలాని కార్యాణి సితైః కేసరం రక్తపీతలైః ।
౩౧.౧౪౭ . కర్ణికా కనకప్రఖ్యా పల్లవాన్తాశ్చ లోహితాః ॥ ౧౪౭
౩౧.౧౪౮ . వ్యోమరేఖా తు సుసితా వర్తులాబ్జాన్తనీలభాః ।
౩౧.౧౪౮ . పీఠం రేఖాత్రయోపేతం సితలోహితపీతలమ్ ॥ ౧౪౮
౩౧.౧౪౯ . స్వస్తికాశ్చ చతుర్వర్ణా అగ్నేరీశానగోచరాః ।
౩౧.౧౪౯ . వీథీ విద్రుమసంకాశా స్వదిక్ష్వస్త్రాణి బాహ్యతః ॥ ౧౪౯
౩౧.౧౫౦ . ఇన్ద్రనీలనిభం వజ్రం శక్తిం పద్మమణిప్రభామ్ ।
౩౧.౧౫౦ . దణ్డం హాటకసంకాశం వక్త్రం తస్యాతిలోహితమ్ ॥ ౧౫౦
౩౧.౧౫౧ . నీలద్యుతిసమం ఖడ్గం పాశం వత్సకసప్రభమ్ ।
౩౧.౧౫౧ . ధ్వజం పుష్పఫలోపేతం పఞ్చరఙ్గైశ్చ శోభితమ్ ॥ ౧౫౧

౩౧.౧౫౨ . గదా హేమనిభాత్యుగ్రా నానారత్నవిభూషితా ।
౩౧.౧౫౨ . శూలం నీలామ్బుజసమం జ్వలద్వహ్న్యుగ్రశేఖరమ్ ॥ ౧౫౨
౩౧.౧౫౩ . తస్యోపరి సితం పద్మమీషత్పీతారుణప్రభమ్ ।
౩౧.౧౫౩ . చక్రం హేమనిభం దీప్తమరా వైడూర్యసంనిభాః ॥ ౧౫౩
౩౧.౧౫౪ . అరామధ్యం సుపీతం చ బాహ్యం జ్వాలారుణం భవేత్ ।
౩౧.౧౫౪ . మన్దిరం దేవదేవస్య సర్వకామఫలప్రదమ్ ॥ ౧౫౪
౩౧.౧౫౫ . శ్రీసిద్ధాయాం శూలవిధిః ప్రాక్క్షేత్రే చతురశ్రితే ।
౩౧.౧౫౫ . హస్తమాత్రం త్రిధా సూర్యాన్నవఖణ్డం యథా భవేత్ ॥ ౧౫౫
౩౧.౧౫౬ . మధ్యే శూలం చ తత్రేత్థం మధ్యభాగం త్రిధా భజేత్ ।
౩౧.౧౫౬ . నవభిః కోష్ఠకైర్యుక్తం తతోఽయం విధిరుచ్యతే ॥ ౧౫౬
౩౧.౧౫౭ . మధ్యభాగత్రయం త్యక్త్వా మధ్యే భాగద్వయస్య తు ।
౩౧.౧౫౭ . అధస్తాద్భ్రామయేత్సూత్రం శశాఙ్కశకలాకృతి ॥ ౧౫౭
౩౧.౧౫౮ . ఉభయతో భ్రామయేత్తత్ర యథాగ్రే హాకృతిర్భవేత్ ।
౩౧.౧౫౮ . కోట్యాం తత్ర కృతం సూత్రం నయేద్రేఖాం తు పూర్వికామ్ ॥ ౧౫౮
౩౧.౧౫౯ . అపరద్వారపూర్వేణ త్యక్త్వాఙ్గులచతుష్టయమ్ ।
౩౧.౧౫౯ . రేఖాం వినాశయేత్ప్రాజ్ఞో యథా శూలాకృతిర్భవేత్ ॥ ౧౫౯
౩౧.౧౬౦ . శూలాగ్రే త్వర్ధహస్తేన త్యక్త్వా పద్మాని కారయేత్ ।
౩౧.౧౬౦ . అధః శృఙ్గత్రయం హస్తమధ్యే పద్మం సకర్ణికమ్ ॥ ౧౬౦
౩౧.౧౬౧ . ముఖాగ్రే ధారయేత్సూత్రం త్రిభిర్వస్త్రైస్తు పాతయేత్ ।
౩౧.౧౬౧ . మధ్యే చోర్ధ్వం తతః కుర్యాదధస్తాదఙ్గులద్వయమ్ ॥ ౧౬౧
౩౧.౧౬౨ . రేఖాద్వయం పాతయేత యథా శూలం భవత్యపి ।
౩౧.౧౬౨ . అధోభాగాదిభిశ్చోర్ధ్వం తత్ర రేఖా ప్రపద్యతే ॥ ౧౬౨
౩౧.౧౬౩ . సమీకృత్య తతః సూత్రే ఊర్ధ్వే ద్వే ఏవమేవ తు ।
౩౧.౧౬౩ . మధ్యం పద్మం ప్రతిష్ఠాప్యం శూలాధస్తాద్యశస్విని ॥ ౧౬౩

౩౧.౧౬౪ . ఇత్యేష మణ్డలవిధిః కథితః సంక్షేపయోగతో మహాగురుభిః ।

చ్౩౨ అథ శ్రీతన్త్రాలోకే ద్వాత్రింశమాహ్నికమ్

౩౨.౧ . అథ కథయే ముద్రాణాం గుర్వాగమగీతమత్ర విధిమ్ । ౦
౩౨.౧ . ముద్రా చ ప్రతిబిమ్బాత్మా శ్రీమద్దేవ్యాఖ్యయామలే ।
౩౨.౧ . ఉక్తా బిమ్బోదయశ్రుత్యా వాచ్యద్వయవివేచనాత్ ॥ ౧
౩౨.౨ . బిమ్బాత్సముదయో యస్యా ఇత్యుక్తా ప్రతిబిమ్బతా ।
౩౨.౨ . విమ్బస్య యస్యా ఉదయ ఇత్యుక్తా తదుపాయతా ॥ ౨
౩౨.౩ . ముదం స్వరూపలాభాఖ్యం దేహద్వారేణ చాత్మనామ్ ।
౩౨.౩ . రాత్యర్పయతి యత్తేన ముద్రా శాస్త్రేషు వర్ణితా ॥ ౩
౩౨.౪ . తత్ర ప్రధానభూతా శ్రీఖేచరీ దేవతాత్మికా ।
౩౨.౪ . నిష్కలత్వేన విఖ్యాతా సాకల్యేన త్రిశూలినీ ॥ ౪
౩౨.౫ . కరఙ్కిణీ క్రోధనా చ భైరవీ లేలిహానికా ।
౩౨.౫ . మహాప్రేతా యోగముద్రా జ్వాలినీ క్షోభిణీ ధ్రువా ॥ ౫
౩౨.౬ . ఇత్యేవంబహుభేదేయం శ్రీఖేచర్యేవ గీయతే ।
౩౨.౬ . అన్యాస్తదఙ్గభూతాస్తు పద్మాద్యా మాలినీమతే ॥ ౬
౩౨.౭ . తాసాం బహుత్వాముఖ్యత్వయోగాభ్యాం నేహ వర్ణనమ్ ।
౩౨.౭ . శ్రీఖేచరీసమావిష్టో యద్యత్స్థానం సమాశ్రయేత్ ॥ ౭
౩౨.౮ . దేవీసంనిధయే తత్స్యాదలం కిం డమ్బరైర్వృథా ।
౩౨.౮ . కామ్యే కర్మణి తాశ్చ స్యుర్ముఖ్యాః కస్యాపి జాతుచిత్ ॥ ౮
౩౨.౯ . ముద్రా చతుర్విధా కాయకరవాక్చిత్తభేదతః ॥ ౯
౩౨.౧౦ . తత్ర పూర్ణేన రూపేణ ఖేచరీమేవ వర్ణయే ।
౩౨.౧౦ . బద్ధ్వా పద్మాసనం యోగీ నాభావక్షేశ్వరం క్షిపేత్ ॥ ౧౦

౩.౨.౧౧ . దణ్డాకారం తు తం తావన్నయేద్యావత్కఖత్రయమ్ ।

౩.౨.౧౧ . నిగృహ్య తత్ర తత్పూర్ణం ప్రేరయేత్ఖత్రయేణ తు ॥ ౧౧

౩.౨.౧౨ . ఏతాం బద్ధ్వా ఖే గతిః స్యాదితి శ్రీపూర్వశాసనే ।

౩.౨.౧౨ . ధ్వనిర్జ్యోతిర్మరుద్యుక్తం చిత్తం విశ్రమ్య చోపరి ॥ ౧౨

౩.౨.౧౩ . అనేనాభ్యాసయోగేన శివం భిత్త్వా పరం వ్రజేత్ ।

౩.౨.౧౩ . జత్ర్వధస్తాత్కరౌ కృత్వా వామపాదం చ దక్షిణే ॥ ౧౩

౩.౨.౧౪ . విదార్యాస్యం కనిష్ఠాభ్యాం మధ్యమాభ్యాం తు నాసికామ్ ।

౩.౨.౧౪ . అనామే కుఞ్చయేత్తాఙ్క్షో భ్రూభఙ్గం తర్జనీద్వయమ్ ॥ ౧౪

౩.౨.౧౫ . జిహ్వాం చ చాలయేన్మన్త్రీ హాహాకారం చ కారయేత్ ।

౩.౨.౧౫ . త్రిశూలేన ప్రయోగేణ బ్రహ్మరన్ధ్రముపస్థితః ॥ ౧౫

౩.౨.౧౬ . పదం సన్త్యజ్య తన్మాత్రం సద్యస్త్యజతి మేదినీమ్ ।

౩.౨.౧౬ . శూన్యాశూన్యలయే కృత్వా ఏకదణ్డేఽనిలానలౌ ॥ ౧౬

౩.౨.౧౭ . శక్తిత్రితయసమ్బద్ధే అధిష్ఠాతృత్రిదైవతే ।

౩.౨.౧౭ . త్రిశూలం తద్విజానీయాద్యేన వ్యోమోత్పతేద్బుధః ॥ ౧౭

౩.౨.౧౮ . ఆకాశభావం సన్త్యజ్య సత్తామాత్రముపస్థితః ।

౩.౨.౧౮ . శూలం సమరసం కృత్వా రసే రస ఇవ స్థితః ॥ ౧౮

౩.౨.౧౯ . ఏకదణ్డం స విజ్ఞాయ త్రిశూలం ఖచరం ప్రియే ।

౩.౨.౧౯ . బద్ధ్వా తు ఖేచరీం ముద్రాం ధ్యాత్వాత్మానం చ భైరవమ్ ॥ ౧౯

౩.౨.౨౦ . ఖేచరీచక్రసంజుష్టం సద్యస్త్యజతి మేదినీమ్ ।

౩.౨.౨౦ . త్యక్తాంశకో నిరాచారో నిఃశఙ్కో లోకవర్జితః ॥ ౨౦

౩.౨.౨౧ . అవధూతో నిరాచారో నాహమస్మీతి భావయమ్ ।

౩.౨.౨౧ . మన్త్రైకనిష్ఠః సంపశ్యన్ దేహస్థాః సర్వదేవతాః ॥ ౨౧

౩.౨.౨౨ . హ్లాదోద్వేగాస్మితాక్రుష్టనిద్రామైథునమత్సరే ।

౩.౨.౨౨ . రూపాదౌ వా కర్తృకర్మకరణేషు చ సర్వశః ॥ ౨౨

౩.౨.౨౩ . నాహమస్మీతి మన్వాన ఏకీభూతం విచిన్తయన్ ।

౩.౨.౨౩ . కర్ణాక్షిముఖనాసాదిచక్రస్థం దేవతాగణమ్ ॥ ౨౩

౩.౨.౨౪ . గ్రహీతారం సదా పశ్యన్ ఖేచర్యా సిద్ధ్యతి స్ఫుటమ్ ।

౩.౨.౨౪ . విద్యాశఙ్కా మలాశఙ్కా శాస్త్రశఙ్కా న సిద్ధ్యతి ॥ ౨౪

౩.౨.౨౫ . శివో రవిః శివో వహ్నిః పక్తృత్వాత్స పురోహితః ।

౩.౨.౨౫ . తత్రస్థా దేవతాః సర్వా ద్యోతయన్త్యోఽఖిలం జగత్ ॥ ౨౫

౩.౨.౨౬ . కనిష్ఠయా విదార్యాస్యం తర్జనీభ్యాం భ్రువౌ తథా ।

౩.౨.౨౬ . అనామే మధ్యమే వక్త్రే జిహ్వయా తాలుకం స్పృశేత్ ॥ ౨౬

౩.౨.౨౭ . ఏషా కరఙ్కిణీ దేవీ జ్వాలినీం శృణు సాంప్రతమ్ ।

౩.౨.౨౭ . హనుర్లలాటగౌ హస్తౌ ప్రసార్యాఙ్గులితః స్ఫుటౌ ॥ ౨౭

౩.౨.౨౮ . చాలయేద్వాయువేగేన కృత్వాన్తర్భ్రుకుటీం బుధః ।

౩.౨.౨౮ . విదార్యాస్యం సజిహ్వం చ హాహాకారం తు కారయేత్ ॥ ౨౮

౩.౨.౨౯ . ఏషా జ్వాలిన్యగ్నిచక్రే తయా చాష్టోత్తరం శతమ్ ।

౩.౨.౨౯ . జపేద్యది తతః సిద్ధ్యేత్త్రైలోక్యం సచరాచరమ్ ॥ ౨౯

౩.౨.౩౦ . పరదేహేషు చాత్మానం పరం చాత్మశరీరతః ।

౩.౨.౩౦ . పశ్యేచ్చరన్తం హానాదాధ్గమాగమపదస్థితమ్ ॥ ౩౦

౩.౨.౩౧ . నవచ్ఛిద్రగతం చైకం నదన్తం వ్యాపకం ధ్రువమ్ ।

౩.౨.౩౧ . అనయా హి ఖచారీ శ్రీయోగసఞ్చార ఉచ్యతే ॥ ౩౧

౩.౨.౩౨ . కులకుణ్డలికాం బద్ధ్వా అణోరన్తరవేదినీమ్ ।

౩.౨.౩౨ . వామో యోఽయం జగత్యస్మింస్తస్య సంహరణోద్యతామ్ ॥ ౩౨

౩.౨.౩౩ . స్వస్థానే నిర్వృతిం లబ్ధ్వా జ్ఞానామృతరసాత్మకమ్ ।

౩.౨.౩౩ . వ్రజేత్కన్దపదం మధ్యే రావం కృత్వా హ్యరావకమ్ ॥ ౩౩

౩.౨.౩౪ . యావజ్జీవం చతుష్కోణం పిణ్డాధారం చ కామికమ్ ।

౩.౨.౩౪ . తత్ర తాం బోధయిత్వా తు గతిం బుద్ధ్వా క్రమాగతామ్ ॥ ౩౪

౩.౨.౩౫ . చక్రోభయనిబద్ధాం తు శాఖాప్రాన్తావలమ్బినీమ్ ।
౩.౨.౩౫ . మూలస్థానాద్యథా దేవి తమోగ్రన్థిం విదారయేత్ ॥ ౩౫
౩.౨.౩౬ . వజ్రాఖ్యాం జ్ఞానజేనైవ తథా శాఖోభయాన్తతః ।
౩.౨.౩౬ . కోణమధ్యవినిష్క్రాన్తం లిఙ్గమూలం విభేదయేత్ ॥ ౩౬
౩.౨.౩౭ . తత్ర సఙ్ఘట్టితం చక్రయుగ్మమైక్యేన భాసతే ।
౩.౨.౩౭ . వైపరీత్యాత్తు నిక్షిప్య ద్విధాభావం వ్రజత్యతః ॥ ౩౭
౩.౨.౩౮ . ఊర్ధ్వాద్యఙ్కుష్ఠకాలాగ్నిపర్యన్తే సా వినిక్షిపేత్ ।
౩.౨.౩౮ . గమాగమనసఞ్చారే చరేత్సా లిఙ్గలిఙ్గినీ ॥ ౩౮
౩.౨.౩౯ . తత్ర తత్పదసంయోగాదున్మీలనవిధాయినీ ।
౩.౨.౩౯ . యో జానాతి స సిద్ధ్యేత్తు రసాదానవిసర్గయోః ॥ ౩౯
౩.౨.౪౦ . ససఙ్గమమిదం స్థానమూర్మిణ్యున్మీలనం పరమ్ ।
౩.౨.౪౦ . ఏష క్రమస్తతోఽన్యోఽపి వ్యుత్క్రమః ఖేచరీ పరా ॥ ౪౦
౩.౨.౪౧ . యోన్యాధారేతి విఖ్యాతా శూలమూలేతి శబ్ద్యతే ।
౩.౨.౪౧ . వర్ణాస్తత్ర లయం యాన్తి హ్యవర్ణే వర్ణరూపిణి ॥ ౪౧
౩.౨.౪౨ . నాదిఫాన్తం సముచ్చార్య కౌలేశం దేహసంనిభమ్ ।
౩.౨.౪౨ . ఆక్రమ్య ప్రథమం చక్రం ఖే యన్త్రే పాదపీడితమ్ ॥ ౪౨
౩.౨.౪౩ . నాదం వై శక్తిసద్గర్భం సద్గర్భాత్కౌలినీపదమ్ ।
౩.౨.౪౩ . బీజపఞ్చకచారేణ శూలభేదక్రమేణ తు ॥ ౪౩
౩.౨.౪౪ . హృచ్చూలగ్రన్థిభేదైశ్చ రుద్రశక్తిం ప్రబోధయేత్ ।
౩.౨.౪౪ . వాయుచక్రాన్తనిలయం బిన్ద్వాఖ్యం నాభిమణ్డలమ్ ॥ ౪౪
౩.౨.౪౫ . ఆగచ్ఛేల్లమ్బికాస్థానం సూత్రద్వాదశనిర్గతమ్ ।
౩.౨.౪౫ . చన్ద్రచక్రవిలోమేన ప్రవిశేద్భూతపఞ్జరే ॥ ౪౫
౩.౨.౪౬ . భూయస్తు కురుతే లీలాం మాయాపఞ్జరవర్తినీమ్ ।
౩.౨.౪౬ . పునః సృష్టిః సంహృతిశ్చ ఖేచర్యా క్రియతే బుధైః ॥ ౪౬

౩౨.౪౭ . శ్రీమద్వీరావలీయోగ ఏష స్యాత్ఖేచరీవిధిః ।

౩౨.౪౭ . చుమ్బాకారేణ వక్త్రేణ యత్తత్త్వం శ్రూయతే పరమ్ ॥ ౪౭

౩౨.౪౮ . గ్రసమానమిదం విశ్వం చన్ద్రార్కపుటసంపుటే ।

౩౨.౪౮ . తేనైవ స్యాత్ఖగామీతి శ్రీమత్కామిక ఉచ్యతే ॥ ౪౮

౩౨.౪౯ . భవాన్ముక్త్వా ద్రావయన్తి పాశాన్ముద్రా హి శక్తయః ।

౩౨.౪౯ . ముఖ్యాసాం ఖేచరీ సా చ త్రిధోచ్చారేణ వాచికీ ॥ ౪౯

౩౨.౫౦ . త్రిశిరోముద్గరో దేవి కాయికీ పరిపఠ్యతే ।

౩౨.౫౦ . నాసాం నేత్రద్వయం చాపి హృత్స్తనద్వయమేవ చ ॥ ౫౦

౩౨.౫౧ . వృషణద్వయలిఙ్గం చ ప్రాప్య కాయం గతా త్వియమ్ ।

౩౨.౫౧ . భవస్థానాభవస్థానముచ్చారేణావధారయేత్ ॥ ౫౧

౩౨.౫౨ . మానసీయమితస్త్వన్యాః పద్మాద్యా అష్ట ముద్రికాః ।

౩౨.౫౨ . మాతృవ్యూహకులే తాః స్యురస్యాస్తు పరివారగాః ॥ ౫౨

౩౨.౫౩ . శరీరం తు సమస్తం యత్కూటాక్షరసమాకృతి ।

౩౨.౫౩ . ఏషా ముద్రా మహాముద్రా భైరవస్యేతి గహ్వరే ॥ ౫౩

౩౨.౫౪ . సూపవిష్టః పద్మకే తు హస్తాగ్రాఙ్గులిరశ్మిభిః ।

౩౨.౫౪ . పరాఙ్ముఖైర్ఝటిత్యుద్యద్రశ్మిభిః పృష్ఠసంస్థితైః ॥ ౫౪

౩౨.౫౫ . అన్తఃస్థితిః ఖేచరీయం సంకోచాఖ్యా శశాఙ్కినీ ।

౩౨.౫౫ . తస్మాదేవ సముత్తమ్ప్య బాహూ చైవావకుఞ్చితౌ ॥ ౫౫

౩౨.౫౬ . సమ్యగ్వ్యోమసు సంస్థానాద్వ్యోమాఖ్యా ఖేచరీ మతా ।

౩౨.౫౬ . ముష్టిద్వితయసఙ్ఘట్టాద్ధృది సా హృదయాహ్వయా ॥ ౫౬

౩౨.౫౭ . శాన్తాఖ్యా సా హస్తయుగ్మమూర్ధ్వాధః స్థితముద్ధతమ్ ।

౩౨.౫౭ . సమదృష్ట్యావలోక్యం చ బహిర్యోజితపాణికమ్ ॥ ౫౭

౩౨.౫౮ . ఏషైవ శక్తిముద్రా చేదధోధావితపాణికా ।

౩౨.౫౮ . దశానామఙ్గులీనాం తు ముష్టిబన్ధాదనన్తరమ్ ॥ ౫౮

౩౨.౫౯ . ద్రాక్షైపాత్థేచరీ దేవీ పఞ్చకుణ్డలినీ మతా ।

౩౨.౫౯ . సంహారముద్రా చైషైవ యద్యూర్ధ్వం క్షిప్యతే కిల ॥ ౫౯

౩౨.౬౦ . ఉత్క్రామణీ ఝగిత్యేవ పశూనాం పాశకర్తరీ ।

౩౨.౬౦ . శ్వభ్రే సుదూరే ఝటితి స్వాత్మానం పాతయన్నివ ॥ ౬౦

౩౨.౬౧ . సాహసానుప్రవేశేన కుఞ్చితం హస్తయుగ్మకమ్ ।

౩౨.౬౧ . అధోవీక్షణశీలం చ సమ్యగ్దృష్టిసమన్వితమ్ ॥ ౬౧

౩౨.౬౨ . వీరభైరవసంజ్ఞేయం ఖేచరీ బోధవర్ధినీ ।

౩౨.౬౨ . అష్టధేత్థం వర్ణితా శ్రీభర్గాష్టకశిఖాకులే ॥ ౬౨

౩౨.౬౩ . ఏవం నానావిధాన్భేదానాశ్రిత్యైకైవ యా స్థితా ।

౩౨.౬౩ . శ్రీఖేచరీ తయావిష్టః పరం బీజం ప్రపద్యతే ॥ ౬౩

౩౨.౬౪ . ఏకం సృష్టిమయం బీజం యద్వీర్యం సర్వమన్త్రగమ్ ।

౩౨.౬౪ . ఏకా ముద్రా ఖేచరీ చ ముద్రౌఘః ప్రాణితో యయా ॥ ౬౪

౩౨.౬౫ . తదేవం ఖేచరీచక్రరూఢౌ యద్రూపముల్లసేత్ ।

౩౨.౬౫ . తదేవ ముద్రా మన్తవ్యా శేషః స్యాద్దేహవిక్రియా ॥ ౬౫

౩౨.౬౬ . యాగాదౌ తన్మధ్యే తదవసితౌ జ్ఞానయోగపరిమర్శే ।

౩౨.౬౬ . విఘ్నప్రశమే పాశచ్ఛేదే ముద్రావిధేః సమయః ॥ ౬౬

౩౨.౬౭ . బోధావేశః సన్నిధిరైక్యేన విసర్జనం స్వరూపగతిః ।

౩౨.౬౭ . శఙ్కాదలనం చక్రోదయదీప్తిరితి క్రమాత్కృత్యమ్ ॥ ౬౭

౩౨.౬౮ . ఇతి ముద్రావిధిః ప్రోక్తః సుగూఢో యః ఫలప్రదః ।

చ్33 అథ శ్రీతన్త్రాలోకే త్రయస్త్రింశమాహ్నికమ్

33.౧ . అథావసరసంప్రాప్త ఏకీకారో నిగద్యతే । ౦

33.౧ . యదుక్తం చక్రభేదేన సార్ధం పూజ్యమితి త్రికమ్ ।

33.౧ . తత్రైష చక్రభేదానామేకీకారో దిశానయా ॥ ౧

33.౨ . విశ్వా తదీశా హారౌద్రీ వీరనేత్ర్యమ్బికా తథా ।

33.౨ . గుర్వీతి షడరే దేవ్యః శ్రీసిద్ధావీరదర్శితాః ॥ ౨

33.3 . మాహేశీ బ్రాహ్మణీ స్కాన్దీ వైష్ణవ్యైన్ద్రీ యమాత్మికా ।

33.3 . చాముణ్డా చైవ యోగీశీత్యష్టాఘోర్యాదయోఽథవా ॥ 3

33.౪ . అగ్నినిరృతివాయ్వీశమాతృభిర్ద్వాదశాన్వితాః ।

33.౪ . నన్దా భద్రా జయా కాలీ కరాలీ వికృతాననా ॥ ౪

33.౫ . క్రోష్టుకీ భీమముద్రా చ వాయువేగా హయాననా ।

33.౫ . గమ్భీరా ఘోషణీ చేతి చతుర్వింశత్యరే విధిః ॥ ౫

33.౬ . సిద్ధిర్వృద్ధిర్ద్యుతిర్లక్ష్మీర్మేధా కాన్తిః సుధా ధృతిః ।

33.౬ . దీప్తిః పుష్టిర్మతిః కీర్తిః సుస్థితిః సుగతిః స్మృతిః ॥ ౬

33.౭ . సుప్రభా షోడశీ చేతి శ్రీకణ్ఠాదికశక్తయః ।

33.౭ . బలిశ్చ బలినన్దశ్చ దశగ్రీవో హరో హయః ॥ ౭

33.౮ . మాధవః షడరే చక్రే ద్వాదశారే త్వమీ స్మృతాః ।

33.౮ . దక్షశ్చణ్డో హరః శౌణ్డీ ప్రమథో భీమమన్మథౌ ॥ ౮

33.౯ . శకునిః సుమతిర్నన్దో గోపాలశ్చ పితామహః ।

33.౯ . శ్రీకణ్ఠోఽనన్తసూక్ష్మౌ చ త్రిమూర్తిః శంబరేశ్వరః ॥ ౯

33.౧౦ . అర్ఘీశో భారభూతిశ్చ స్థితిః స్థాణుర్హరస్తథా ।

33.౧౦ . ఝుణ్టిభౌతికసద్యోజానుగ్రహక్రూరసైనికాః ॥ ౧౦

33.౧౧ . ద్వ్యష్టా యద్వామృత స్తేన యుక్తాః పూర్ణాభతద్ధ్వవాః ।

33.౧౧ . ఓఘోర్మిస్యన్దనాఙ్గాశ్చ వపురుద్గారవక్త్రకాః ॥ ౧౧

33.౧౨ . తనుసేచనమూర్తీశాః సర్వామృతధరోఽపరః ।

33.౧౨ . శ్రీపారాచ్ఛక్తయశ్చైతాః షోడశైవ ప్రకీర్తితాః ॥ ౧౨

33.౧3 . సంవర్తలకులిభృగుసితబకఖఙ్గిపినాకిభుజగబలికాలాః ।

33.౧౩ . ద్విశ్చగలాణ్డౌ శిఖిశోణమేషమీనత్రిదణ్డి సాషాఢి ॥ ౧౩

33.౧౪ . దేవీకాన్తతదర్ధౌ దారుకహలిసోమనాథశర్మాణః ।

33.౧౪ . జయవిజయజయన్తాజితసుజయజయరుద్రకీర్తినావహకాః ॥ ౧౪

33.౧౫ . తన్మూర్త్యుత్సాహదవర్ధనాశ్చ బలసుబలభద్రదావహకాః ।

33.౧౫ . తద్వాన్ధాతా చేశో నన్దనసమభద్రతన్మూర్తిః ॥ ౧౫

33.౧౬ . శివదసుమనఃస్పృహణకా దుర్గో భద్రాఖ్యకాలశ్చ ।

33.౧౬ . చేతోఽనుగకౌశికకాలవిశ్వసుశివాస్తథాపరః కోపః ॥ ౧౬

33.౧౭ . శ్రుత్యగ్న్యరే స్యురేతే స్త్రీపాఠాచ్చక్తయస్త్వేతాః ।

33.౧౭ . ఝంకారోఽథాగ్నిపత్నీతి షడరే షణ్ఢవర్జితాః ॥ ౧౭

33.౧౮ . ద్వాదశారే తత్సహితాః షోడశారే స్వరాః క్రమాత్ ।

33.౧౮ . హలస్తద్విగుణేఽష్టారే యాద్యం హాన్తం తు తత్త్రికే ॥ ౧౮

33.౧౯ . ద్వాత్రింశదరకే సాన్తం బిన్దుః సర్వేషు మూర్ధని ।

33.౧౯ . ఏవమన్యాన్బహూంశ్చక్రభేదానస్మాత్ప్రకల్పయేత్ ॥ ౧౯

33.౨౦ . ఏక ఏవ చిదాత్మైష విశ్వామర్శనసారకః ।

33.౨౦ . శక్తిస్తద్వానతో మాతా శబ్దరాశిః ప్రకీర్తితౌ ॥ ౨౦

33.౨౧ . తయోరేవ విభాగే తు శక్తితద్వత్ప్రకల్పనే ।

33.౨౧ . శబ్దరాశిర్మాలినీ చ క్షోభాత్మ వపురీదృశమ్ ॥ ౨౧

33.౨౨ . తథాన్తఃస్థపరామర్శభేదనే వస్తుతస్త్రికమ్ ।

33.౨౨ . అనుత్తరేచ్ఛోన్మేషాఖ్యం యతో విశ్వం విమర్శనమ్ ॥ ౨౨

33.౨౩ . ఆనన్దేశోర్మియోగే తు తత్షట్కం సముదాహృతమ్ ।

33.౨౩ . అన్తఃస్థోష్మసమాయోగాత్తదష్టకముదాహృతమ్ ॥ ౨౩

33.౨౪ . తదామృతచతుష్కేనభావే ద్వాదశకం భవేత్ ।

33.౨౪ . తద్యోగే షోడశాఖ్యం స్యాదేవం యావదసంఖ్యతా ॥ ౨౪

33.౨౫ . విశ్వమేకపరామర్శసహత్వాత్ప్రభృతి స్ఫుటమ్ ।

33.౨౫ . అంశాంశికాపరామర్శాన్ పర్యన్తే సహతే యతః ॥ ౨౫
33.౨౬ . అతః పఞ్చాశదైకాత్మ్యం స్వరవ్యక్తివిరూపతా ।
33.౨౬ . వర్గాష్టకం వర్ణభేద ఏకాశీతికలోదయః ॥ ౨౬
33.౨౭ . ఇతి ప్రదర్శితం పూర్వమర్ధమాత్రాసహత్వతః ।
33.౨౭ . స్వరార్ధమప్యస్తి యతః స్వరితస్యార్ధమాత్రకమ్ ॥ ౨౭
33.౨౮ . తస్యాదిత ఉదాత్తం తత్కథితం పదవేదినా ।
33.౨౮ . ఇత్థం సంవిదియం యాజ్యస్వరూపామర్శరూపిణీ ॥ ౨౮
33.౨౯ . అభిన్నం సంవిదశ్చైతచ్చక్రాణాం చక్రవాలకమ్ ।
33.౨౯ . స్వామ్యావరణభేదేన బహుధా తత్ప్రయోజయేత్ ॥ ౨౯
33.3౦ . పరాపరా పరా చాన్యా సృష్టిస్థితితిరోధయః ।
33.3౦ . మాతృసద్భావరూపా తు తుర్యా విశ్రాన్తిరుచ్యతే ॥ 3౦
33.3౧ . తచ్చ ప్రకాశం వక్త్రస్థం సూచితం తు పదే పదే ।
33.3౧ . తుర్యే విశ్రాన్తిరాధేయా మాతృసద్భావసారిణి ॥ 3౧
33.3౨ . తథాస్య విశ్వమాభాతి స్వాత్మతన్మయతాం గతమ్ ।
33.3౨ . ఇత్యేష శాస్త్రార్థస్యోక్త ఏకీకారో గురూదితః ॥ 3౨

చ్3౪ అథ శ్రీతన్త్రాలోకే చతుస్త్రింశమాహ్నికమ్

3౪.౧ . ఉచ్యతేఽథ స్వస్వరూపప్రవేశః క్రమసఙ్గతః । ౦
3౪.౧ . యదేతద్బహుధా ప్రోక్తమాణవం శివతాప్తయే ।
3౪.౧ . తత్రాన్తరన్తరావిశ్య విశ్రామ్యేత్సవిధే పదే ॥ ౧
3౪.౨ . తతోఽప్యాణవసంత్యాగాచ్ఛాక్తీం భూమిముపాశ్రయేత్ ।
3౪.౨ . తతోఽపి శామ్భవీమేవం తారతమ్యక్రమాత్స్ఫుటమ్ ॥ ౨
3౪.3 . ఇత్థం క్రమోదితవిబోధమహామరీచిసంపూరితప్రసరభైరవభావభాగీ ।

౩౪.౩ . అన్తేఽభ్యుపాయనిరపేక్షతయైవ నిత్యం స్వాత్మానమావిశతి గర్భితవిశ్వరూపమ్ ॥ ౩
౩౪.౪ . కథితోఽయం స్వస్వరూపప్రవేశః పరమేష్ఠినా ।

చ్౩౫ అథ శ్రీతన్త్రాలోకే పఞ్చత్రింశమాహ్నికమ్

౩౫.౧ . అథోచ్యతే సమస్తానాం శాస్త్రాణామిహ మేలనమ్ ।
౩౫.౧ . ఇహ తావత్సమస్తోఽయం వ్యవహారః పురాతనః ॥ ౧
౩౫.౨ . ప్రసిద్ధిమనుసన్ధాయ సైవ చాగమ ఉచ్యతే ।
౩౫.౨ . అన్వయవ్యతిరేకౌ హి ప్రసిద్ధేరుపజీవకౌ ॥ ౨
౩౫.౩ . స్వాయత్తత్వే తయోర్వ్యక్తిపూగే కిం స్యాత్తయోర్గతిః ।
౩౫.౩ . ప్రత్యక్షమపి నేత్రాత్మదీపార్థాదివిశేషజమ్ ॥ ౩
౩౫.౪ . అపేక్షతే తత్ర మూలే ప్రసిద్ధిం తాం తథాత్మికామ్ ।
౩౫.౪ . అభితఃసంవృతే జాత ఏకాకీ క్షుధితః శిశుః ॥ ౪
౩౫.౫ . కిం కరోతు కిమాదత్తాం కేన పశ్యతు కిం వ్రజేత్ ।
౩౫.౫ . నను వస్తుశతాకీర్ణే స్థానేఽప్యస్య యదేవ హి ॥ ౫
౩౫.౬ . పశ్యతో జిఘ్రతో వాపి స్పృశతః సంప్రసీదతి ।
౩౫.౬ . చేతస్తదేవాదాయ ద్రాక్సోఽన్వయవ్యతిరేకభాక్ ॥ ౬
౩౫.౭ . హన్త చేతఃప్రసాదోఽపి యోఽసావర్థవిశేషగః ।
౩౫.౭ . సోఽపి ప్రాగ్వాసనారూపవిమర్శపరికల్పితః ॥ ౭
౩౫.౮ . న ప్రత్యక్షానుమానాదిబాహ్యమానప్రసాదజః ।
౩౫.౮ . ప్రాగ్వాసనోపజీవ్యేతత్ప్రతిభామాత్రమేవ న ॥ ౮
౩౫.౯ . న మృదభ్యవహారేచ్ఛా పుంసో బాలస్య జాయతే ।
౩౫.౯ . ప్రాగ్వాసనోపజీవీ చేద్విమర్శః సా చ వాసనా ॥ ౯
౩౫.౧౦ . ప్రాచ్యా చేదాగతా సేయం ప్రసిద్ధిః పౌర్వకాలికీ ।

౩౫.౧౦ . నచ చేతఃప్రసత్త్యైవ సర్వో వ్యవహృతిక్రమః ॥ ౧౦

౩౫.౧౧ . మూలం ప్రసిద్ధిస్తన్మానం సర్వత్రైవేతి గృహ్యతామ్ ।

౩౫.౧౧ . పూర్వపూర్వోపజీవిత్వమార్గణే సా క్వచిత్స్వయమ్ ॥ ౧౧

౩౫.౧౨ . సర్వజ్ఞరూపే హ్యేకస్మిన్నిఃశఙ్కం భాసత పురా ।

౩౫.౧౨ . వ్యవహారో హి నైకత్ర సమస్తః కోఽపి మాతరి ॥ ౧౨

౩౫.౧౩ . తేనాసర్వజ్ఞపూర్వత్వమాత్రేణైషా న సిధ్యతి ।

౩౫.౧౩ . బహుసర్వజ్ఞపూర్వత్వే న మానం చాస్తి కించన ॥ ౧౩

౩౫.౧౪ . భోగాపవర్గతద్ధేతుప్రసిద్ధిశతశోభితః ।

౩౫.౧౪ . తద్విమర్శస్వభావోఽసౌ భైరవః పరమేశ్వరః ॥ ౧౪

౩౫.౧౫ . తతశ్చాంశాంశికాయోగాత్సా ప్రసిద్ధిః పరమ్పరామ్ ।

౩౫.౧౫ . శాస్త్రం వాశ్రిత్య వితతా లోకాన్సంవ్యవహారయేత్ ॥ ౧౫

౩౫.౧౬ . తయైవాశైశవాత్సర్వే వ్యవహారధరాజుషః ।

౩౫.౧౬ . సన్తః సముపజీవన్తి శైవమేవాద్యమాగమమ్ ॥ ౧౬

౩౫.౧౭ . అపూర్ణాస్తు పరే తేన న మోక్షఫలభాగినః ।

౩౫.౧౭ . ఉపజీవన్తి యావత్తు తావత్తత్ఫలభాగినః ॥ ౧౭

౩౫.౧౮ . బాల్యాపాయేఽపి యద్భోక్తుమన్న మేష ప్రవర్తతే ।

౩౫.౧౮ . తత్రప్రసిద్ధ్యైవ నాధ్యక్షాన్నానుమానాదసమ్భవాత్ ॥ ౧౮

౩౫.౧౯ . నచ కాప్యత్ర దోషాశాశఙ్కాయాశ్చ నివృత్తితః ।

౩౫.౧౯ . ప్రసిద్ధిశ్చావిగానోత్థా ప్రతీతిః శబ్దనాత్మికా ॥ ౧౯

౩౫.౨౦ . మాతుః స్వభావో యత్తస్యాం శఙ్కతే నైష జాతుచిత్ ।

౩౫.౨౦ . స్వకృతత్వవశాదేవ సర్వవిత్స హి శఙ్కరః ॥ ౨౦

౩౫.౨౧ . యావత్తు శివతా నాస్య తావత్స్వాత్మానుసారిణీమ్ ।

౩౫.౨౧ . తావతీమేవ తామేష ప్రసిద్ధిం నాభిశఙ్కతే ॥ ౨౧

౩౫.౨౨ . అన్యస్యామభిశఙ్కీ స్యాద్భూయస్తాం బహు మన్యతే ।

౩౫.౨౨ . ఏవం భావిశివత్వోఽమూం ప్రసిద్ధిం మన్యతే ధ్రువమ్ ॥ ౨౨

౩౫.౨౩ . ఏక ఏవాగమశ్చాయం విభునా సర్వదర్శినా ।

౩౫.౨౩ . దర్శితో యః ప్రవృత్తే చ నివృత్తే చ పథి స్థితః ॥ ౨౩

౩౫.౨౪ . ధర్మార్థకామమోక్షేషు పూర్ణాపూర్ణాదిభేదతః ।

౩౫.౨౪ . విచిత్రేషు ఫలేష్వేక ఉపాయః శామ్భవాగమః ॥ ౨౪

౩౫.౨౫ . తస్మిన్విషయవైవిక్త్యాద్విచిత్రఫలదాయిని ।

౩౫.౨౫ . చిత్రోపాయోపదేశోఽపి న విరోధావహో భవేత్ ॥ ౨౫

౩౫.౨౬ . లౌకికం వైదికం సాఙ్ఖ్యం యోగాది పాఞ్చరాత్రకమ్ ।

౩౫.౨౬ . బౌద్ధార్హతన్యాయశాస్త్రం పదార్థక్రమతన్త్రణమ్ ॥ ౨౬

౩౫.౨౭ . సిద్ధాన్తతన్త్రశాక్తాది సర్వం బ్రహ్మోద్భవం యతః ।

౩౫.౨౭ . శ్రీస్వచ్ఛన్దాదిషు ప్రోక్తం సద్యోజాతాదిభేదతః ॥ ౨౭

౩౫.౨౮ . యథైకత్రాపి వేదాదౌ తత్తదాశ్రమగామినః ।

౩౫.౨౮ . సంస్కారాన్తరమత్రాపి తథా లిఙ్గోద్ధృతాదికమ్ ॥ ౨౮

౩౫.౨౯ . యథాచ తత్ర పూర్వస్మిన్నాశ్రమే నోత్తరాశ్రమాత్ ।

౩౫.౨౯ . ఫలమేతి తథా పాఞ్చరాత్రాదౌ న శివాత్మతామ్ ॥ ౨౯

౩౫.౩౦ . ఏక ఏవాగమస్తస్మాత్తత్ర లౌకికశాస్త్రతః ।

౩౫.౩౦ . ప్రభృత్యావైష్ణవాద్బౌద్ధాచ్ఛైవాత్సర్వం హి నిష్ఠితమ్ ॥ ౩౦

౩౫.౩౧ . తస్య యత్తత్పరం ప్రాప్యం ధామ తత్త్రికశబ్దితమ్ ।

౩౫.౩౧ . సర్వావిభేదానుచ్ఛేదాత్తదేవ కులముచ్యతే ॥ ౩౧

౩౫.౩౨ . యథోర్ధ్వాధరతాభాక్సు దేహాఙ్గేషు విభేదిషు ।

౩౫.౩౨ . ఏకం ప్రాణితమేవం స్యాత్త్రికం సర్వేషు శాస్త్రతః ॥ ౩౨

౩౫.౩౩ . శ్రీమత్కాలీకులే చోక్తం పఞ్చస్రోతోవివర్జితమ్ ।

౩౫.౩౩ . దశాష్టాదశభేదస్య సారమేతత్ప్రకీర్తితమ్ ॥ ౩౩

౩౫.౩౪ . పుష్పే గన్ధస్తిలే తైలం దేహే జీవో జలేఽమృతమ్ ।

౩౫.౩౪ . యథా తథైవ శాస్త్రాణాం కులమన్త్రః ప్రతిష్ఠితమ్ ॥ ౩౪

౩౫.౩౫ . తదేక ఏవాగమోఽయం చిత్రశ్చిత్రేఽధికారిణి ।

౩౫.౩౫ . తథైవ సా ప్రసిద్ధిర్హి స్వయూథ్యపరయూథ్యగా ॥ ౩౫

౩౫.౩౬ . సాంఖ్యం యోగం పాఞ్చరాత్రం వేదాంశ్చైవ న నిన్దయేత్ ।

౩౫.౩౬ . యతః శివోద్భవాః సర్వ ఇతి స్వచ్ఛన్దశాసనే ॥ ౩౬

౩౫.౩౭ . ఏకస్మాదాగమాచ్చైతే ఖణ్డఖణ్డా వ్యపోద్ధృతాః ।

౩౫.౩౭ . లోకే స్యురాగమాస్తైశ్చ జనో భ్రామ్యతి మోహితః ॥ ౩౭

౩౫.౩౮ . అనేకాగమపక్షేఽపి వాచ్యా విషయభేదితా ।

౩౫.౩౮ . అవశ్యమూర్ధ్వాధరతాస్థిత్యా ప్రామాణ్యసిద్ధయే ॥ ౩౮

౩౫.౩౯ . అన్యథా నైవ కస్యాపి ప్రామాణ్యం సిద్ధ్యతి ధ్రువమ్ ।

౩౫.౩౯ . నిత్యత్వమవిసంవాద ఇతి నో మానకారణమ్ ॥ ౩౯

౩౫.౪౦ . అస్మిన్నంశేఽప్యముష్యైవ ప్రామాణ్యం స్యాత్తథోదితేః ।

౩౫.౪౦ . అన్యథావ్యాకృతౌ క్షప్తావసత్యత్వే ప్రరోచనే ॥ ౪౦

౩౫.౪౧ . అతిప్రసఙ్గ సర్వస్యాప్యాగమస్యాపబాధకః ।

౩౫.౪౧ . అవశ్యోపేత్య ఇత్యస్మిన్మాన ఆగమనామని ॥ ౪౧

౩౫.౪౨ . అవశ్యోపేత్యమేవైతచ్ఛాస్త్రనిష్ఠానిరూపణమ్ ।

౩౫.౪౨ . ప్రధానేఽఙ్గే కృతో యత్నః ఫలవాన్వస్తుతో యతః ॥ ౪౨

౩౫.౪౩ . అతోఽస్మిన్ యత్నవాన్ కోఽపి భవేచ్ఛంభుప్రచోదితః ।

౩౫.౪౩ . తత్ర తత్ర చ శాస్త్రేషు న్యరూప్యత మహేశినా ॥ ౪౩

౩౫.౪౪ . ఏతావత్యధికారీ యః స దుర్లభ ఇతి స్ఫుటమ్ ।

౩౫.౪౪ . ఇత్థం శ్రీశమ్భునాథేన మమోక్తం శాస్త్రమేలనమ్ ॥ ౪౪

చ్౩౬ అథ శ్రీతన్త్రాలోకే షట్త్రింశమాహ్నికమ్

౩౬.౧ . ఆయాతిరథ శాస్త్రస్య కథ్యతేఽవసరాగతా ।౦

౩౬.౧ . శ్రీసిద్ధాదివినిర్దిష్టా గురుభిశ్చ నిరూపితా ।

౩౬.౧ . భైరవో భైరవీ దేవీ స్వచ్ఛన్దో లాకులోఽణురాట్ ॥ ౧

౩౬.౨ . గహనేశోఽబ్జజః శక్రో గురుః కోట్యపకర్షతః ।

౩౬.౨ . నవభిః క్రమశోఽధీతం నవకోటిప్రవిస్తరమ్ ॥ ౨

౩౬.౩ . ఏతైస్తతో గురుః కోటిమాత్రాత్పాదం వితీర్ణవాన్ ।

౩౬.౩ . దక్షాదిభ్య ఉభౌ పాదౌ సంవర్తాదిభ్య ఏవ చ ॥ ౩

౩౬.౪ . పాదం చ వామనాదిభ్యః పాదార్ధం భార్గవాయ చ ।

౩౬.౪ . పాదపాదం తు బలయే పాదపాదస్తు యోఽపరః ॥ ౪

౩౬.౫ . సింహాయార్ధం తతః శిష్టాద్ద్వౌ భాగౌ వినతాభువే ।

౩౬.౫ . పాదం వాసుకినాగాయ ఖణ్డాః సప్తదశ త్వమీ ॥ ౫

౩౬.౬ . స్వర్గాదర్ధం రావణోఽథ జగ్రాహ రామోఽర్ధమప్యతః ।

౩౬.౬ . విభీషణముఖాదాప గురుశిష్యవిధిక్రమాత్ ॥ ౬

౩౬.౭ . ఖణ్డైరేకాన్నవింశత్యా విభక్తం తదభూత్తతః ।

౩౬.౭ . ఖణ్డం ఖణ్డం చాష్టఖణ్డం ప్రోక్తపాదాదిభేదతః ॥ ౭

౩౬.౮ . పాదో మూలోద్ధారావుత్తరవృహదుత్తరే తథా కల్పః ।

౩౬.౮ . సాంహితకల్పస్కన్ధావనుత్తరం వ్యాపకం త్రిధా త్రిస్రః ॥ ౮

౩౬.౯ . దేవ్యోఽత్ర నిరూప్యన్తే క్రమశో విస్తారిణైవ రూపేణ ।

౩౬.౯ . నవమే పదే తు గణనా న కాచిదుక్తా వ్యవచ్ఛిదాహీనే ॥ ౯

౩౬.౧౦ . రామాచ్చ లక్ష్మణస్తస్మాత్సిద్ధాస్తేభ్యోఽపి దానవాః ।

౩౬.౧౦ . గుహ్యకాశ్చ తతస్తేభ్యో యోగినో నృవరాస్తతః ॥ ౧౦

౩౬.౧౧ . తేషాం క్రమేణ తన్మధ్యే భ్రష్టం కాలాన్తరాద్యదా ।

౩౬.౧౧ . తదా శ్రీకణ్ఠనాథాజ్ఞావశాత్సిద్ధా అవాతరమ్ ॥ ౧౧

౩౬.౧౨ . త్ర్యమ్బకామర్దకాభిఖ్యశ్రీనాథా అద్వయే ద్వయే ।

౩౬.౧౨ . ద్వయాద్వయే చ నిపుణాః క్రమేణ శివశాసనే ॥ ౧౨
౩౬.౧౩ . ఆద్యస్య చాన్వయో జజ్ఞే ద్వితీయో దుహితృక్రమాత్ ।
౩౬.౧౩ . స చార్ధత్ర్యమ్బకాభిఖ్యః సంతానః సుప్రతిష్ఠితః ॥ ౧౩
౩౬.౧౪ . అతశ్చార్ధచతస్రోఽత్ర మఠికాః సంతతిక్రమాత్ ।
౩౬.౧౪ . శిష్యప్రశిష్యైర్విస్తీర్ణాః శతశాఖం వ్యవస్థితైః ॥ ౧౪
౩౬.౧౫ . అధ్యుష్టసంతతిస్రోతఃసారభూతరసాహృతిమ్ ।
౩౬.౧౫ . విధాయ తన్త్రాలోకోఽయం స్యన్దతే సకలాన్రసాన్ ॥ ౧౫
౩౬.౧౬ . ఉక్తాయాతిరుపాదేయభావో నిర్ణీయతేఽధునా ।

చ్౩౭ అథ శ్రీతన్త్రాలోకే సప్తత్రింశమాహ్నికమ్

౩౭.౧ . ఉక్తనీత్యైవ సర్వత్ర వ్యవహారే ప్రవర్తితే ।
౩౭.౧ . ప్రసిద్ధావుపజీవ్యాయామవశ్యగ్రాహ్య ఆగమః ॥ ౧
౩౭.౨ . యథా లౌకికదృష్ట్యాన్యఫలభాక్త్వప్రసిద్ధితః ।
౩౭.౨ . సమ్యగ్వ్యవహరంస్తద్వచ్ఛివభాక్త్వప్రసిద్ధితః ॥ ౨
౩౭.౩ . తదవశ్యగ్రహీతవ్యే శాస్త్రే స్వాంశోపదేశిని ।
౩౭.౩ . మనాక్ఫలేఽభ్యుపాదేయతమం తద్విపరీతకమ్ ॥ ౩
౩౭.౪ . యథా ఖగేశ్వరీభావనిఃశఙ్కత్వాద్విషం వ్రజేత్ ।
౩౭.౪ . క్షయం కర్మస్థితిస్తద్వదశఙ్కాద్భైరవత్వతః ॥ ౪
౩౭.౫ . యదార్ష్వే పాత హేతూక్తం తదస్మిన్వామశాసనే ।
౩౭.౫ . ఆశుసిద్ధ్యై యతః సర్వమార్ష్వం మాయోదరస్థితమ్ ॥ ౫
౩౭.౬ . తచ్చ యత్సర్వసర్వజ్ఞదృష్టం తచ్చాపి కిం భవేత్ ।
౩౭.౬ . యదశేషోపదేశేన సూయతేఽనుత్తరం ఫలమ్ ॥ ౬
౩౭.౭ . యథాధరాధరప్రోక్తవస్తుతత్త్వానువాదతః ।

౩౭.౭ . ఉత్తరం కథితం సంవిత్సిద్ధం తద్ధి తథా భవేత్ ॥ ౭
౩౭.౮ . యదుక్తాధికసంవిత్తిసిద్ధవస్తునిరూపణాత్ ।
౩౭.౮ . అపూర్ణసర్వవిత్ప్రోక్తిర్జ్ఞాయతేఽధరశాసనే ॥ ౮
౩౭.౯ . ఊర్ధ్వశాసనవస్త్వంశే దృష్ట్వాపిచ సముజ్ఝితే ।
౩౭.౯ . అధః శాస్త్రేషు మాయాత్వం లక్ష్యతే సర్గరక్షణాత్ ॥ ౯
౩౭.౧౦ . శ్రీమదానన్దశాస్త్రాదౌ ప్రోక్తం చ పరమేశినా ।
౩౭.౧౦ . ఋషివాక్యం బహుక్లేశమధ్రువాల్పఫలం మితమ్ ॥ ౧౦
౩౭.౧౧ . నైవ ప్రమాణయేద్విద్వాన్ శైవమేవాగమం శ్రయేత్ ।
౩౭.౧౧ . తదార్షే పాత హేతూక్తం తదస్మిన్ వామశాసనే ॥ ౧౧
౩౭.౧౨ . ఆశుసిద్ధ్యై యతః సర్వమార్షం మాయోదరస్థితమ్ ।
౩౭.౧౨ . యథా ఖగేశ్వరీభావనిఃశఙ్కత్వాద్విషం వ్రజేత్ ॥ ౧౨
౩౭.౧౩ . క్షయం కర్మస్థితిస్తద్వదశఙ్కాద్భైరవత్వతః ।
౩౭.౧౩ . అజ్ఞత్వానుపదేష్టృత్వసందష్టేఽధరశాసనే ॥ ౧౩
౩౭.౧౪ . ఏతద్విపర్యయాద్గ్రాహ్యమవశ్యం శివశాసనమ్ ।
౩౭.౧౪ . ద్వావాప్తౌ తత్ర చ శ్రీమచ్ఛ్రీకణ్ఠలకులేశ్వరౌ ॥ ౧౪
౩౭.౧౫ . ద్విప్రవాహమిదం శాస్త్రం సమ్యఙ్నిఃశ్రేయసప్రదమ్ ।
౩౭.౧౫ . ప్రాచ్యస్య తు యథాభీష్టభోగదత్వమపి స్థితమ్ ॥ ౧౫
౩౭.౧౬ . తచ్చ పఞ్చవిధం ప్రోక్తం శక్తివైచిత్ర్యచిత్రితమ్ ।
౩౭.౧౬ . పఞ్చస్రోత ఇతి ప్రోక్తం శ్రీమచ్ఛ్రీకణ్ఠశాసనమ్ ॥ ౧౬
౩౭.౧౭ . దశాష్టాదశధా స్రోతఃపఞ్చకం యత్తతోఽప్యలమ్ ।
౩౭.౧౭ . ఉత్కృష్టం భైరవాభిఖ్యం చతుఃషష్టివిభేదితమ్ ॥ ౧౭
౩౭.౧౮ . శ్రీమదానన్దశాస్త్రాదౌ ప్రోక్తం భగవతా కిల ।
౩౭.౧౮ . సమూహః పీఠమేతచ్చ ద్విధా దక్షిణవామతః ॥ ౧౮
౩౭.౧౯ . మన్త్రో విద్యేతి తస్మాచ్చ ముద్రామణ్డలగం ద్వయమ్ ।

౩౭.౧౯ . మననత్రాణదం యత్తు మన్త్రాఖ్యం తత్ర విద్యయా ॥ ౧౯

౩౭.౨౦ . ఉపోద్బలనమాప్యాయః సా హి వేద్యార్థభాసినీ ।

౩౭.౨౦ . మన్త్రప్రతికృతిర్ముద్రా తదాప్యాయనకారకమ్ ॥ ౨౦

౩౭.౨౧ . మణ్డలం సారముక్తం హి మణ్డశ్రుత్యా శివాహ్వయమ్ ।

౩౭.౨౧ . ఏవమన్యోన్యసంభేదవృత్తి పీఠచతుష్టయమ్ ॥ ౨౧

౩౭.౨౨ . యతస్తస్మాద్భవేత్సర్వం పీఠే పీఠేఽపి వస్తుతః ।

౩౭.౨౨ . ప్రధానత్వాత్తస్య తస్య వస్తునో భిన్నతా పునః ॥ ౨౨

౩౭.౨౩ . కథితా సాధకేన్ద్రాణాం తత్తద్వస్తుప్రసిద్ధయే ।

౩౭.౨౩ . ప్రత్యేకం తచ్చతుర్ధైవం మణ్డలం ముద్రికా తథా ॥ ౨౩

౩౭.౨౪ . మన్త్రో విద్యేతి చ పీఠముత్కృష్టం చోత్తరోత్తమ్ ।

౩౭.౨౪ . విద్యాపీఠప్రధానం చ సిద్ధయోగీశ్వరీమతమ్ ॥ ౨౪

౩౭.౨౫ . తస్యాపి పరమం సారం మాలినీవిజయోత్తరమ్ ।

౩౭.౨౫ . ఉక్తం శ్రీరత్నమాలాయామేతచ్చ పరమేశినా ॥ ౨౫

౩౭.౨౬ . అశేషతన్త్రసారం తు వామదక్షిణమాశ్రితమ్ ।

౩౭.౨౬ . ఏకత్ర మిలితం కౌలం శ్రీషడర్ధకశాసనే ॥ ౨౬

౩౭.౨౭ . సిద్ధాన్తే కర్మ బహులం మలమాయాదిరూషితమ్ ।

౩౭.౨౭ . దక్షిణం రౌద్రకర్మాఢ్యం వామం సిద్ధిసమాకులమ్ ॥ ౨౭

౩౭.౨౮ . స్వల్పపుణ్యం బహుక్లేశం స్వప్రతీతివివర్జితమ్ ।

౩౭.౨౮ . మోక్షవిద్యావిహీనం చ వినయం త్యజ దూరతః ॥ ౨౮

౩౭.౨౯ . యస్మిన్కాలే చ గురుణా నిర్వికల్పం ప్రకాశితమ్ ।

౩౭.౨౯ . ముక్తస్తేనైవ కాలేన యన్త్రం తిష్ఠతి కేవలమ్ ॥ ౨౯

౩౭.౩౦ . మయ్యైతత్రోస్రోతసాం రూపమనుత్తరపదాద్ధ్రువాత్ ।

౩౭.౩౦ . ఆరభ్య విస్తరేణోక్తం మాలినీశ్లోకవార్తికే ॥ ౩౦

౩౭.౩౧ . జిజ్ఞాసుస్తత ఏవేదమవధారయితుం క్షమః ।

౩౭.౩౧ . వయం తూక్తానువచనమఫలం నాద్రియామహే ॥ ౩౧

౩౭.౩౨ . ఇత్థం దదదనాయాసాజ్జీవన్ముక్తిమహాఫలమ్ ।

౩౭.౩౨ . యథేప్సితమహాభోగదాతృత్వేన వ్యవస్థితమ్ ॥ ౩౨

౩౭.౩౩ . షడర్ధసారం సచ్ఛాస్త్రముపాదేయమిదం స్ఫుటమ్ ।

౩౭.౩౩ . షట్త్రింశతా తత్త్వబలేన సూతా యద్యప్యనన్తా భువనావలీయమ్ ।

౩౭.౩౩ . బ్రహ్మాణ్డమత్యన్తమనోహరం తు వైచిత్ర్యవర్జం నహి రమ్యభావః ॥ ౩౩

౩౭.౩౪ . భూరాదిసప్తపురపూర్ణతమేఽపి తస్మిన్మన్యే ద్వితీయభువనం భవనం సుఖస్య ।

౩౭.౩౪ . క్వాన్యత్ర చిత్రగతిసూర్యశశాఙ్కశోభిరాత్రిన్దివప్రసరభోగవిభాగభూషా ॥ ౩౪

౩౭.౩౫ . తత్రాపిచ త్రిదివభోగమహార్ఘవర్షద్వీపాన్తరాదధికమేవ కుమారికాహ్వమ్ ।

౩౭.౩౫ . యత్రాధరాధరపదాత్పరమం శివాన్తమారోఢుమప్యధికృతిః కృతినామనర్ఘా ॥ ౩౫

౩౭.౩౬ . ప్రాక్కర్మభోగిపశుతోచితభోగభాజా కిం జన్మనా నను సుఖైకపదేఽపి ధామ్ని ।

౩౭.౩౬ . సర్వో హి భావిని పరం పరితోషమేతి సంభావితే నతు నిమేషిణి వర్తమానే ॥ ౩౬

౩౭.౩౭ . కన్యాహ్వయేఽపి భువనేఽత్ర పరం మహీయాన్ దేశః స యత్ర కిల శాస్త్రవరాణి చక్షుః ।

౩౭.౩౭ . జాత్యన్ధసద్మని న జన్మ న కోఽభినిన్దేద్భిన్నాఞ్జనాయితరవిప్రముఖప్రకాశే ॥ ౩౭

౩౭.౩౮ . నిఃశేషశాస్త్రసదనం కిల మధ్యదేశస్తస్మిన్నజాయత గుణాభ్యధికో ద్విజన్మా ।

౩౭.౩౮ . కోఽప్యత్రిగుప్త ఇతి నామనిరుక్తగోత్రః శాస్త్రాబ్ధిచర్వణకలోద్యదగస్త్యగోత్రః ॥ ౩౮

౩౭.౩౯ . తమథ లలితాదిత్యో రాజా నిజం పురమానయత్ప్రణయరభసాత్కశ్మీరాఖ్యం హిమాలయమూర్ధగమ్ ।

౩౭.౩౯ . అధివసతి యద్గౌరీకాన్తః కరైర్విజయాదిభిర్యుగపదఖిలం భోగాసారం రసాత్పరిచర్చితుమ్ ॥ ౩౯

౩౭.౪౦ . స్థానే స్థానే మునిభిరఖిలైశ్చక్రిరే యన్నివాసా యచ్ఛాధ్యాస్తే ప్రతిపదమిదం స స్వయం చన్ద్రచూడః ।

౩౭.౪౦ . తన్మన్యేఽహం సమభిలషితాశేషసిద్ధేర్నసిద్ధ్యై కశ్మీరేభ్యః పరమథ పురం పూర్ణవృత్తేర్న తుష్ట్యై ॥ ౪౦

౩౭.౪౧ . యత్ర స్వయం శారదచన్ద్రశుభ్రా శ్రీశారదేతి ప్రథితా జనేషు ।

౩౭.౪౧ . శాణ్డిల్యసేవారససుప్రసన్నా సర్వం జనం స్వైర్విభవైర్యునక్తి ॥ ౪౧

౩౭.౪౨ . నారఙ్గారుణకాన్తి పాణ్డువికచద్బల్లావదాతచ్ఛవి
ప్రోద్భిన్నామలమాతులుఙ్గకనకచ్ఛాయాభిరామప్రభమ్ ।

౩౭.౪౨ . కేరీకున్తలకన్దలీప్రతికృతిశ్యామప్రభాభాస్వరం యస్మిఞ్శక్తిచతుష్టయోజ్జ్వలమలం మద్యం మహాభైరవమ్ ॥ ౪౨

౩౭.౪౩ . త్రినయనమహాకోపజ్వాలావిలీన ఇహ స్థితో మదనవిశిఖవ్రాతో మద్యచ్ఛలేన విజృమ్భతే ।

౩౭.౪౩ . కథమితరథా రాగం మోహం మదం మదనజ్వరం విదధదనిశం కామాతఙ్కైర్వశీకురుతే జగత్ ॥ ౪౩

౩౭.౪౪ . యత్కాన్తానాం ప్రణయవచసి ప్రౌఢిమానం విదత్తే యన్నిర్విఘ్నం నిధువనవిధౌ సాధ్వసం సంధునోతి ।

౩౭.౪౪ . యస్మిన్ విశ్వాః కలితరుచయో దేవతాశ్చక్రచర్యస్తన్మార్ద్వీకం సపది తనుతే యత్ర భోగాపబర్గౌ ॥ ౪౪

౩౭.౪౫ . ఉద్యద్ధౌరాబ్కురవికసితైః శ్యామరక్తైః పలాశైరన్తర్గాఢారుణరుచిలసత్కేసరాలీవిచిత్రైః ।

౩౭.౪౫ . ఆకీర్ణా భూః ప్రతిపదమసౌ యత్ర కాశ్మీరపుష్పైః సమ్యగ్దేవీత్రితయయజనోద్యానమావిష్కరోతి ॥ ౪౫

౩౭.౪౬ . సర్వో లోకః కవిరథ బుధో యత్ర శూరోఽపి వాగ్మీ చన్ద్రోద్ద్యోతా మసృణగతయః పౌరనార్యశ్చ యత్ర ।

౩౭.౪౬ . యత్రాఙ్గారోజ్జ్వలవికసితానన్తసౌషుమ్ణమార్గగ్రస్తార్కేన్దుర్గగనవిమలో యోగినీనాం చ వర్గః ॥ ౪౬

౩౭.౪౭ . శ్రీమత్పరం ప్రవరనామ పురం చ తత్ర యన్నిర్మమే ప్రవరసేన ఇతి క్షితీశః ।

౩౭.౪౭ . యః స్వప్రతిష్ఠితమహేశ్వరపూజనాన్తే వ్యోమోత్పతన్నుదసృజత్కిల ధూపఘణ్టామ్ ॥ ౪౭

౩౭.౪౮ . ఆన్దోలనోదితమనోహరవీరనాదైః సా చాస్య తత్సుచరితం ప్రథయాంబభూవ ।

౩౭.౪౮ . సద్వృత్తసారగురుతైజసమూర్తయో హి త్యక్తా అపి ప్రభుగుణానధికం ధ్వనన్తి ॥ ౪౮

౩౭.౪౯ . సంపూర్ణచన్ద్రవిమలద్యుతివీరకాన్తాగాఢాఙ్గరాగఘనకుఙ్కుమపిఞ్జరశ్రీః ।

౩౭.౪౯ . ప్రోద్ధూతవేతసలతాసితచామరౌఘైరాజ్యాభిషేకమనిశం దదతీ స్మరస్య ॥ ౪౯

౩౭.౫౦ . రోధఃప్రతిష్ఠితమహేశ్వరసిద్ధలిఙ్గస్వాయంభువార్చనవిలేపనగన్ధపుష్పైః ।

౩౭.౫౦ . ఆవర్జ్యమానతనువీచినిమజ్జనౌఘవిధ్వస్తపాప్మమునిసిద్ధమనుష్యవన్ద్యా ॥ ౫౦

౩౭.౫౧ . భోగాపవర్గపరిపూరణకల్పవల్లీ భోగైకదానరసికాం సురసిద్ధసిన్ధుమ్ ।

౩౭.౫౧ . న్యక్కుర్వతీ హరపినాకకలావతీర్ణా యద్భూషయత్యవిరతం తటినీ వితస్తా ॥ ౫౧

౩౭.౫౨ . తస్మిన్ కువేరపురచారిసితాంశుమౌలిసాంముఖ్యదర్శనవిరూఢపవిత్రభావే ।

౩౭.౫౨ . వైతస్తరోధసి నివాసమముష్య చక్రే రాజా ద్విజస్య పరికల్పితభూరిసంపత్ ॥ ౫౨

౩౭.౫౩ . తస్యాన్వయే మహతి కోఽపి వరాహగుప్తనామా బభూవ భగవాన్ స్వయమన్తకాలే ।

౩౭.౫౩ . గీర్వాణసిన్ధులహరీకలితాగ్రమూర్ధా యస్యాకరోత్పరమనుగ్రహమాగ్రహేణ ॥ ౫౩

౩౭.౫౪ . తస్యాత్మజశ్చుఖులకేతి జనే ప్రసిద్ధశ్చన్ద్రావదాతధిషణో నరసింహగుప్తః ।

౩౭.౫౪ . యం సర్వశాస్త్రరసమజ్జనశుభ్రచిత్తం మాహేశ్వరీ పరమలంకురుతే స్మ భక్తిః ॥ ౫౪

౩౭.౫౫ . తారుణ్యసాగరతరఙ్గభరానపోహ్య వైరాగ్యపోతమధిరుహ్య దృఢం హఠేన ।

౩౭.౫౫ . యో భక్తిరోహణమవాప్య మహేశచిన్తారత్నైరలం దలయతి స్మ భవాపదస్తాః ॥ ౫౫

౩౭.౫౬ . తస్యాత్మజోఽభినవగుప్త ఇతి ప్రసిద్ధః శ్రీచన్ద్రచూడచరణాబ్జపరాగపూతః ।

౩౭.౫౬ . మాతా వ్యయూయుజదముం కిల బాల్య ఏవ దైవం హి భావిపరికర్మణి సంస్కరోతి ॥ ౫౬

౩౭.౫౭ . మాతా పరం బన్ధురితి ప్రవాదః స్నేహోఽతిగాఢీకురుతే హి పాశాన్ ।

౩౭.౫౭ . తన్మూలబన్ధే గలితే కిలాస్య మన్యే స్థితా జీవత ఏవ ముక్తిః ॥ ౫౭

౩౭.౫౮ . పిత్రా స శబ్దగహనే కృతసంప్రవేశస్తర్కార్ణవోర్మిపృషతామలపూతచిత్తః ।

౩౭.౫౮ . సాహిత్యసాన్ద్రరసభోగపరో మహేశభక్త్యా స్వయంగ్రహణదుర్మదయా గృహీతః ॥ ౫౮

౩౭.౫౯ . స తన్మయీభూయ న లోకవర్తనీమజీగణత్కామపి కేవలం పునః ।

౩౭.౫౯ . తదీయసంభోగవివృద్ధయే పురా కరోతి దాస్యం గురువేశ్మసు స్వయమ్ ॥ ౫౯

౩౭.౬౦ . ఆనన్దసంతతిమహార్ణవకర్ణధారః సద్వైశికైరకవరాత్మజవామనాథః ।

౩౭.౬౦ . శ్రీనాథసంతతిమహామ్బరఘర్మకాన్తిః శ్రీభూతిరాజతనయః స్వపితృప్రసాదః ॥ ౬౦

౩౭.౬౧ . త్రైయమ్బకప్రసరసాగరశాయిసోమానన్దాత్మజోత్పలజలక్ష్మణగుప్తనాథః ।

౩౭.౬౧ . తుర్యాఖ్యసంతతిమహోదధిపూర్ణచన్ద్రః శ్రీసోమతః సకలవిత్కిల శంభునాథః ॥ ౬౧

౩౭.౬౨ . శ్రీచన్ద్రశర్మభవభక్తివిలాసయోగానన్దాభినన్దశివశక్తివిచిత్రనాథాః ।

౩౭.౬౨ . అన్యేఽపి ధర్మశివవామనకోద్భటశ్రీభూతేశభాస్కరముఖప్రముఖా మహాన్తః ॥ ౬౨

౩౭.౬౩ . ఏతే సేవారసవిరచితానుగ్రహాః శాస్త్రసారపౌఢాదేశప్రకటసుభగం స్వాధికారం కిలాస్మై
।

౩౭.౬౩ . యత్సంప్రాదుర్యదపి చ జనాన్నైక్షతాక్షేత్రభూతాన్ స్వాత్మారామస్తదయమనిశం తత్త్వసేవారసోఽభూత్ ॥ ౬౩

౩౭.౬౪ . సోఽనుగ్రహీతుమథ శాంభవభక్తిభాజం స్వం భ్రాతరమఖిలశాస్త్రవిమర్శపూర్ణమ్ ।

౩౭.౬౪ . యావన్మనః ప్రణిదధాతి మనోరథాఖ్యం తావజ్జనః కతిపయస్తముపాససాద ॥ ౬౪

౩౭.౬౫ . శ్రీశౌరిసంజ్ఞతనయః కిల కర్ణనామా యో యౌవనే విదితశాంభవతత్త్వసారః ।

౩౭.౬౫ . దేహం త్యజన్ ప్రథయతి స్మ జనస్య సత్యం యోగచ్యుతం ప్రతి మహామునికృష్ణవాక్యమ్ ॥ ౬౫

౩౭.౬౬ . తద్బాలమిత్రమథ మన్త్రిసుతః ప్రసిద్ధః శ్రీమన్ద్ర ఇత్యఖిలసారగుణాభిరామః ।

౩౭.౬౬ . లక్ష్మీసరస్వతి సమం యమలంచకార సాపత్నకం తిరయతే సుభగప్రభావః ॥ ౬౬

౩౭.౬౭ . అన్యే పితృవ్యతనయాః శివశక్తిశుభ్రాః క్షేమోత్పలాభినవచక్రకపద్మగుప్తాః ।

౩౭.౬౭ . యే సంపదం తృణమమంసత శంభుసేవాసంపూరితం స్వహృదయం హృది భావయన్తః ॥ ౬౭

౩౭.౬౮ . షడర్ధశాస్త్రేషు సమస్తమేవ యేనాధిజగ్మే విధిమణ్డలాది ।

౩౭.౬౮ . స రామగుప్తో గురుశంభుశాస్త్రసేవావిధివ్యగ్రసమగ్రమార్గః ॥ ౬౮

౩౭.౬౯ . అన్యోఽపి కశ్చన జనః శివశక్తిపాతసంప్రేరణాపరవశస్వకశక్తిసార్థః ।

౩౭.౬౯ . అభ్యర్థనావిముఖభావమశిక్షితేన తేనాప్యనుగ్రహపదం కృత ఏష వర్గః ॥ ౬౯

౩౭.౭౦ . ఆచార్యమభ్యర్థయతే స్మ గాఢం సంపూర్ణతన్త్రాధిగమాయ సమ్యక్ ।

౩౭.౭౦ . జాయేత దైవానుగృహీతబుద్ధేః సంపత్త్రబన్ధైకరసైవ సంపత్ ॥ ౭౦

౩౭.౭౧ . సోఽప్యభ్యుపాగమదభీప్సితమస్య యద్వా స్వాతోద్యమేవ హి నినర్తిషతోఽవతీర్ణమ్ ।

౩౽.౭౧ . సోఽనుగ్రహప్రవణ ఏవ హి సద్గురూణామాజ్ఞావశేన శుభసూతిమహాఙ్కురేణ ॥ ౭౧
౩౽.౭౨ . విక్షిప్తభావపరిహారమథో చికీర్షన్కన్ధః స్వకే పురవరే స్థితిమస్య వవ్రే ।
౩౽.౭౨ . ఆబాలగోపమపి యత్ర మహేశ్వరస్య దాస్యం జనశ్చరతి పీఠనివాసకల్పే ॥ ౭౨
౩౽.౭౩ . తస్యాభవత్కిల పితృవ్యవధూర్విధాత్రా యా నిర్మమే గలితసంసృతిచిత్రచిన్తా ।
౩౽.౭౩ . శీతాంశుమౌలిచరణాబ్జపరాగమాత్రభూషావిధిర్విహితవత్సలికోచితాఖ్యా ॥ ౭౩
౩౽.౭౪ . మూర్తా క్షమేవ కరుణేవ గృహీతదేహా ధారేవ విగ్రహవతీ శుభశీలతాయాః ।
౩౽.౭౪ . వైరాగ్యసారపరిపాకదశేవ పూర్ణా తత్త్వార్థరత్నరుచిరస్థితిరోహణోర్వీ ॥ ౭౪
౩౽.౭౫ . భ్రాతాపి తస్యాః శశిశుభ్రమౌలేర్భక్త్యా పరం పావితచిత్తవృత్తిః ।
౩౽.౭౫ . స శౌరిరాత్తేశ్వరమన్త్రిభావస్త్యాజ యో భూపతిమన్త్రిభావమ్ ॥ ౭౫
౩౽.౭౬ . తస్య స్నుషా కర్ణవధూర్విధూతసంసారవృత్తిః సుతమేకమేవ ।
౩౽.౭౬ . యాసూత యోగేశ్వరిదత్తసంజ్ఞం నామానురూపస్ఫురదర్థతత్త్వమ్ ॥ ౭౬
౩౽.౭౭ . యామగ్రగే వయసి భర్తృవియోగదీనామన్వగ్రహీత్త్రినయనః స్వయమేవ భక్త్యా ।
౩౽.౭౭ . భావిప్రభావరభసేషు జనేష్వనర్ఘః సత్యం సమాకృషతి సోఽర్థపరమ్పరాణామ్ ॥ ౭౭
౩౽.౭౮ . భక్త్యుల్లసత్పులకతాం స్ఫుటమఙ్గభూషాం శ్రీశంభునాథనతిమేవ లలాటికాం చ ।
౩౽.౭౮ . శైవశ్రుతిం శ్రవణభూషణమప్యవాప్య సౌభాగ్యమభ్యధికముద్వహతి స్మ యాన్తః ॥ ౭౮
౩౽.౭౯ . అమ్బాభిధానా కిల సా గురుం తం స్వం భ్రాతరం శంభుదృశాభ్యపశ్యత్ ।
౩౽.౭౯ . భావిప్రభావోజ్జ్వలభవ్యబుద్ధిః సతోఽవజానాతి న బన్ధుబుద్ధ్యా ॥ ౭౯
౩౽.౮౦ . భ్రాతా తదీయోఽభినవశ్చ నామ్నా న కేవలం సచ్చరితైరపి స్వైః ।
౩౽.౮౦ . పీతేన విజ్ఞానరసేన యస్య తత్రైవ తృష్ణా వవృధే నికామమ్ ॥ ౮౦
౩౽.౮౧ . సోఽన్యశ్చ శాంభవమరీచిచయప్రణశ్యత్సంకోచహార్దనలినీఘటితోజ్జ్వలశ్రీః ।
౩౽.౮౧ . తం లుమ్పకః పరిచచార సముద్యమేషు సాధుః సమావహతి హన్త కరావలమ్బమ్ ॥ ౮౧
౩౽.౮౨ . ఇత్థం గృహే వత్సలికావితీర్ణే స్థితః సమాధాయ మతిం బహూని ।
౩౽.౮౨ . పూర్వశ్రుతాన్యాకలయన్ స్వబుద్ధ్యా శాస్త్రాణి తేభ్యః సమవాప సారమ్ ॥ ౮౨

౩౭.౮౩ . స తన్నిబన్ధం విదధే మహార్థం యుక్త్యాగమోదీరితతత్త్వతత్త్వమ్ ।

౩౭.౮౩ . ఆలోకమాసాద్య యదీయమేష లోకః సుఖం సంచరితా క్రియాసు ॥ ౮౩

౩౭.౮౪ . సన్తోఽనుగృహ్ణీత కృతిం తదీయాం హృహ్ణీత పూర్వం విధిరేష తావత్ ।

౩౭.౮౪ . తతోఽపి గృహ్ణాతు భవన్మతిం సా సద్యోఽనుగృహ్ణాతు చ తత్త్వదృష్ట్యా ॥ ౮౪

౩౭.౮౫ . ఇదమభినవగుప్తప్రోమ్భితం శాస్త్రసారం శివ నిశమయ తావత్సర్వతఃశ్రోత్రతన్త్రః ।

౩౭.౮౫ . తవ కిల నుతిరేషా సా హి త్వద్రూపచర్చేత్యభినవపరితుష్టో లోకమాత్మీకురుష్వ ॥
౮౫
